www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI

సోమవారం | 6-5-2024 | పేజీలు: 18 | వెల (Price) : Rs. 6.50 | సంపుటి (Volume) : 65 సంచిక (Issue) : 20 | శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్రమాసం, బహుళపక్షం; తిథి: త్రయోదశి మ. 2.41 తదుపరి చతుర్దశి; నక్షత్రం: రేవతి సా. 5.43 తదుపరి అశ్వని; వర్జ్యం: ఉ. 6.50-8.17; దుర్ముహూర్తం: మ. 12.37-1.28, మ. 3.09-4.00; అమృతఘడియలు: మ. 3.32-4.59; రాహుకాలం: ఉ. 7.30-9.00; సూర్యోదయం: 5.50; సూర్యాస్తమయం: 6.33 | విజయవాడ సిటీ**

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

జడేజా ఆల్‌రౌండ్ షో

పంజాబ్‌పై చెన్నై విజయం


జడేజా (26 బంతుల్లో 43, 3/20)

ధర్మశాల: స్వస్థలంలో పంజాబ్ కింగ్స్ చేతిలో ఓడిన కసిమీదున్న చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు..ఈసారి రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ (26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43, 3/20) షోతో అదే కింగ్స్‌ను మట్టికరిపించింది. చేసింది స్వల్ప స్కోరే అయినా జడేజాతోపాటు పేసర్లు కీలక సమయాల్లో రాణించడంతో ప్రత్యర్థిని 28 పరుగులతో చిత్తు చేసింది. తద్వారా చెన్నై మళ్లీ గెలుపు బాట పట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మొదట చెన్నై 20 ఓవర్లలో 167/9 స్కోరు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (32), మిచెల్ (30) తమవంతు పాత్ర పోషించారు. రాహుల్ చాహర్, హర్షల్ పటేల్ చెరో 3, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు తీశారు. అనంతరం పంజాబ్ 20 ఓవర్లలో 139/9 స్కోరుకే పరిమితమైంది. ప్రభ్‌సిమ్రన్ (30), శశాంక్ సింగ్ (27) పర్లేదనిపించారు. సిమర్‌జీత్, తుషార్ దేశ్‌పాండే చెరో 2 వికెట్లు తీశారు. జడేజా 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో చెన్నై మూడో స్థానానికి దూసుకొచ్చింది. కాగా, బ్యాటర్లకు, బౌలర్లకు సమానంగా సహకరించే హైబ్రిడ్ పిచ్‌పై ఈ మ్యాచ్‌ను నిర్వహించడం విశేషం.

వికెట్లు టపా..టపా: భారీ ఛేదన కాదు..పైగా గత మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్ బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే మళ్లీ కింగ్స్ సునాయాసంగా నెగ్గగలదని భావించారు. కానీ కీలక తరుణంలో చెన్నై బౌలర్లు ప్రత్యర్థికి చెక్ పెట్టారు. తన తొలి ఓవర్లోనే బెయిర్ స్టో (7), రూసో (0)లను తుషార్ బౌల్డ్ చేసి పంజాబ్‌ను దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్, శశాంక్ భారీషాట్లతో అలరిస్తూ మూడో వికెట్‌కు 53 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీరు క్రీజులో ఉన్నంతసేపూ మ్యాచ్ పంజాబ్‌వైపే మొగ్గింది. అయితే 8వ ఓవర్లో శశాంక్‌ను శాంట్నర్, 9వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్‌ను జడేజా, 10వ ఓవర్లో జితేశ్ (0)ను సిమర్‌జీత్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ ఓటమి దాదాపు ఖాయమైంది. కర్రాన్ (7), అశుతోష్ (3) విఫలమయ్యారు. హర్‌ప్రీత్ (17 నాటౌట్), రాహుల్ చాహర్ (16), రబాడ (11 నాటౌట్) మెరుపులు పంజాబ్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించాయి.

ఆ నలుగురి చలవతో..: జడేజా, రుతురాజ్, మిచెల్.. ఆఖర్లో శార్దూల్ (17) ధనాధన్ బ్యాటింగ్‌తో చెన్నై సవాలు విసిరే స్కోరు చేసింది. రహానె (9) త్వరగా అవుటైనా.. రుతురాజ్ దంచడంతో పవర్ ప్లేను 60/1తో చెన్నై ముగించింది. కానీ 8వ ఓవర్లో స్పిన్నర్ రాహుల్ చాహర్ రుతురాజ్‌ను, దూబె (0)ని పెవిలియన్ చేర్చి చెన్నైకి డబుల్ షాకిచ్చాడు. తొమ్మిదో ఓవర్లో మిచెల్‌ను ఎల్బీ చేసిన హర్షల్ పంజాబ్‌కు మరో కీలక బ్రేక్ ఇచ్చాడు. అయితే జడేజా, మొయిన్ అలీ (17), శాంట్నర్ (11), శార్దూల్ రాణించడంతో చెన్నై స్కోరు 150 దాటింది.

స్కోరుబోర్డు

చెన్నై: రహానె (సి) రబాడ (బి) అర్ష్‌దీప్ 9, రుతురాజ్ (సి) జితేష్ (బి) చాహర్ 32, మిచెల్ (ఎల్బీ) హర్షల్ 30, దూబె (సి) జితేష్ (బి) చాహర్ 0, మొయిన్ (సి) బెయిర్ స్టో (బి) కర్రాన్ 17, జడేజా (సి) కర్రాన్ (బి) అర్ష్‌దీప్ 43, శాంట్నర్ (సి) కర్రాన్ (బి) చాహర్ 11, శార్దూల్ (బి) హర్షల్ 17, ధోనీ (బి) హర్షల్ 0, తుషార్ (నాటౌట్) 0, గ్లీసన్ (నాటౌట్) 2, **ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 20 ఓవర్లలో 167/9: వికెట్లపతనం:** 1-12, 2-69, 3-69, 4-75, 5-101, 6-122, 7-150, 8-150, 9-164; **బౌలింగ్:** రబాడ 3-0-24-0, అర్ష్‌దీప్ 4-0-42-2, కర్రాన్ 4-0-34-1, హర్‌ప్రీత్ 1-0-19-0, రాహుల్ చాహర్ 4-0-23-3, హర్షల్ 4-0-24-3.

పంజాబ్: ప్రభ్‌సిమ్రన్ (సి) సబ్ సమీర్ (బి) జడేజా 30, బెయిర్ స్టో (బి) తుషార్ 7, రూసో (బి) తుషార్ 0, శశాంక్ (సి) సిమర్‌జీత్ (బి) శాంట్నర్ 27, కర్రాన్ (సి) శాంట్నర్ (బి) జడేజా 7, జితేశ్ (సి) ధోనీ (బి) సిమర్‌జీత్ 0, అశుతోష్ (సి) సిమర్‌జీత్ (బి) జడేజా 3, హర్‌ప్రీత్ (నాటౌట్) 17, హర్షల్ (సి) సబ్ సమీర్ (బి) సిమర్‌జీత్ 12, రాహుల్ చాహర్ (బి) శార్దూల్ 16, రబాడ (నాటౌట్) 11, **ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 139/9; వికెట్లపతనం:** 1-9, 2-9, 3-62, 4-68, 5-69, 6-77, 7-78, 8-90, 9-117; **బౌలింగ్:** శాంట్నర్ 3-0-10-1, తుషార్ 4-0-35-2, గ్లీసన్ 4-0-41-0, జడేజా 4-0-20-3, సిమర్‌జీత్ 3-0-16-2, శార్దూల్ 2-0-12-1.

నేటి మ్యాచ్

రాత్రి 7.30 గం.
వేదిక: ముంబై

ముంబై X హైదరాబాద్

పాయింట్ల పట్టిక

జట్టు	ఆ	గె	ఓ	ఫ.తే	పా	నె.రరే
కోల్‌కతా	11	8	3	0	16	1.453
రాజస్థాన్	10	8	2	0	16	0.622
చెన్నై	11	6	5	0	12	0.700
హైదరాబాద్	10	6	4	0	12	0.072
లఖ్‌నవూ	11	6	5	0	12	-0.371
ఢిల్లీ	11	5	6	0	10	-0.442
బెంగళూరు	11	4	7	0	8	-0.049
పంజాబ్	11	4	7	0	8	-0.187
గుజరాత్	11	4	7	0	8	-1.320
ముంబై	11	3	8	0	6	-0.356

దంచేసి.. కూల్చేసి

టాప్ లేపిన కోల్‌కతా
నరైన్ మెరుపులు
చెలరేగిన చక్రవర్తి, హర్షిత్
98 పరుగులతో లఖ్‌నవూ చిత్తు


సునీల్ నరైన్ (39 బంతుల్లో 81, 1/22)

లఖ్‌నవూ: సునీల్ నరైన్ (39 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81, 1/22) సూపర్ షోతో.. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. మొత్తం 16 పాయింట్లతో టాప్‌లోకి దూసుకెళ్లింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 235/6 స్కోరు చేసింది. సాల్ట్ (32), రఘువంశీ (32) రాణించారు. నవీనుల్ 3 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో లఖ్‌నవూ 16.1 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. స్టొయినిస్ (36), రాహుల్ (25) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా చెరో 3 వికెట్లతో ప్రత్యర్థి బ్యాటింగ్ వెన్ను విరవగా.. రస్సెల్ 2 కీలక వికెట్లు పడగొట్టాడు. నరైన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.

బ్యాట్లెత్తేశారు: బ్యాటర్ల వైఫల్యంతో లఖ్‌నవూ ఘోర ఓటమిని మూటగట్టుకొంది. కోల్‌కతా బౌలర్ల దెబ్బకు క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకొన్న సూపర్ జెయింట్స్.. ఏదశలోనూ మ్యాచ్‌లోకి రాలేక పోయింది. ఓపెనర్ అర్షిన్ కులకర్ణి (9) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. స్టొయినిస్ ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరో ఓపెనర్ రాహుల్‌తో కలసి 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సిక్స్‌తో ఖాతా తెరిచిన స్టొయినిస్.. 4వ ఓవర్‌లో స్టార్క్ బౌలింగ్‌లో మూడు బౌండ్రీలు బాదాడు. ఆ తర్వాతి ఓవర్‌లో నరైన్ నాలుగు పరుగులే ఇవ్వగా.. హర్షిత్ బౌలింగ్‌లో స్టొయినిస్ మరో సిక్స్ కొట్టాడు. దీంతో పవర్‌ప్లేలో లఖ్‌నవూ 55/1తో మెరుగ్గానే కనిపించింది. కానీ, 15 పరుగుల తేడాతో రాహుల్, దీపక్ హుడా (5), స్టొయినిస్‌ను కోల్పోయిన సూపర్ జెయింట్స్ 85/4తో ఒక్కసారిగా కష్టాల్లో పడింది. రాహుల్‌ను హర్షిత్ అవుట్ చేయగా.. హుడాను చక్రవర్తి వికెట్ల ముందు దొరకబుచ్చుకొన్నాడు. స్టొయినిస్, పూరన్ (10)ను రస్సెల్ వెనక్కిపంపడంతో లఖ్‌నవూ పరాజయం దాదాపుగా ఖరారైంది. బదోని (15)ను నరైన్ అవుట్ చేయగా.. రెండు సిక్స్‌లు బాదిన టర్నర్ (16)ను చక్రవర్తి రిటర్న్ క్యాచ్‌తో వెనక్కిపంపాడు. క్రునాల్ పాండ్యా (5), యుధ్‌వీర్ (7), బిష్ణోయ్ (2) ఇలా వచ్చి అలా వెళ్లారు.

ఆరంభం అదిరింది: మరోసారి నరైన్ మెరుపులు మెరిపించడంతో కోల్‌కతా భారీ స్కోరు చేసింది. సాల్ట్‌తో కలసి తొలి వికెట్‌కు 26 బంతుల్లో 61 పరుగులు జోడించిన నరైన్.. రఘువంశీతో రెండో వికెట్‌కు 79 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు సాల్ట్, నరైన్ అదిరే ఆరంభాన్నిచ్చారు. 3వ ఓవర్‌లో నవీనుల్ బౌలింగ్‌లో వీరిద్దరూ చెరో రెండు బౌండ్రీలతో బ్యాట్‌లకు పనిచెప్పారు. ఆ తర్వాతి ఓవర్‌లో మొహిసిన్ బౌలింగ్‌లో చెలరేగిన నరైన్ 4,4,4,6తో ఏకంగా 20 రన్స్ రాబట్టాడు. అయితే, సాల్ట్‌ను నవీనుల్ క్యాచవుట్ చేయడంతో.. రఘువంశీతో కలసి నరైన్ స్కోరు బోర్డును నడిపించాడు. దీంతో పవర్‌ప్లేలో కోల్‌కతా 70/1తో నిలిచింది. కాగా, 9వ ఓవర్‌లో రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకొన్న రఘువంశీ సిక్స్‌లతో జట్టు స్కోరును సెంచరీ మార్క్ దాటించాడు. మరోవైపు అర్ధ శతకం పూర్తి చేసుకొన్న నరైన్.. స్టొయినిస్ వేసిన 11వ ఓవర్‌లో మూడు సిక్స్‌లతో మోత మోగించాడు. ఈ దశలో పూర్తిగా అటాకింగ్ గేమ్ ఆడుతున్న నరైన్‌ను అవుట్ చేసిన బిష్ణోయ్.. జట్టుకు ఊరటనిచ్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా వచ్చిన వచ్చిన రస్సెల్ (12)ను నవీనుల్ వెనక్కిపంపగా.. రఘువంశీని యుధ్‌వీర్ పెవిలియన్ చేర్చాడు. డెత్ ఓవర్లలో ధాటిగా ఆడతారనుకున్న రింకూ (16), కెప్టెన్ శ్రేయాస్ (23) జోరు చూపలేకపోయారు. ఆఖరి ఓవర్‌లో శ్రేయాస్ అవుటైనా.. రమణ్‌దీప్ (25 నాటౌట్) జట్టు స్కోరును 230 దాటించాడు.

స్కోరుబోర్డు

కోల్‌కతా: సాల్ట్ (సి) రాహుల్ (బి) నవీనుల్ 32, నరైన్ (సి/సబ్) పడిక్కళ్ (బి) బిష్ణోయ్ 81, రఘువంశీ (సి) రాహుల్ (బి) యుధ్‌వీర్ 32, రస్సెల్ (సి/సబ్) గౌతమ్ (బి) నవీనుల్ 12, రింకూ (సి) స్టొయినిస్ (బి) నవీనుల్ 16, శ్రేయాస్ (సి) రాహుల్ (బి) యశ్ 23, రమణ్‌దీప్ (నాటౌట్) 25, వెంకటేశ్ (నాటౌట్) 1, **ఎక్స్‌ట్రాలు: 13; మొత్తం: 20 ఓవర్లలో 235/6; వికెట్ల పతనం:** 1-61, 2-140, 3-167, 4-171, 5-200, 6-224; **బౌలింగ్:** స్టొయినిస్ 2-0-29-0, మొహిసిన్ 2-0-28-0, నవీనుల్ హక్ 4-0-49-3, యశ్ ఠాకూర్ 4-0-46-1, క్రునాల్ 2-0-26-0, రవి బిష్ణోయ్ 4-0-33-1, యుధ్‌వీర్ 2-0-24-1.

లఖ్‌నవూ: రాహుల్ (సి) రమణ్‌దీప్ (బి) హర్షిత్ 25, అర్షిన్ (సి) రమణ్‌దీప్ (బి) స్టార్క్ 9, స్టొయినిస్ (సి) హర్షిత్ (బి) రస్సెల్ 36, దీపక్ హుడా (ఎల్బీ) వరుణ్ 5, పూరన్ (సి) సాల్ట్ (బి) రస్సెల్ 10, బదోని (సి) స్టార్క్ (బి) నరైన్ 15, టర్నర్ (సి అండ్ బి) వరుణ్ 16, క్రునాల్ (సి) సాల్ట్ (బి) హర్షిత్ 5, యుధ్‌వీర్ (సి) రస్సెల్ (బి) వరుణ్ 7, రవి బిష్ణోయ్ (ఎల్బీ) హర్షిత్ 2, నవీనుల్ (నాటౌట్) 0, **ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 16.1 ఓవర్లలో 137 ఆలౌట్; వికెట్ల పతనం:** 1-20, 2-70, 3-77, 4-85, 5-101, 6-109, 7-125, 8-129, 9-137, 10-137; **బౌలింగ్:** వైభవ్ 2-0-21-0, స్టార్క్ 2-0-22-1, నరైన్ 4-0-22-1, హర్షిత్ రాణా 3.1-0-24-3, వరుణ్ చక్రవర్తి 3-0-30-3, రస్సెల్ 2-0-17-2.

భారత రిలే జట్లకు నిరాశ

నసావు (బహామస్): భారత పురుషుల 4×400 మీటర్ల రిలే జట్టుకు పారిస్ ఒలింపిక్స్ రౌండ్-1 క్వాలిఫికేషన్స్‌లో నిరాశ ఎదురైంది. ఆదివారం ఇక్కడ జరిగిన హీట్స్‌లో రాజేశ్ రమేశ్‌కు కాలి కండరాలు పట్టేయడంతో భారత జట్టు రేసు పూర్తి చేయలేక మధ్యలోనే నిష్క్రమించింది. ఇక, తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ, రూపల్ చౌదరి, రాజేశ్ రమేశ్, అవినాశ్‌లతో కూడిన మిక్స్‌డ్ 4×400 మీటర్ల రిలే జట్టు హీట్స్‌లో ఆరో స్థానంలో.. మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు ఐదో స్థానంలో నిలిచి నిరాశపరిచాయి. అయితే, భారత జట్లకు అప్పుడే అవకాశాలు ముగిసిపోలేదు. రౌండ్-1లో విఫలమైన అన్ని విభాగాల్లోని జట్లకు సోమవారం జరిగే రౌండ్-2 క్వాలిఫికేషన్స్‌లో పోటీపడేందుకు అవకాశం ఉంటుంది. ఈ రౌండ్-2 పోటీల్లో రాణిస్తే పారిస్ టిక్కెట్ దక్కనుంది.

ఒకే గ్రూపులో భారత్-పాక్



అక్టోబరు 4న కివీస్‌తో తొలి పోరు
మహిళల టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్

దుబాయ్: బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనున్న మహిళల టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ఆదివారం విడుదల చేసింది. డిఫెండింగ్ చాంప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి జట్లున్న గ్రూప్-ఎలోనే భారత్ కూడా ఉంది. ఈ ఏడాది అక్టోబరు 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. 4న జరిగే తమ తొలి మ్యాచ్‌లో కివీస్‌తో, 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయర్-1తో, 13న ఆసీస్‌తో భారత్ ఆడనుంది. గ్రూప్-బిలో ఆతిథ్య బంగ్లాతోపాటు సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, క్వాలిఫయర్-2 జట్లు ఉండనున్నాయి. అక్టోబరు 17, 18 తేదీల్లో సెమీస్ మ్యాచ్‌లు, 20న ఢాకాలో ఫైనల్ జరుగుతాయి. ఢాకాలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని షేక్ హసీనా, భారత్, బంగ్లా దేశాల కెప్టెన్లు హర్మన్‌ప్రీత్, నిగర్ సుల్తాన్ పాల్గొన్నారు.

బజ్‌రంగ్‌పై తాత్కాలిక నిషేధం

న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్ట్ కోసం శాంపిల్ ఇచ్చేందుకు నిరాకరించిన స్టార్ రెజ్లర్ బజ్‌రంగ్ పూనియాపై తాత్కాలిక నిషేధం విధించారు. మార్చి 10న సోనెపట్‌లో ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ కోసం నిర్వహించిన ట్రయల్స్‌లో ఓటమిపాలైన బజ్‌రంగ్ శాంపిల్ ఇవ్వకుండా వెళ్లిపోయాడు. కాగా తనపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసే దాకా బజ్‌రంగ్ ఏ ట్రయల్స్‌లోనూ పాల్గొనలేడు. ఇది అతని ఒలింపిక్ అవకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. అయితే శాంపిల్ ఇచ్చేందుకు తాను నిరాకరించలేదని బజ్‌రంగ్ చెప్పాడు.

కప్పు గెలిస్తే భారీ నజరానా

పాక్ జట్టుకు పీసీబీ బంపరాఫర్

లాహోర్: వచ్చేనెల్లో జరిగే టీ20 ప్రపంచకప్ గెలిస్తే జట్టులోని ఒక్కోసభ్యుడికీ తలో రూ. 2.77 కోట్లు (భారత కరెన్సీలో రూ. 83 లక్షలు) చొప్పున నజరానా ఇస్తామని పీసీబీ చైర్మన్ మొహిసిన్ నక్వీ ప్రకటించారు. ఈ ప్రపంచ కప్‌లో పోటీపడే పాక్ తుది జట్టును ఇంకా ప్రకటించాల్సి ఉంది.

థామస్, ఉబెర్.. రెండూ చైనాకే

చెంగ్డూ (చైనా): ఆతిథ్య చైనా జట్టు థామస్, ఉబెర్ కప్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లను కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఉబెర్ కప్ ఫైనల్లో చైనా మహిళలు 3-0తో ఇండోనేసియాను చిత్తుచేసి విజేతలుగా నిలిచారు. థామస్ కప్ తుది పోరులోనూ చైనా 3-1తో ఇండోనేసియానే ఓడించి టైటిల్ దక్కించుకుంది.

బిజినెస్

22,775 పైన బుల్లిష్

(మే 6-10 తేదీల మధ్య వారానికి)


డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి

నిఫ్టీ గత వారం 22,863-22,348 పాయింట్ల మధ్యన కదలాడి గత వారంతో పోల్చితే 56 పాయింట్ల లాభంతో 22,476 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 22,775 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.

- 20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 22,613, 22,566, 22,404, 22,424 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైన ఉండడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.

బ్రేకౌట్ స్థాయి: 22,775 **బ్రేక్‌డౌన్ స్థాయి:** 22,175
నిరోధ స్థాయిలు: 22,675, 22,775, 22,875 (22,575 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 22,275, 22,175, 22,075 (22,375 దిగువన బేరిష్)

ఫారం గేటు అమ్మకం ధరలు (నెక్ 100 గుడ్లు)



6వ తేదీ

హైదరాబాద్	475	విజయవాడ	460
వరంగల్	477	గోదావరి	460
చిత్తూరు	563	విశాఖపట్నం	470
		డజను గుడ్లు రూ.60	

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్



హైదరాబాద్	133	గోదావరి	141
వరంగల్	133	విజయవాడ	141
కరీంనగర్	133	గుంటూరు	141
మహబూబ్‌నగర్	133	ఒంగోలు	141
కర్నూలు	133	చిత్తూరు	142
విశాఖపట్నం	133		

గృహ రుణాలు.. రూ.27 లక్షల కోట్లు

మార్చి నాటికి రికార్డు స్థాయికి చేరిక
ఆర్‌బీఐ వెల్లడి



న్యూఢిల్లీ: రియల్టీ బూమ్ గృహ రుణాలకీ డిమాండ్ పెంచుతోంది. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు మంజూరు చేసిన గృహ రుణాల మొత్తం రికార్డు స్థాయిలో రూ.27.23 లక్షల కోట్లకు చేరింది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే ఇది రూ.10 లక్షల కోట్లు ఎక్కువ. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలు విడుదల చేసింది. కొవిడ్ తర్వాత నివాస గృహాలకు డిమాండ్ విపరీతంగా పెరగడం, ప్రభుత్వ సానుకూల విధానాలు, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లు, సొంతింటిపై పెరిగిన మక్కువ ఇందుకు ప్రధానంగా దోహదం చేశాయి. గత రెండేళ్లలో బిల్డర్లు పెద్దఎత్తున నివాస గృహాల ప్రాజెక్టులు ప్రారంభించి అమ్మడం కూడా ఇందుకు దోహదం చేసిందని ప్రాప్‌ఈక్విటీ సీఈఓ, ఎండీ సమీర్ జసూజ తెలిపారు.

భవిష్యత్ ఖేష్: ఈ సంవత్సరం కూడా గృహ రుణాలకు ఢోకా ఉండదని బ్యాంకింగ్ వర్గాల అంచనా. అయితే రుణాల వృద్ధి రేటు గత రెండేళ్ల స్థాయిలో మాత్రం ఉండకపోవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రధాన ఆర్థికవేత్త మదన్ సబ్నవిస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏది ఎలా ఉన్నా మరో ఆరేళ్లలో గృహ రుణాల మార్కెట్ లక్ష కోట్ల డాలర్ల (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ.83.30 లక్షల కోట్లు) స్థాయికి చేరనుందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీనివాసన్ అంచనా. రెండు మూడేళ్ల క్రితం వరకు అందుబాటు ధరల గృహాలకు ఎక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఉన్నత ఆదాయ వర్గాలు ధర ఎక్కువైనా విశాలమైన నివాస గృహాల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు.

రోజుకి 507 కొత్త కంపెనీల నమోదు

న్యూఢిల్లీ: దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 1,85,312 కంపెనీలు నమోదయ్యాయి. అంటే రోజుకి 507 కొత్త కంపెనీలు నమోదయ్యాయన్న మాట. కాగా గత ఏడాది మొత్తంలో నమోదైన కంపెనీలన్నింటి ఉమ్మడి పెయిడప్ మూలధనం రూ.30,927.40 కోట్లు. ఒక్క మార్చి నెలలోనే 16,600 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయి. కాగా 2022-23లో నమోదైన మొత్తం కంపెనీలు 1,59,524 కాగా వాటన్నింటి ఉమ్మడి పెయిడప్ మూలధనం రూ.18,132.16 కోట్లు. ఇదిలా ఉండగా ఈ ఏడాది మార్చి చివరి నాటికి దేశంలో ఉన్న మొత్తం కంపెనీల సంఖ్య 26,63,016. కాగా వాటిలో 64 శాతం అంటే 16,91,495 కంపెనీలు క్రియాశీలంగా పని చేస్తున్నాయి. మార్చి చివరి నాటికి మూతపడిన కంపెనీల సంఖ్య 9,31,644. కాగా అందులో 2,470 కంపెనీలు నిద్రాణ దశలో ఉన్నాయి. 10,385 కంపెనీలు లిక్విడేషన్‌లో ఉన్నాయి. ఇవి కాకుండా అధికారిక రికార్డుల నుంచి మరో 27,022 కంపెనీల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మార్చి బులెటిన్‌లో ఈ వివరాలు అందించింది.

మొత్తం కంపెనీల్లో 71 శాతం సేవల రంగంలో ఉండగా 23 శాతం పారిశ్రామిక రంగంలో, 6 శాతం వ్యవసాయ రంగంలో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూసినట్టయితే 2023-24లో 17.6 శాతం కంపెనీలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 5164 విదేశీ కంపెనీలు నమోదు కాగా వాటిలో 3,288 కంపెనీలు (64 శాతం) క్రియాశీలంగా పని చేస్తున్నాయి.

యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్

యాక్సిస్ మ్యూచువల్ ఫండ్.. యాక్సిస్ నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది ఓపెన్ ఎండెడ్ ఇండెక్స్ ఫండ్. ఈ ఫండ్‌కు నిఫ్టీ బ్యాంక్ టీఆర్ఐ బెంచ్‌మార్క్‌గా ఉండనుంది. ఈ ఫండ్ కనీస పెట్టుబడి రూ.500. ఈ ఫండ్ ముగింపు తేదీ ఈ నెల 17.

హెచ్‌డీఎఫ్‌సీ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్

హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్.. హెచ్‌డీఎఫ్‌సీ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్‌ను తీసుకువచ్చింది. తయారీ రంగంలోని కంపెనీలకు సంబంధించిన ఈక్విటీ, ఈక్విటీ సంబంధిత సెక్యూరిటీల్లో ఈ ఫండ్ పెట్టుబడులు పెడుతుంది. ఇది ఓపెన్ ఎండెడ్ ఈక్విటీ పథకం. భారతీయ తయారీ రంగంలోని వృద్ధి అవకాశాలకు అనుగుణంగా ఈ ఫండ్ వ్యూహాత్మకంగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ ఫండ్ ముగింపు తేదీ మే 10.

ఈ వారం మూడు ఐపీఓలు

రూ.6,393 కోట్ల సమీకరణ

న్యూఢిల్లీ: ఈ వారం కూడా ఐపీఓ మార్కెట్ కళకళలాడనుంది. రూ.6,393 కోట్ల సమీకరణ కోసం ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, హెల్త్‌కేర్ టెక్ కంపెనీ ఇండిజెన్, ట్రావెల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టీబీఓ టెక్ కంపెనీలు.. పబ్లిక్ ఇష్యూలు (ఐపీఓ) జారీ చేస్తున్నాయి. ఇందులో రూ.4,233 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎ‌ఫ్ఎస్) ద్వారా, మిగతా మొత్తాన్ని కొత్త షేర్ల జారీ ద్వారా ఈ మూడు కంపెనీలు సమీకరించబోతున్నాయి. ఇందులో ఇండిజెన్ కంపెనీ ఐపీఓ సోమవారం, మిగతా 2 కంపెనీల ఐపీఓలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ రూ.300-315 ప్రైస్ బ్యాండ్‌లో, ఇండిజెన్ రూ.430-452 ధరల శ్రేణిలో, టీబీఓ టెక్ కంపెనీ రూ.875-920 ప్రైస్ బ్యాండ్‌లో షేర్లు జారీ చేస్తున్నాయి.

బెల్‌స్టార్ రూ.1,300 కోట్ల ఐపీఓ: ముత్తూట్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ బెల్‌స్టార్ మైక్రోఫైనాన్స్ కూడా ఐపీఓకు సిద్ధమైంది. ఐపీఓ ద్వారా రూ.1,300 కోట్ల సమీకరణ కోసం కంపెనీ సెబీకి దరఖాస్తు చేసింది.

భారత్ అవకాశాల గని: వారెన్ బఫెట్

వాషింగ్టన్: ప్రపంచ అగ్రశ్రేణి కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ దృష్టి భారత స్టాక్ మార్కెట్‌పై పడింది. భారత మార్కెట్‌ను ఆయన అవకాశాల గనిగా అభివర్ణించారు. 'భారత మార్కెట్ వెతకని అవకాశాలు కల్పిస్తోంది. భవిష్యత్‌లో మా బెర్క్‌షైర్ హాత్‌వే కంపెనీ భారత మార్కెట్‌ను అన్వేషించాలనుకుంటోంది' అన్నారు. బెర్క్‌షైర్ వార్షిక సదస్సులో ఒక హెడ్జ్ ఫండ్ మేనేజర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా బఫెట్ ఈ విషయం చెప్పారు.

అప్రమత్తంగా ఉండటం బెటర్!

దేశీయ స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. ఒకవైపు అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దేశీయ మార్కెట్లలో వదంతులు మదుపరులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో ఎన్నికలు ముగిసే వరకు అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆ తర్వాత సూచీల మూమెంటమ్‌ను అంచనా వేయొచ్చు. గత శుక్రవారం గరిష్ఠ స్థాయిల్లో సూచీలు బలమైన నిరోధాన్ని ఎదుర్కొన్నాయి. ఈ వారం నిఫ్టీకి 22,450 వద్ద మద్దతు, 22,650 వద్ద నిరోధ స్థాయిలున్నాయి.

స్టాక్ రికమండేషన్స్

పిరామల్ ఫార్మా: నష్టాల మార్కెట్లోనూ ఈ షేరు అదరగొడుతోంది. ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్స్ క్రమంగా పెరుగుతున్నాయి. పైగా 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.149ని బ్రేక్ చేసింది. గత శుక్రవారం ఈ షేరు 5.6% లాభంతో రూ.151 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.150 స్థాయిలో పొజిషన్ తీసుకుని రూ.177/185 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.143 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

కోల్ ఇండియా: సుదీర్ఘ అప్‌ట్రెండ్ తర్వాత ఈ కౌంటర్‌లో స్వల్ప దిద్దుబాటు జరిగింది. మరోసారి ఈ షేరు జీవితకాల గరిష్ఠాన్ని చేరే అవకాశం ఉంది. గత ఈ వారం నెల గరిష్ఠ స్థాయిలను అధిగమించింది. వాల్యూమ్ అనూహ్యంగా పెరుగుతోంది. గత శుక్రవారం ఈ షేరు 4.56 శాతం లాభంతో రూ.474 వద్ద క్లోజైంది. మదుపరులు ఈ కౌంటర్‌లో రూ.460/470 శ్రేణిలో పొజిషన్ తీసుకుని రూ.545/625 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.445 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

ప్రెస్టీజ్ ఎస్టేట్స్: ఈ కౌంటర్‌లో మూమెంటమ్ బాగుంది. రూ.1,440 వద్ద ఆల్‌టైమ్ హైను బ్రేక్ చేసింది. స్వల్ప దిద్దుబాటు అనంతరం ట్రేడింగ్, డెలివరీ వాల్యూమ్ పుంజుకుంది. నష్టాల సెషన్‌లో కూడా ఈ షేరు 4.27 శాతం లాభంతో రూ.1,460 వద్ద ముగిసింది. ట్రేడర్లు ఈ కౌంటర్‌లో రూ.1,450 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.1,570/1,650 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,430 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

జిందాల్ సా: ఈ మెటల్ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లకు ఆసక్తి పెరిగిపోతోంది. సుదీర్ఘ అప్‌ట్రెండ్ తర్వాత ఇందులో కన్సాలిడేషన్ జరిగింది. వాల్యూమ్ పెరుగుతుండటంతో మార్చి రెండో వారం నుంచి ఈ షేరు ఏకంగా 50 శాతం పెరిగింది. గత శుక్రవారం ఈ షేరు 3.49 శాతం లాభంతో సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.575 వద్ద స్థిరపడింది. మూమెంటమ్ ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.570/550 శ్రేణిలో ప్రవేశించి రూ.665/720 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.540 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

టొరెంట్ ఫార్మా: గత వారం ఈ కౌంటర్‌లో వాల్యూమ్ భారీగా పెరిగింది. పైగా స్వల్పకాలిక నిరోధాన్ని బ్రేక్ చేసింది. సూపర్‌ట్రెండ్ ఇండికేటర్ సైతం బై సిగ్నల్ ఇచ్చింది. గత శుక్రవారం ఈ షేరు 2.42 శాతం లాభంతో రూ.2,734 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌లో రూ.2,730/2,710 స్థాయిల్లో పొజిషన్ తీసుకుని రూ.2,840/2,960 టార్గెట్ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,700 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.



- మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
niftymasterlive@gmail.com

నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

ప్రధాన నిరోధాలు 22,650, 22,800


వి. సుందర్ రాజా

నిఫ్టీ గత వారం పాజిటివ్ ధోరణిలో ప్రారంభమై 22,800 వరకు వెళ్లినా గత శుక్రవారంనాడు బలమైన కరెక్షన్‌కు లోనై 200 పాయింట్ల మేరకు నష్టపోయి. వారం మొత్తం మీద 55 పాయింట్ల మేరకు లాభపడినా 22,500 కన్నా దిగువన వారం కనిష్ఠ స్థాయిలో ముగియడం గరిష్ఠ స్థాయిల్లో అప్రమత్తతను సంకేతం. టెక్నికల్‌గా మార్కెట్ గత కొద్ది వారాలుగా చూస్తున్న సైడ్‌వేస్ ట్రెండ్‌ను కొనసాగించింది. గత రెండు నెలలుగా గరిష్ఠ స్థాయిల్లో సరైన కొనుగోళ్ల మద్దతు లేని కారణంగా నిలదొక్కుకోలేకపోతోంది. అదే సమయంలో దిగువ స్థాయిల్లో లభిస్తున్న కొనుగోళ్ల మద్దతు కారణంగా ఈ స్థాయిల్లో రికవరీ కూడా సాధిస్తోంది. టెక్నికల్‌గా ప్రధాన ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. కాగా గతవారం మిడ్‌క్యాప్ 100 సూచీ 310 పాయింట్లు లాభపడగా, స్మాల్‌క్యాప్ 100 సూచీ 45 పాయింట్లు నష్టపోయింది. మార్కెట్ మరోసారి జీవితకాల గరిష్ఠ స్థాయిలకు చేరువగా వస్తోంది. పలుమార్లు ఇక్కడ ఎదురైన పరిస్థితుల్లో విఫలమవుతూ వస్తోంది. ఈ వారంలో మార్కెట్ పాజిటివ్‌గానే ప్రారంభమైనప్పటికీ జీవితకాల గరిష్ఠ స్థాయిల వద్ద పరీక్ష ఎదుర్కోవచ్చు.

బుల్లిష్ స్థాయిలు: నిఫ్టీ పాజిటివ్ ధోరణిలో ట్రేడయితే మరింత అప్‌ట్రెండ్ కోసం ప్రధాన నిరోధం 22,650 కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరో ప్రధాన నిరోధం 22,800. గత నెల 10వ తేదీన ఈ స్థాయి నుంచే మార్కెట్ బలమైన రియాక్షన్ సాధించింది. ఆ పైన నిలదొక్కుకున్నప్పుడే మరింత అప్‌ట్రెండ్ ఉంటుంది. మానసిక అవధి 23,000.

బేరిష్ స్థాయిలు: ప్రస్తుత స్థాయి 22,500 వద్ద నిలదొక్కుకోవడంలో విఫలమైతే దిగువన 22,300 వద్ద మద్దతు ఉంది. ఇక్కడ కూడా విఫలమైతే మరింత బలహీనపడుతుంది. ప్రధాన మద్దతు స్థాయి 22,000.

బ్యాంక్ నిఫ్టీ: ఈ సూచీ గత వారంలో బలమైన ర్యాలీ సాధించి మానసిక అవధి 50,000 వరకు వెళ్లింది. అయితే మైనర్ కరెక్షన్‌లో పడి వారం గరిష్ఠ స్థాయి కన్నా 10,000 పాయింట్లు దిగజారింది. అయినా వారంలో చివరికి 720 పాయింట్ల లాభంతో 48,920 వద్ద ముగిసింది. అప్‌ట్రెండ్ కోసం నిరోధ స్థాయి 49,500 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 50,000. ఒక వేళ 49,000 స్థాయిలో విఫలమైతే బలహీనపడుతుంది. మద్దతు స్థాయి 48,600.

పాటర్న్: వీక్లీ చార్టుల ప్రకారం 22,800 వద్ద "డబుల్ టాప్" పాటర్న్ ఏర్పడింది. అలాగే ఇది అనేక సార్లు ఆగిపోయిన ఈ స్థాయిని అధిగమించేందుకు "అప్‌ట్రెండ్ లైన్" కన్నా పైన నిలదొక్కుకోవాలి. మరోవైపు దిగువన "ట్రెండ్‌లైన్" సపోర్ట్ కన్నా పైన నిలదొక్కుకోవాలి.

టైమ్: ఈ సూచీ ప్రకారం ఈ వారంలో స్వల్పకాలిక రివర్సల్ ఉంది.

సోమ వారం స్థాయిలు
నిరోధం: 22,610, 22,650
మద్దతు: 22,500, 22,430

www.sundartrends.in



www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI



సోమవారం | 6-5-2024

Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

| విజయవాడ సిటీ**





వికసిత ఆంధ్ర - వికసిత భారత్

సంకల్పానికి మద్దతుగా...

శ్రీ నరేంద్ర మోదీ సభలకు లక్షలాదిగా తరలిరండి!

రాష్ట్ర ప్రగతికి మోదీ గ్యారెంటీని అందుకోండి!!



తేదీ: మే 6, 2024, మధ్యాహ్నం 2 గంటలకు
స్థలం: రాజమండ్రి

భారత ప్రధాని
శ్రీ నరేంద్ర మోదీ గారు

జనసేన అధినేత
శ్రీ పవన్ కళ్యాణ్ గారు

తెలుగుదేశం పార్టీ
జాతీయ ప్రధాన కార్యదర్శి
శ్రీ నారా లోకేష్ గారు

తేదీ: మే 6, 2024, సాయంత్రం 4 గంటలకు
స్థలం: ఉగ్గినపాలెం గ్రామం, అనకాపల్లి జిల్లా

భారత ప్రధాని
శ్రీ నరేంద్ర మోదీ గారు

తెలుగుదేశం అధినేత
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు

జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి
శ్రీ నాగేంద్రబాబు గారు

లక్షలాదిగా తరలిరండి.... ఎన్డీఏతోనే ఆంధ్రప్రదేశ్ అని మోదీకి చెప్పండి



ముగిసిన మూడో దశ ప్రచారం

అహ్మదాబాద్/బెంగళూరు, మే 5: మూడో దశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ఆదివారం ముగిసింది. మంగళవారం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 92 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ఎన్నికలు జరిగే గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో చాలా చోట్ల గతంలో బీజేపీయే గెలుపొందింది. ఈ దశలో కేంద్ర మంత్రులు అమిత్ షా (అహ్మదాబాద్), సింధియా(గుణ), మాండవీయ(పోర్‌బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి (ధార్వాడ్) పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ సీఎంలు శివరాజ్(విదీశ), దిగ్విజయ్(రాజ్‌ఘర్), కర్ణాటక మాజీ సీఎం బొమ్మై (హవేరీ) కూడా ఈ దశలోనే బరిలో ఉన్నారు.



అయోధ్య రామాలయంలో మోదీ పూజలు

దేశ విభజనకు ఇండియా కూటమి కుట్ర

» ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో మోదీ

అయోధ్య, మే 5: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు చేరుకున్నారు. అక్కడ రామమందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనవరి 22న జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత అయోధ్య రాముణ్ని దర్శించుకోవడం మోదీకి ఇదే తొలిసారి. అనంతరం నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆయన రోడ్ షో కొనసాగింది. అంతకు ముందు ధౌరాహ్రా నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రేఖా వర్మ నిర్వహించిన ర్యాలీలో మోదీ మాట్లాడారు. కాంగ్రెస్, ఇండియా కూటమి ముస్లింలను పావులుగా వాడుకుంటున్నాయని విమర్శించారు. దేశాన్ని విభజించేందుకు ఇండియా కూటమి కుట్ర చేస్తోందని ఆరోపించారు.





మా మామ 'అంబటి' నీచుడు, నిక్కృష్టుడు

» రాంబాబుకు దయచేసి ఓటేయకండి

» అల్లుడు గౌతమ్ వీడియో సందేశం

గుంటూరు, మే 5(ఆంధ్రజ్యోతి): 'మా మామ అంబటి రాంబాబుకు దయచేసి ఓటెయ్యకండి. అటువంటి వ్యక్తికి ఓటేస్తే సిగ్గులేని తనాన్ని ప్రోత్స హించినట్టే అవుతుంది' అని డాక్టర్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకు ఆయన రెండో అల్లుడు. ఓటర్లను అభ్యర్థిస్తూ ఆయన విడుదల చేసిన వీడియో ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో ఆయన... 'నా పేరు డాక్టర్ గౌతమ్. నేను మంత్రి అంబటి రాంబాబు అల్లుడిని. అది నా దురదృష్టం. దానికి ఎవరూ ఏమీ చేయలేం. ఈ వీడియో చేయాలా? వద్దా? అని నేను ఎంతో ఆలోచించా. చేయడం నా బాధ్యతగా భావించి చేశాను. అంబటి రాంబాబు అంతటి నీచుడు, నిక్కృష్టుడుని నేను నా జీవితంలో చూడలేదు. రోజూ దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడు మరోసారి నా జీవితంలోకి రాకుండా చేయి స్వామి అని మొక్కుకుంటున్నా. అంత భయంకరమైన వ్యక్తి అంబటి. ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు మంచితనంతో పాటు మానవతా విలువలు, కనీస స్థాయిలో అయినా ఉండాలి. అంబటికి 0.001 శాతం కూడా విలువల్లేవు. ఇలాంటి వ్యక్తికి ఓటేస్తే మనకు తెలియకుండానే సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించినట్లవుతుంది. నిస్సిగ్గుగా పెద్ద గొంతు వేసుకుని ఎంతటి అబద్ధాన్నైనా నిజం చేయగలనని భావిస్తుంటాడు. అలాంటి వారికి ఓటేస్తే ఎన్ని లేకి పనులు చేసినా సమాజంలో గౌరవంగా బతకొచ్చు అనే భరోసా ఇచ్చినట్టవుతుంది. ఇలాంటి వారికి ఓటేస్తే సమాజం కూడా ఇలాగే తయారవుతుంది. దీనిని గమనించి ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నా' అంటూ విజ్ఞప్తి చేశారు.

కసితో ఓటేశాం!

» మేమేంటో ప్రభుత్వానికి చెప్పే సమయం వచ్చింది: ఉద్యోగులు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): "ఐదేళ్లుగా ఉద్యోగులను చులకనగా చూస్తూ అన్ని విధాలుగా నిర్బంధాలు విధించిన ఈ ప్రభుత్వం గద్దె దిగాలి.. అందుకే కసితో ఓటేశాను. ప్రతి ఉద్యోగీ నాలాగే కసితో ఓటేశారు" అని విశాఖలోని ఏయూలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం వద్ద ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. విశాఖ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఇక్కడ మెజారిటీ ఉద్యోగులు కూటమి అభ్యర్థులకే ఓటేసినట్టు చెప్పారు. ఓటు రూపంలో తమ నిరసన తెలిపామని రిటైర్‌మెంట్‌కు దగ్గరలో ఉన్న ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. 'ఉద్యోగులంటే ఏమిటో.. చెప్పే సమయం వచ్చింది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశా' అని మహిళా ఉద్యోగి ఒకరు పేర్కొన్నారు. ప్రభుత్వంపై నిరసన తెలిపేందుకు ఇప్పుడు కాకపోతే మరెప్పుడు అవకాశం దొరుకుతుందని టీచర్ ఒకరు ప్రశ్నించారు. తొలిరోజు ఓటేయడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు క్యూ కట్టారు. మొత్తంగా 5వేల మంది ఓటేశారని ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు వివరించారు.

గాలి లేదు.. ఎదురుగాలీ లేదు

గుజరాత్‌లో అధికార బీజేపీకి హ్యాట్రిక్ స్వీప్ కష్టమే!.. కమలానికి పలుచోట్ల కాంగ్రెస్-ఆప్ నుంచి సవాలు

» కాషాయ పార్టీ పైన కత్తి దూస్తున్న క్షత్రియులు

» అభ్యర్థుల ఎంపికలో సమర్థంగా వ్యవహరించిన హస్తం



ఇదీ సొంతంగా మేం సాధించిన ఘనత అని ఓటర్లకు చెప్పుకొనేందుకు ఏమీలేదు..! పదేళ్ల కిం దటి 'మనవాడు ఒకరు తొలిసారి దేశ ప్రధాని కాబోతున్నాడు' అనే వేవ్ కూడా లేదు..! ఐదేళ్లక్రితం నాటి జాతీయవాద ఉద్ధృత పవనాలూ లేవు..! అలాగని వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు..! ఇదీ గుజరాత్‌లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి..! తీవ్ర అసంతృప్తిలో సీనియర్ నేతలు.. గతంలోలా పార్టీని గెలిపించాలన్న కసిలేని కార్యకర్తలు..! వెరసి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో బీజేపీకి బీజేపీనే ప్రత్యర్థి..! 25ఏళ్ల నుంచి గుజరాత్‌ను కాషాయ పార్టీనే పాలిస్తోంది. పవర్ పాలిటిక్స్, జిత్తులతో అధికారాన్ని గుప్పిట పట్టిన వైనంపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. అయితే ఓటేసేందుకు వారికి బీజేపీని మించిన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. గత 2 లోక్‌సభ ఎన్నికల్లోలాగానే ఈసారీ 26 స్థానాల్లోనూ గెలిచి హ్యాట్రిక్ స్వీప్ చేయాలని ఆ పార్టీ లక్ష్యం పెట్టుకుంది. కానీ, ఇది కష్టమేననే విశ్లేషణలు వస్తున్నాయి. సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, స్వతంత్రులూ తప్పుకోవడంతో ఈ స్థానం ఎన్నికలేకుండానే బీజేపీ వశమైంది. మిగిలిన 25 సీట్లకు ఈ నెల7న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇండియా కూటమి పొత్తులో భాగంగా కాంగ్రెస్ 24 సీట్లలో, ఆప్ 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇక గుజరాత్ అంటే దాదాపు 3దశాబ్దాలుగా బీజేపీ అడ్డా. మోదీ వచ్చాక అది మరింత బలపడింది. ఇలాంటిచోట సీట్లు తగ్గితే ఇబ్బంది అని భావించారో..? శ్రేణుల్లో ఉదాసీనతను గమనించారో కానీ, బీజేపీ పెద్దలు గెలుపు కాదు.. అభ్యర్థులందరికీ 5 లక్షలపైగా మెజార్టీ మన లక్ష్యమంటూ టార్గెట్ పెట్టారు. అమిత్‌షా గత ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి 5.57 లక్షల ఓట్లతో నెగ్గగా, ఈసారి 10 లక్షల ఆధిక్యంతో గెలిపించాలని నిర్దేశించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 13 లక్షలే. మోదీ ప్రభుత్వ పనితీరు, బీజేపీ వార్ రూమ్ వ్యూహాలతో ఓటింగ్ శాతం పెరిగినా ప్రతి అభ్యర్థి 5లక్షలపైగా ఓట్లతో నెగ్గడం సాధ్యంకాదని విశ్లేషకులు వివరిస్తున్నారు. మరోవైపు కేంద్రమంత్రులు పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్ మాండవీయ అమ్రేలీ, భావ్‌నగర్ నుంచి పోటీ చేస్తుండటం కార్యకర్తలకు నచ్చలేదు. మొత్తంగా చూస్తే బీజేపీ కార్యకర్తల్లో కనిపించే ఎన్నికల దూకుడు ఈసారి లేదనేది రాజకీయ విశ్లేషకులమాట. ఇక క్షేత్రస్థాయిలో నాయకత్వం బలహీన పడడంతో గుజరాత్ కాం గ్రెస్ చాలా చోట్ల బీజేపీని సవాల్ చేయలేకపోతోంది. విశేష ఆదరణ ఉన్న కాం గ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి బీజేపీలోకి వరుస కడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మే కార్యకర్తలు, ఓటర్లు ఉన్నప్పటికీ సొమ్ము చేసుకోలేకపోతోంది. బీజేపీపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవడంలో వెనుకబడుతోంది. ఈసారి అలా జరగకుండా చూసుకోవాల్సి ఉంది. కాగా బ్రిటిష్ వారితో రోటీ-బేటీ ఒప్పందం చేసుకుని.. మనుగడకు ముప్పు రాకుండా చూసుకున్నారంటూ క్షత్రియులపై పురుషోత్తం రూపాలా చేసిన వ్యాఖ్యలతో ఆవర్గం వారు బీజేపీపై గుర్రుగా ఉన్నారు. రూపాలా క్షమాపణ చెప్పినా వారు శాంతించలేదు. వారు బీజేపీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పాలనే పట్టుదలతో ఉన్నారు. కాగా, 6.5కోట్ల గుజరాత్ జనాభాలో 11-12శా తమున్న పటీదార్లు ఈసారి బీజేపీవైపే ఉన్నారంటున్నారు. ఠాకూర్లు, కోలీలు తదితర బీసీలు 40% వరకున్నారు. బీజేపీ ఆరుగురు పటీదార్లకు టికెటివ్వగా, కాంగ్రెస్-ఆప్ ఏడుగురిని నిలిపింది. బీజేపీ ముగ్గురు కోలీలు, ఏడుగురు ఓబీసీలకు సీట్లిస్తే, కాంగ్రెస్-ఆప్ ఏడుగురు బీసీలు, ఇద్దరు కోలీలను దింపింది. ఇక గుజరాత్ సీఎంగా ఎవరున్నా అక్కడి బీజేపీనేతలు మోదీపైనే ఆశలు పెట్టుకుంటారు. ఈసారీ అదే జరుగుతోంది. (సెంట్రల్ డెస్క్)

2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు ఇలా..

బీజేపీ	1.68 కోట్లు
కాంగ్రెస్	80 లక్షలు
ఆప్	40 లక్షలు

ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరి పదవులకు రాజీనామా చేయడంతో గుజరాత్‌లో 5 అసెంబ్లీ స్థానాలకు మే 7న ఉప ఎన్నిక జరగనుంది.

రాహుల్ యాత్రతో కాంగ్రెస్‌కు ఆశావహ పరిస్థితులు

గుజరాత్‌లో గతంలోకంటే కాంగ్రెస్ పరిస్థితి ఆశావహంగా ఉందనే విశ్లేషణలు వస్తున్నాయి. అగ్రనేత రాహుల్‌గాంధీ న్యాయ్ యాత్రతో పార్టీ పట్ల సానుకూలత ఏర్పడిందని, కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజల్లో చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు. కొన్నిచోట్ల తప్ప.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, ప్రజల్లో ఆదరణ ఉన్న అభ్యర్థులను ఈసారి కాంగ్రెస్ పోటీకి నిలిపింది. కార్యకర్తలూ కష్టపడుతున్నారు. బనస్కాంత, సబర్‌కాంత, పటాన్, ఆనంద్, భరూచ్, వల్సాద్, సౌరాష్ట్రలోని అమ్రేలీ, సురేంద్రనగర్, జునాగఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సమరం జరుగుతోంది. దీంతో ఈసారి కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు వస్తాయనే భావన వ్యక్తమవుతోంది. ఆప్‌తో పొత్తు. రాష్ట్రవ్యాప్తంగా మంచి నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో 13% ఓట్లు సాధించింది. ఇవన్నీ కాంగ్రెస్‌వే. ఇప్పుడు కలిసి పోటీ చేస్తుండడంతో ఓట్ల చీలికపై హస్తం పార్టీ ఆందోళన లేదు. కాగా, తమ అధినేతను బీజేపీ అక్రమంగా అరెస్టు చేసిందనే ఆలోచనతో ఉన్న ఆప్ కార్యకర్తలు కసిగా పనిచేస్తున్నారు.

సీఈవో కార్యాలయం ఉద్యోగులకే ఓట్లు లేవు!

» ఫాం-12 ఇచ్చినా మంజూరు కాని పోస్టల్ బ్యాలెట్

» చేతులెత్తేసిన గుంటూరు జిల్లా ఎన్నికల అధికారులు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులకే పోస్టల్ బ్యాలెట్లు మంజూరు కాలేదు. వీరంతా ఫాం-12 ద్వారా దరఖాస్తు చేసినా ఓట్లు లేవంటూ గుంటూరు జిల్లా ఎన్నికల అధికారులు చేతులెత్తేశారు. దీంతో తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక 13న సామాన్యుల పరిస్థితి ఏమిటని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అమరావతి సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో దాదాపు 100మంది ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి సెంట్రల్ ఎక్స్ఛేంజ్ విధానంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత గుంటూరు జిల్లా ఎన్నికల అధికారులదే. అయితే వీరిలో మూడొంతుల మందికి పైగా పోస్టల్ బ్యాలెట్ ఇప్పటికీ మంజూరు కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండో రోజూ అదే తీరు

రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ రెండోరోజు ఆదివారం కూడా అయోమయం, గందరగోళ పరిస్థితుల మధ్య కొనసాగింది. ఏ ఫెసిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి ఓటు వేయాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సమాచారం లేకపోవడంతో గందరగోళం నెలకొంది. చాలాచోట్ల ఫెసిలిటేషన్ సెంటర్లలో కనీస ఏర్పాట్లు కూడా లేకపోవడంతో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రయాసపడాల్సి వచ్చింది. పలుచోట్ల ఆర్వోల నిర్లక్ష్యంతో వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను కోల్పోయారనే చర్చ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో శనివారం నుంచే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభం కాగా, కొన్ని జిల్లాల్లో ఆదివారం నుంచి మొదలైంది. పోస్టల్ బ్యాలెట్ల కేటాయింపు, ఏ ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు వేయాలనే సమాచారం ఉద్యోగులకు చేరకపోవడంతో ఇబ్బందులుపడ్డారు. కొన్ని ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మధ్యాహ్నం 3గంటలకు, 4 గంటలకు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ సమస్యలపై ఈసీ దృష్టి సారించి ఓటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చూడాలని ఉద్యోగులు కోరుతున్నారు.

'బేరం' బెడిసికొట్టింది!

సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి చుక్కెదురైంది. కడప జిల్లాలో 23,203 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. వైసీపీ నేతలు ఓటర్లకు డబ్బు పంచారని సమాచారం. ప్రొద్దుటూరులో ఓటుకు రూ.3వేలు ఇవ్వగా, పులివెందులలో రూ.2వేలు ఇచ్చారు. పులివెందులలో కొందరికి రూ.2వేలు చొప్పున ఫోన్‌పే చేశారు. కొందరు ఉద్యోగులు ఈ రూ.2వేలకు అదనంగా మరో 116 కలిపి తిరిగి ఇచ్చారని సమాచారం. రాయచోటిలో పోలింగ్ కేంద్రం బయట వైసీపీ నేతలు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు డబ్బు ఆశ చూపినా ఫలించలేదు. కాగా, నెల్లూరు జిల్లాలో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు వైసీపీ నేతలు ఓటుకు రూ.2500 నుంచి రూ.5వేల వరకు పంపిణీ చేసినట్లు తెలిసింది. సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల్లో రూ.5వేల వరకు ఇవ్వగా, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు సిటీ, కందుకూరు ప్రాంతాల్లో రూ.3 వేల వరకు పంపిణీ చేసినట్లు సమాచారం.

ప్రజ్వల్ బాధితులకు పరిహారం

బెంగళూరు, మే 5(ఆంధ్రజ్యోతి): జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల వివాదంలో బాధిత మహిళలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వనుందని కాంగ్రెస్ పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ రణదీప్‌సింగ్ సుర్జేవాలా వెల్లడించారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. బాధితులకు సీఎం సిద్దరామయ్య న్యాయం చేస్తారని అన్నారు. ఇదే విషయంపై అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రత్యేకంగా సీఎంకు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన వ్యక్తికి మద్దతుగా ప్రధాని మోదీ ఎలా ప్రచారం చేశారని సుర్జేవాలా ప్రశ్నించారు.

మూడు రోజుల సిట్ కస్టడీకి రేవణ్ణ

కిడ్నాప్ వివాదం కేసులో అరెస్టయిన కర్ణాటకలోని హొళె నరసీపుర జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్‌డీ రేవణ్ణను సిట్ మూడు రోజుల కస్టడీకి తీసుకుంది. బెంగళూరులోని బౌరింగ్ ఆసుపత్రిలో ఆదివారం ఆయనకు వైద్య పరీక్షలు చేయించిన అధికారులు అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు. ఆయన్ను విచారించేందుకు 8 వరకు మెజిస్ట్రేట్ అవకాశం కల్పించారు. అంతకుముందు రేవణ్ణ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ, కిడ్నాప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.

డీకే శివకుమార్ నకిలీ ఫొటోలు వైరల్

బెంగళూరు, మే 5(ఆంధ్రజ్యోతి): కేపీసీసీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ నకిలీ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేందుకు ప్రయత్నించిన ముగ్గురిపై హైగ్రౌండ్ పోలీసులు ఆదివారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. డీకే శివకుమార్ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని కాంగ్రెస్ నాయకుడు హరీశ్ నాగరాజ్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంతోష్ (నెలమంగల), రాజేశ్‌గౌడ (కేసరి సామ్రాట్) పేర్లతో ఉండే సోషల్ మీడియా ఖాతాద్వారా నకిలీ ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు.

రాయ్‌బరేలీ, అమేథీల్లో ప్రియాంక మకాం

న్యూఢిల్లీ, మే 5: కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న రాయ్‌బరేలీ, అమేథీల్లో ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక నేతృత్వం వహించనున్నారు. సోమవారం నుంచి ఈ నెల 20న పోలింగ్ ముగిసేవరకూ ఈ నియోజకవర్గాల్లోనే మకాం వేయనున్నారు. రెండు దశాబ్దాలుగా సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నుంచి రాహుల్ బరిలోకి దిగుతుండగా, కిశోరి లాల్ శర్మ అమేథీ నుంచి పోటీచేస్తున్నారు. రాహుల్ దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉండడంతో.. రాయ్‌బరేలీ, అమేథీల్లో ప్రచార బాధ్యత ప్రియాంక తీసుకున్నారు. ఈ నియోజకవర్గాల్లో దాదాపు 200-300 గ్రామాల్లో ఆమె పర్యటిస్తారని, వందలాది రోడ్ షోలు నిర్వహిస్తారని, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

హింస చెలరేగచ్చు

» పోలీసు శాఖను అప్రమత్తం చేసిన ఇంటెలిజెన్స్

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో చాలా చిన్న కారణాలతో హింస చెలరేగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలంటూ రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం పోలీసు శాఖను అప్రమత్తం చేసింది. ఈ నెల 13న ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు నిఘా అధిపతి కుమార్ విశ్వజీత్ 15 అంశాలతో జిల్లాల ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. ఎన్నికల ప్రచారం కీలక దశకు చేరుకున్న తరుణంలో రాజకీయ పార్టీలకు చెందిన ప్రత్యర్థులు ఎదురు పడకుండా చూడాలన్నారు. ఒక పార్టీ కార్యకర్తలు ఎదుటి పార్టీ ఫ్లెక్సీలు చింపేసినా, జెండాల్ని అవమానించేలా ప్రవర్తించినా ఉపేక్షించవద్దన్నారు. ఇవి చిన్న ఘటనలే అయినా సోషల్ మీడియాలో వీడియోలు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోస్టు చేస్తే శాంతి భద్రతలు అదుపుతప్పే అవకాశం ఉందన్నారు. ప్రచార ర్యాలీలు ఎదురు పడకుండా చూసుకోవడంతోపాటు పరస్పర భావజాల పార్టీల సభలు, సమావేశాలు సమీపంలో, ఒకే సమయంలో లేకుండా చూసుకోవాలని చెప్పారు. బలమైన అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా ఫ్యాక్షన్ ఇతర సున్నితమైన ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. బాణసంచా పేల్చడం, డీజే శబ్దాలు, ప్రచార సామాగ్రి గాల్లోకి విసరడం లాంటివి చేయకుండా అడ్డుకోవాలని సూచించారు. ఒక పార్టీ అభ్యర్థి మరోపార్టీకి బలమున్న ప్రాంతంలో ప్రచారం చేసే సమయంలో వారి ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల ముందు వెళ్లకుండా దారి మళ్లించాలన్నారు. సమస్యాత్మక గ్రామాలు, గతంలో అల్లర్లను దృష్టిలోపెట్టుకుని అల్లర్లకు ఆస్కారం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వ్యాప్తి జరగకుండా, సున్నితమైన ప్రాంతాల్లో కుల, మతపరమైన వ్యాఖ్యలకు ఆస్కారం ఇవ్వొద్దంటూ అభ్యర్థుల్ని ముందుగానే హెచ్చరించాలని సూచించారు. ఓట్లు వేయడానికి గ్రామాలకు తిరిగొచ్చిన ఫ్యాక్షన్ ప్రత్యర్థులపై నిఘా పెట్టడం, ప్రచార సమయం దాటనివ్వకుండా కట్టడి చేయడం కీలకమని విశ్వజీత్ సూచించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉనికి కోసం ఏదైనా చర్యకు పాల్పడే అవకాశం ఇవ్వొద్దని, పుకార్ల వ్యాప్తిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 అసెంబ్లీ స్థానాల్లో సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను దించి ప్రశాంత పోలింగ్‌కు కృషి చేయాలని ఎస్పీలకు నిర్దేశం చేశారు.

ఎంఆర్ఐ టెక్నాలజీపై చెరగని ముద్ర

బ్రెయిన్ ఇమేజింగ్ పరిశోధనల గతినే మార్చిన డాక్టర్ గుళ్లపల్లి


» నేడు ఆయన ప్రథమ వర్ధంతి.. పలువురు వైద్యుల నివాళులు

» కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో పీజీ పూర్తి

» 1982లో అమెరికాకు గుళ్లపల్లి

» అక్కడే పీహెచ్‌డీ, పరిశోధనలు

» 150కి పైగా పీర్ రివ్యూడ్ పత్రాల ప్రచురణ.. 13 పేటెంట్లు



న్యూయార్క్, మే 5: 'మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ)' టెక్నాలజీపై విస్తృతంగా పరిశోధనలు చేసి 150కి పైగా పీర్ రివ్యూడ్ పరిశోధన పత్రాలు రాసి, 13 పేటెంట్లు పొందిన మన తెలుగువాడు.. డాక్టర్ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు. బ్రెయిన్ ఇమేజింగ్ రిసెర్చ్ గతినే మార్చిన ప్రతిభావంతుడిగా పేరొందిన ఆయన.. ఆ పరిశోధనల క్రమంలోనే క్యాన్సర్ బారిన పడి గత ఏడాది కన్నుమూశారు. సోమవారం ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా.. వైద్యరంగానికి చెందిన పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ, నివాళులర్పిస్తున్నారు. ఏపీలోని కృష్ణాజిల్లా మునునూరులో 1958 ఆగస్టు 28న జన్మించిన పూర్ణచంద్రరావు బాల్యం, విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగాయి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పట్టా పుచ్చుకున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మినరల్స్ ఇంజనీరింగ్‌లో పీజీ చేసి 1982లో అమెరికాకు వెళ్లారు. అక్కడ అర్కన్సాస్ వర్సిటీలో ఎమ్మెస్ పూర్తిచేసి, ఇన్‌స్ట్రుమెంటల్ సైన్సెస్‌లో పీహెచ్‌డీ చేశారు. అనంతరం కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత క్లీవ్‌లాండ్ ఒహాయోలోని పికర్ ఇంటర్నేషనల్ క్లినికల్ పరిశోధన విభాగంలో యువ స్టాఫ్ సైంటిస్ట్‌గా చేరి తన కెరీర్‌ను ఆరంభించారు. 1996లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లో చేరి గణనీయమైన శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలు చేశారు. ఆ వర్సిటీలోని డయాగ్నస్టిక్ రేడియాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగంలో 27 సంవత్సరాలపాటు పనిచేసిన ఆయన.. ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ(ఏదైనా బలమైన దెబ్బ తగిలినప్పుడు మెదడుకు అయ్యే గాయాలకు) సంబంధించిన కొత్త ఇమేజింగ్ బయోమార్కర్లను గుర్తించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. మెదడుకు గాయమైనప్పుడు జరిగే మైక్రోస్ట్రక్చరల్ మార్పులను, న్యూరో ఇన్‌ఫ్లమేషన్‌ను గుర్తించేందుకు వినియోగించే 'డిఫ్యూజన్ కర్టోసిస్ ఇమేజింగ్' ఆవిష్కరణకు నేతృత్వం వహించారు. ముఖ్యంగా.. బ్రెయిన్ ఇంజురీ తర్వాత మెదడులో జరిగే 'లాంగిట్యూడినల్ చేంజెస్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్'పై విస్తృతంగా పరిశోధనలు చేశారు (లాంగిట్యూడినల్ పరిశోధనలు అంటే.. ఒకే వ్యక్తి/ఆబ్జెక్ట్‌పై సుదీర్ఘకాలంపాటు చేసే పరిశోధన). ఇమేజ్-గైడెడ్ ఇంటర్వెన్షనల్ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేశారు. ఆయన తయారుచేసిన 'మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరోసర్జికల్ ఇంట్రాక్రేనియల్ రోబో'కుగాను యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఔట్‌స్టాండింగ్ ఇన్వెన్షన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు పొందారు. ఒక ప్రొఫెసర్‌గా.. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎంతో మంది పీహెచ్‌డీ విద్యార్థులను ముందుండి నడిపించారు. మేరీల్యాండ్ వర్సిటీలోని 'సెంటర్ ఫర్ మెటబాలిక్ ఇమేజింగ్ అండ్ థెరపాటిక్స్' డైరెక్టర్‌గా, 'రిసెర్చ్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ద కోర్ ఫర్ ట్రాన్స్‌లేషనల్ రిసెర్చ్ ఇన్ ఇమేజింగ్' వైస్ చైర్‌గా, 'జర్నల్ ఆఫ్ మెడికల్ రోబోటిక్స్ రిసెర్చ్' సీనియర్ ఎడిటర్‌గా వ్యవహరించారు. 2016లో మేరీల్యాండ్ వర్సిటీ ఏర్పాటు చేసిన 'ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో.. మెదడులో అంతకుముందు అల్ట్రాసౌండ్ ద్వారా చేరుకోలేకపోయిన భాగాలను చేరుకుని, చికిత్స చేసే అవకాశాలపై డాక్టర్ గుళ్లపల్లి పరిశోధనలు చేశారు. ఆ టెక్నాలజీ ద్వారా మూర్ఛ వంటి జబ్బులకు చికిత్స చేయడంపై దృష్టి సారించారు. 2022లో మేరీల్యాండ్ వర్సిటీ ప్రకటించిన ఎనిమిది మంది 'ఎంపవర్ ప్రొఫెసర్స్' జాబితాలో ఆయన కూడా ఉన్నారు. ఆ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంలో డాక్టర్ గుళ్లపల్లి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ.. "మెదడులో సమస్యల కారణంగా దశాబ్దాలపాటు చేతులు వణికిపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నవారు, ఎంఆర్-గైడెడ్ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ చికిత్స తర్వాత అసలు ఎలాంటి వణుకూ లేకుండా బయటకు వస్తుంటే చూడడం కన్నా ఆనందం ఏముంటుంది? ఎలాంటి మత్తుమందూ ఇవ్వకుండా, స్కాల్పెల్ వాడకుండా బ్రెయిన్ సర్జరీ చేస్తున్నప్పుడు.. పేషెంట్ మెలకువగా ఉండి ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటే.. ఆ చికిత్స చేసే బృందంలో మనం కూడా భాగమైతే.. ఆ ఉత్సాహం ఇంకా ఎన్నో సాధించేలా మనను పురిగొల్పుతుంది" అని పేర్కొన్నారు. ఆయనకు భార్య ఆశ, కుమార్తెలు మీరా, లేఖ ఉన్నారు. డాక్టర్ పూర్ణచంద్రరావు సంస్మరణార్థం ఆయన కుటుంబసభ్యులు కిమ్స్ ఆస్పత్రిలో ప్రతిభావంతులైన పది మంది వైద్యులకు 1000 డాలర్ల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేశారు.

బెత్తం దెబ్బలు తిన్నా


» సిగ్గుతో ఇంట్లో చెప్పలేదు: సీజేఐ



కాఠ్‌మండూ, మే 5: పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు. నేపాల్ రాజధాని కాఠ్‌మండూలో 'జువైనల్ జస్టిస్' అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న జస్టిస్ చంద్రచూడ్ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. "నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్ నా చేతిపై కొట్టారు. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో వాళ్లకు చేతిపై దెబ్బ కనబడకుండా పదిరోజుల పాటు జాగ్రత్తపడ్డా" అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. కాగా, నేపాల్ ప్రధాన న్యాయమూర్తి బిశ్వంభర్ ప్రసాద్ శ్రేష్ఠ ఆహ్వానంపై మూడు రోజుల పర్యటన కోసం జస్టిస్ చంద్రచూడ్ అక్కడకు వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి అధికారికంగా నేపాల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

'ఉచిత బ్యాగేజీ' పరిమితి తగ్గింపు

న్యూఢిల్లీ, మే 5: దేశీయ విమాన సర్వీసుల్లో ఎకానమీ క్లాసులో ఉచిత బ్యాగేజీ పరిమితిని తగ్గిస్తూ టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది.ఎకానమీ విభాగంలో కంఫర్ట్, కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ అనే మూడు ధరల కేటగిరీలు ఉంటాయి. ఇంతకాలం వీటిలో కంఫర్ట్‌లో 20 కేజీలు, కంఫర్ట్ ప్లస్‌లో 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతించగా, ఇకపై 15 కేజీలు మాత్రమే అనుమతిస్తారు. ఫ్లెక్స్ కేటగిరీలో మాత్రం 25 కేజీల వరకు అనుమతిస్తారు.



www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHI

ABN ఆంధ్రజ్యోతి

Hyderabad | Mahaboobnagar | Vijayawada | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru

www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHI
సోమవారం | 6-5-2024
Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Ananthapuramu | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Rajamahendravaram | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad and Bengaluru | విజయవాడ సిటీ**

ఈ విధ్వంసం విలువెంత?
అమరావతిపై విషం చిమ్మి జగన్ సాధించిందేమిటి?
అన్నీ అమర్చి చేతిలో పెడితే విసిరికొట్టిన 'విద్వేషం'

ఎలా నమ్మాలి జగన్?
ఉద్యోగులు, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న
వైసీపీ మేనిఫెస్టో సాక్షిగా వారికి మోసం



సమగ్ర కథనాలు నేటి 'జన కేతనం'లో..

డీజీపీ ఔట్
వైసీపీతో అంటకాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ
- తక్షణమే కార్యాలయం విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశం
- ఎన్నికల విధులు అప్పగించరాదని ప్రభుత్వానికి సూచన
- నేడు 11 గంటల్లోగా ముగ్గురి పేర్లు పంపాలని సీఎస్‌కు ఆదేశం
- శాంతి భద్రతల ఏడీజీ శంకబ్రత‌కు తాత్కాలిక బాధ్యతలు
- వరుసగా హింసాత్మక ఘటనలు, ప్రతిపక్షాల ఫిర్యాదులు
- జగన్ సేవలో తరించిన ఐపీఎస్‌లు వరుసగా బదిలీ
- ఐదుగురు ఎస్పీలు, ఐజీ, బెజవాడ సీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్
- డీజీపీతోపాటు అనంత, రాయచోటి డీఎస్పీలూ బదిలీ

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): అధికార పార్టీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. మరో వారం రోజుల్లో పోలింగ్ జరగనున్న సమయంలో ఆదివారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ కీలక చర్య తీసుకుంది. తక్షణమే పోలీసు ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లాలని ఆయన్ను ఆదేశించింది. రాజేంద్రనాథ్ రెడ్డికి ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఉదయం పదకొండు గంటల్లోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల పేర్లు పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈసీ సూచించింది. ఈసీ ఆదేశాల మేరకు డీజీపీ

మిగతా 7వ పేజీలో...



కొత్త డీజీపీ తిరుమలరావు?
రేసులో అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ కూడా!

సజ్జల భార్గవ్‌కు నోటీసులు
- పింఛన్లపై ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబుపై వికృత ప్రచారం
- టీడీపీ ఫిర్యాదుపై ఈసీ సీరియస్
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ ప్రచారంపై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు
- రెండింటిపై సీఐడీ విచారణ
- చంద్రబాబు, లోకేశ్‌పై కేసు
- నేడు విచారణకు రావాలని పిలుపు

కోడ్ ఉన్నా వైసీపీ ఖాకీలే!
- గత ఐదేళ్లూ రాష్ట్రంలో అమలేకాని ఐపీసీ.. పోలింగ్‌కు ముందూ 'జగన్ భక్త' పోలీసింగే
- ఈసీ హెచ్చరిస్తున్నా రెచ్చిపోతున్న వైనం.. జగన్ పార్టీ అరాచకాలకు కొందరు ఖాకీల వత్తాసు
- 'ఈ మండలంలో వైసీపీకి 3 వేల మెజారిటీ తెస్తా' అని బహిరంగంగా ప్రకటించే పోలీసు ఒకరు
- వైసీపీకి మారితేనే వేధింపులు ఆగుతాయన్న ఓ ఖాకీ.. కూటమి అభ్యర్థులపై పలుచోట్ల దాష్టీకం 7
- గుంటూరు రజని ఎపిసోడ్‌లో సూత్రధారి సేఫ్.. ఏకపక్ష పోలీసులపై ఈనాటికీ చర్యలు అంతంతే





శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సభలో ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, చంద్రబాబు అభివాదం

జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం
రాష్ట్రంలో గూండాగిరీ, అరాచకం.. మద్యం సిండికేట్.. షా ధ్వజం
- అభివృద్ధికి పునాదులు వేసిన బాబు
- వాటిని ధ్వంసం చేసిన జగన్
- ఏపీ అభివృద్ధికి బాబు, మోదీ భరోసా
- రెండేళ్లలో పోలవరం పూర్తిచేస్తాం
- అమరావతి పునర్నిర్మాణం చేపడతాం
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఉద్ఘాటన
- ధర్మవరంలో 'ప్రజాగళం' సభ

జగన్‌కు పాలించే అర్హత లేదు
- కేంద్రం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేశారు
- రాష్ట్రంలో డబులింజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి
- చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: రాజ్‌నాథ్

అనంతపురం, మే 5 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి జగన్మోహన్ రెడ్డి అవినీతే కారణమని కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా పేర్కొన్నారు. అవినీతి, అరాచకాలకు పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకే టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమిగా ఏర్పడిందని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు... కేంద్రంలో మోదీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన 'ప్రజాగళం' బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి ఆయన పాల్గొన్నారు. జగన్ పాలనపై అమిత్‌షా మండిపడ్డారు. ఆయన ప్రసంగాన్ని

మిగతా 9వ పేజీలో...

భూమి జగన్‌దా.. మీదా?
- దానిపై హక్కు ఆయన తాత, నాన్న ఇచ్చారా?
- మన భూములు అమ్ముకోవాలంటే సీఎం పర్మిషన్ కావాలంట.. ఆయనిచ్చే జిరాక్స్ పనికిరాదు
- మనమంతా బానిసలమనుకుంటున్నారు
- ఓటు దెబ్బకు గూబ గుయ్‌మనాలి 9
- ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా వేధిస్తున్నారు
- కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయేనే.. జగన్‌కూ అర్థమైంది.. కూటమికి 160 సీట్లు ఖాయం
- ధర్మవరం, అంగళ్లు, అనంత సభల్లో బాబు

నేడు రాష్ట్రానికి మోదీ
రాజమహేంద్రవరం, కశింకోటలో సభలు


వైసీపీ నాయకుల చేతిలో దాడికి గురైన గర్భిణి కల్యాణి

నిండు గర్భిణిని కిందపడేసి.. కాలితో తన్ని!
వైసీపీ నాయకుల రౌడీయిజం
- వీధి దీపాలు వెలగడం లేదన్నందుకు దారుణం.. తొలుత భర్తను పిలిచి దాడి
- అడ్డుకోబోయిన గర్భిణిపై తంబళ్లపల్లెలో దాష్టీకం
- మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి భార్య ముందే దురాగతం
- తర్వాత 20 వాహనాల్లో మళ్లీ రాక.. అడ్డుకున్న పోలీసులు

మదనపల్లె టౌన్, మే 5: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైసీపీ నాయకులను.. వీధి దీపాలు వెలగడం లేదని ప్రశ్నించిన నిండు గర్భిణిని నేలపై పడేసి, కాలితో తన్ని దుర్భాషలాడారు. అడ్డొచ్చిన ఆమె భర్త గొంతు పట్టుకుని దాడి చేశారు. ఈ ఘటనలో గర్భిణి అపస్మారక స్థితికి చేరుకోగా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితురాలి కథనం మేరకు.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పోటీ చేస్తున్న తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ కూటగోళ్లపల్లెలో సర్పంచ్ సుదర్శన్‌రెడ్డితో

మిగతా 12వ పేజీలో...

మమ్మల్నే ప్రశ్నిస్తారా.. జనంపై వైసీపీ మూకల దాష్టీకం

దళిత ఉద్యోగి, పోలీసులపైనా దాడులపర్వం

> భూమి రైతుదే. దానికి శాశ్వత హక్కు దక్కాలంటే, అది ఆయనదే అని నిరూపించుకోవాలి. టైటిల్ చట్టంలోని ల్యాండ్ టైటిల్ అప్పిలేట్ అధికారి ముందుకు రైతే వెళ్లి తన భూమిపై ఎవరో వివాదం రాజేశారని, దాన్ని పరిష్కరించాలని అప్పీల్ దాఖలు చేయాలి. ఆ కాపీని తిరిగి టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికి వారంరోజుల్లోగా సమర్పించి రికార్డు చేయించుకోవాలి. ఇక, ఆ సమస్యను అప్పిలేట్ అధికారి ఎప్పుడు పరిష్కరిస్తారన్నది దైవాధీనం. ఎందుకంటే, ఫలానా గడువులోగా ఆ సమస్యను పరిష్కరించాలని చట్టం నిర్దేశించలేదు. కాబట్టి, ఎప్పుడైనా, ఎంతకాలమైనా సమయం పట్టొచ్చు. ఇప్పుడున్న చట్టం అలా కాదు. 15 రోజుల్లో ఎటువంటి అభ్యంతరాలూ రాకపోతే ఆ భూమిపై శాశ్వతహక్కు రైతుకు దఖలు పడుతుంది. ఇందువల్లే టైటిల్ యాక్ట్‌పై రాష్ట్రమంతా గగ్గోలు రేగుతోంది.



జగన్ 'సిద్ధం' చేసిన వివాదాల ఉరితాడు
ఎవరి మెడకైనా చుట్టుకుంటుంది
- యాక్టులో ప్రత్యేకంగా డిస్ప్యూట్ రిజిస్టర్
- అప్పిలేట్ అధికారి దయపైనే 'మీ భూమి హక్కు'
- ఆ పోస్టులో రిటైర్డ్ ఐఏఎస్‌కు పునరావాసం
- వారు పాలక పెద్దల చేతిలో పావులే
- ఆర్‌వోఆర్‌లో అభ్యంతరాలకు 15 రోజుల గడువు
- యాక్ట్‌లో రెండేళ్లపాటు వివాదం లేవనెత్తవచ్చు
- వ్యక్తిగత విభేదాలున్నా వివాదం రాజేయవచ్చు
- బయటపడాలంటే ఇక ఆ రైతుకు నరకమే

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సీఎం జగన్ 'సిద్ధం' పేరిట రాజకీయ సభలు నిర్వహిస్తున్నారు. 'సిద్ధం' అని దేనికంటున్నారో ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ ఆయన తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని పరిశీలిస్తే... రైతులకు ఒక జీవితానికి సరిపడా వివాదాల వ్యవస్థను 'సిద్ధం' చేసినట్లు అర్థమవుతోంది. ఈ వివాదాల నుంచి బయటకు రాకుండా ఉండేందుకు డిస్ప్యూట్ రిజిస్టర్ పేరిట ఓ ఉరితాడును సిద్ధం చేశారు. అరసెంటు భూమి ఉన్న రైతు నుంచి పాతిక ఎకరాలపైన ఉన్న ఆసామి వరకు దానికి బాధితులు కావాల్సిందే. ఎందుకంటే చట్టం అలా ఉంది. ఇప్పుడున్న ఆర్‌వోఆర్ చట్టం ప్రకారం అన్ని హక్కులూ అనుభవిస్తున్న రైతు టైటిల్ చట్టం వచ్చాక అదే భూమిపై ఎవరైనా వివాదం

మిగతా 8వ పేజీలో...

'టైటిల్' అంటే తొక్కేయండి!
- ఎవరు నోరెత్తినా నొక్కేయండి
- టైటిల్ యాక్టుపై ఎవర్నీ మాట్లాడనివ్వొద్దు
- ఎన్నికల టైమ్‌లో బాగా డ్యామేజ్ జరిగింది
- మీరేమైనా చేయండి.. నన్ను గట్టెక్కించండి
- అనుకూల పోలీసు అధికారులతో జగన్!
- ప్రచారం ఆపుకొని మరీ తాడేపల్లి ప్యాలెస్‌లో మంతనాలు 8

ఇది టెర్రరిస్టు ప్రభుత్వం 9
- హెలిప్యాడ్ ధ్వంసం ఉగ్ర చర్య: పవన్
- ఓటమి భయంతోనే వైసీపీ దాడులు
- పేరుకే జగన్ క్లాస్ వార్.. చేసేదంతా గుత్తాధిపత్యమే
- ల్యాండ్ గ్రాబింగ్ యాక్టుతో గాల్లో దీపంలా ప్రజల భూములు
- ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెట్టిన వ్యక్తి.. మన భూముల జోలికి రాడంటే నమ్మాలా?
- మన ప్రభుత్వం రాగానే ఆ చట్టం రద్దు
- పొన్నూరు, తుని సభల్లో పవన్ స్పష్టీకరణ




పవన్ పొన్నూరు సభకు హాజరైన జనం

మా మామ అంబటి నీచుడు, నికృష్టుడు
- ఆయనకు ఓటేయకండి.. విలువల్లేని మనిషి
- నిస్సిగ్గుగా పెద్ద గొంతేసుకొని ఏ అబద్ధాన్నైనా నిజం చేయొచ్చనుకుంటాడు IV
- ఈయనకు ఓటేస్తే.. లేకి వాళ్లూ గౌరవంగా బతకొచ్చనే భరోసా ఇచ్చినట్లే
- రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్

ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇప్పించండి 9
సీఎం సతీమణి భారతికి అడుగడుగునా సమస్యల స్వాగతం

సీఈవో కార్యాలయ ఉద్యోగులకే ఓట్లు లేవు!
- ఫాం-12 ఇచ్చినా మంజూరు కాని పోస్టల్ బ్యాలెట్
- చేతులెత్తేసిన గుంటూరు జిల్లా ఎన్నికల అధికారులు
- మూడొంతుల మందికి పైగా ఉద్యోగుల్లో ఆందోళన
- రెండో రోజూ అదే అయోమయం, గందరగోళం
- ఓటింగ్‌కు భారీగా తరలివస్తున్న ఉద్యోగులు IV



'బేరం' బెడిసికొట్టింది!
- పులివెందులలో పోస్టల్ ఓటుకు 2 వేల చొప్పున పంపకం
- మరో రూ.116 కలిపి తిరిగిచ్చేసిన ఉద్యోగులు
- కసితో ఓటేశాం.. మేమేంటో ప్రభుత్వానికి చెప్పే టైమొచ్చింది
- పలుచోట్ల ప్రభుత్వ ఉద్యోగుల మాట ఇది

సాయిధరమ్‌తేజ్‌పై దాడి
- డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు
- త్రుటిలో తప్పించుకున్న తేజ్ 12
- పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు
- అంతకుముందే వైసీపీ కవ్వింపు చర్యలు
- కాకినాడ జిల్లా రోడ్‌షోలో తీవ్ర ఉద్రిక్తత




కాకినాడ జిల్లా తాటిపర్తిలో సాయితేజ్‌పై విసిరిన డ్రింక్ సీసా

వివిధ

సాహిత్య వేదిక

బొమ్మలు: అక్బర్



ఇల్లు ముచ్చట

జానెడు చదరంగం పెట్టెల రెండు రాజ్యాలు ఇరికినట్టు
దోసిట్ల పట్టుకునే గల్ల గురిగంత మా ఇంట్ల
రూపాయి బిళ్ళలోలే ఇంతమందిమి
సిన్నప్పుడు ఎట్లా ఉండేటోళ్ళమో,
ఇంత చిన్న ఇంట్ల శంకుమూలలు,
పొయ్యి పెట్టుకునే మూలలు లేవు
ఉన్నదల్ల గీ మూల మీద గుడిసెనే
అయితే ఎండాకాలమచ్చిందంటే
సెర్లపొంటి ఏరుకచ్చుకునే తుంగసొప్ప
మా ఇంటి మీద వాలిన సల్లటి సుట్టమైతుండే
ఇసుక జల్లెడలెక్క ఉన్న ఇల్లు మొత్తం
వానాకాలం సూర్నీళ్లతో తానమాడుతదనే భయానికి
ఇస్కూల్ పిల్లగానికి అంగి తొడిగినట్టు
తాటిపత్రి కప్పేటోళ్ళం
ఎన్ని జేస్తే ఏం లాభం
ఎన్నడు లేని కప్పల పెళ్ళికి
ఈ యేడు ఎంత దయ కలిగిందో వానదేవునికి
చెరువు తల్లి గుండెలో మా గుడిసెను నింపుకోమన్నాడు.
ఎన్నిసార్లు చెప్పేదో నాయన
ఇంటి గచ్చు కింద ఎర్రమొరం పోపిద్దాంరా అని,
ఎవరికి తెలుసు, ఇప్పుడు గిట్ల ఎర్రమన్ను చెరువుల తేలిపోతదని
పాపం అరుగుమీద బొగ్గుతోని అక్కచెల్లెలు గీసుకున్న అష్టచెమ్మగళ్ళలో
ఇప్పుడు కట్ట మైసమ్మ ఒక్కతే కూసోని ఆడుకుంటున్నదేమో.
ఎన్ని కొంగలు గుడిసెమీద కూసోని ముచ్చట్లు పెట్టుకుంటున్నయో
మా తలాపుకున్న మట్టి గోడలల్ల
ఇప్పుడు ఎన్ని మన్నుపాములు పండుకున్నయో
ఇంటి ముందటి ఇసుక కుప్పల
ఇప్పుడు ఎన్ని కప్పలు ఒర్రుతున్నయో
సక్కటి సెయి రాతతో ఉత్తరం రాసి
భద్రంగా బీరువాలో దాసుకొని
సమాధానం కోసం ఎదురుసూస్తున్నట్టు
ప్రభుత్వమైతే జాగ లెక్కలేసింది కానీ
ఇల్లు ఇచ్చేతందుకే తారీఖు చెప్పడం మర్సిపోయింది.

సందీప్ వొటారికారి
93902 80093

అమృతలత - అపురూప అవార్డ్స్

అమృతలత - అపురూప అవార్డ్స్ కార్యక్రమం మే 19 సాయంత్రం 4.15 నుంచి ఎన్.టి.ఆర్. ఆడిటోరియం, తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి వోలేటి పార్వతీశం, విశిష్ట అతిథి అలేఖ్య పుంజాల, ఆత్మీయ అతిథి తులసి. అమృతలత జీవన సాఫల్య పురస్కారాలను కె.వి. కృష్ణకుమారి, ఆలూరి విజయలక్ష్మి అందుకుంటారు. అపురూప అవార్డులను జి.ఎస్. లక్ష్మి, సిహెచ్ సుశీలమ్మ, శివలక్ష్మి, సావేరి దుర్గాభవాని, సమతా రోష్ని, నండూరి సుందరీ నాగమణి, కొండపల్లి నీహారిణి, జ్యోతిర్మయి, అంజనీ యలమంచిలి, గీత హజారే, ప్రేమ మాలిని, దేవనపల్లి వీణావాణి అందుకుంటారు.

టి. వసంత

'వేదిక' సాహిత్య సమావేశం

'వేదిక' ఆధ్వర్యంలో మే 11 సాయంత్రం జరగనున్న గూగుల్ మీట్ ఆన్‌లైన్ సమావేశంలో వి వి గనేశనందన్ రాసిన ఆంగ్ల నవల 'Brotherless Night'ను స్వప్న పేరి పరిచయం చేస్తారు. తర్వాత వెంకట్ ఈశ్వర్ కథ 'ఋతుపవనం' మీద చర్చ వుంటుంది. వివరాలకు: 81426 42638

అనిల్ అట్లూరి

గీతమ్ పురస్కారం

గీతమ్ సంస్థ పన్నెండవ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ కవితా సంపుటాలను ఎంపిక చేసి 'గీతమ్ పురస్కారం' ఇస్తున్నాం. అత్యుత్తమ సంపుటికి రూ. 10116/- నగదు, జ్ఞాపికతో పురస్కారం ఉంటుంది. 2016-2024 మధ్య కాలంలో విడుదలైన సంపుటాలను మూడు కాపీలను చిరునామా: గీతమ్ సాహితీ సంస్థ, పిఠాపురం - 533450, ఫోన్: 98483 98240కు పంపాలి.

ఓలేటి వెంకటేశ్వర రావు

చెన్నమనేని రంగనాయకమ్మ అవార్డ్

శ్రీలేఖ సాహితి, వరంగల్ ఆధ్వర్యంలో చెన్నమనేని రంగనాయకమ్మ స్మారక విశిష్టాద్వైత జాతీయ సాహిత్య పురస్కార సభ మే 12 సాయంత్రం 5గంటలకు ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగృహం, జూబ్లీహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి- మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు; సభాధ్యక్షులు- రేవూరి అనంత పద్మనాభరావు; సత్కారములు- శ్రీదేవి మురళీధర్, వైష్ణవ వేంకటరమణమూర్తి, గార రంగనాథం. 'శ్రీభాష్యము-శర దీపిక', 'వేదాంత దేశికులు-హంస సందేశము' పుస్తకాల ఆవిష్కరణ ఉంటుంది.

శ్రీలేఖ సాహితి

అనుకుంటాం కానీ..



మరొకరి ప్రేమ వలన
మనకొచ్చేది ఏముంది!
మోహమూ మోసమూ

కలిసిరావడం కన్నా
కలిదోషమేముంది!
దంభమూ దాహమూ

వరుస విజయాలొసగని
విషాదమేముంది!
విస్మృతీ ఓటమీ

వద్దు వద్దు అనుకోగలిగితే
వచ్చి చేరనిదేముంది!
మోక్షమూ మోదమూ

టి. శ్రీవల్లీ రాధిక

తామరాకు

రోజు ముగిసే సమయానికి
భిక్షువు తన జోలె కుమ్మరించి
ఒక్క నాణెం కోసం వెతుక్కున్నట్టు నేనూ,
ఎక్కడైనా 'రా' అనే ఒక్క అక్షరం ఉందేమో
ఇన్ని వేల ఉత్తరాల్లోనని!

పోగొట్టుకున్న ప్రేమ
పోగొట్టుకోలేని ప్రాణం
సర్దుకొని సాగలేని రెండు విరుద్ధాలు
గుప్పెడు శరీరంలో,
దేన్ని ఎటు నుంచి లాగి ఎటు ముడివేయాలని?

పొద్దు తోటే గుండె కుంగుతుంది
నడిరేయి మైదానంలో
మూడోకంటికి తెలియని తుఫాను,
ఏం పట్టుకుపోయిందో
ఎంత మేట కొట్టుకుపోయిందో
ఎవరూ అడగరు,
ఈ అంతర్లీనపు ఆస్తి నష్టం గురించి.

మరోసారి పగిలిపోయాక

నువ్వున్న నిన్న
నువ్వు లేని నిన్న
ఏదీ మతిలో ఉండదు

గుర్తు రానంత దూరం పోలేక
గుర్తు చేయకూడనంత దూరం మాత్రమే వెళ్తాను!

ఇదో లోకం
నవ్వే మనుషులు గ్రహాంతరవాసుల్లా
ప్రేమ ఎబ్బెట్టుగా
స్వేచ్ఛ అబద్ధంలా
దుఃఖం అజరామరంగా
లోకాన్ని చూసే నా చూపు మారిపోతుంది!

ఇప్పుడు ఏదీ స్పష్టంగా కనిపించదు
ఏ ముఖమూ గుర్తుపట్టలేను

కంటి ముందు కొందరు మనుషులు
కొన్ని వాహనాలు - కొన్ని వస్తువులు
శూన్యం అనలేని మసక
మరణం అనలేని మసుగడు!

రేఖాజ్యోతి
97044 23255



కవులు యాత్రికులై, యాత్ర కవిత్వమైనప్పుడు...!


మొట్టమొదటి మనిషికి ప్రకృతి స్నేహిత. చెట్టు, పిట్ట, ఏరు, ఆకాశం ఇవన్నీ అద్భుతాలు. వీటి నుండే ప్రేరణ పొందాడు. జీవితానికి, సాహిత్యానికి ఇవి మూలాలు. నదినో, సముద్రాన్నో చూసినప్పుడు ఇప్పటికీ మనిషి అప్రయత్నంగా కేకలు వేస్తాడు. కానీ కాలక్రమంలో ఇప్పటి మనిషి ప్రకృతికి దూరం అయ్యాడు. ఒక్కసారి మన గుండెల మీద చేయి వేసి నిజాలు మాట్లాడుకుంటే మనం చంద్రుడిని పలకరించి చాలా రోజులు అయి ఉంటుంది. ఎగిరే పక్షులను, పాడే తూనీగలను శ్రద్ధగా పరిశీలించి చాలాకాలం అయి ఉంటుంది. వాస్తవానికి సాహిత్యం అక్కడి నుంచే మనిషికి అందింది. పాయల మురళీకృష్ణ అన్నట్టు- ప్రతి యాత్ర జీవితంలోనుంచి జీవితంలోకి, చరిత్రగా మారే క్షణం నుంచి చరిత్ర లోకి.

మానవుడిగా జన్మించాక ఏదో ఒక ఊరిలో పుడతాం. చాలామంది అదే ఊర్లో ఉండిపోతారు. కొందరు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాలకు వెళ్తారు. ఉన్న చోటే ఉన్నా, వేరే ప్రాంతాలకు వెళ్లినా ఎక్కువమంది ఏదో ఒక చోట స్థిరపడి పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, చనిపోతారు. కానీ మనిషిగా అవకాశం ఉన్నప్పుడు వివిధ ప్రాంతాల్ని చూడాలి, ఆస్వాదించాలి. హత్తుకోవాలి లోపలికి తీసుకోవాలి. అలా తీసుకున్న వాటిని కొందరు యాత్రా సాహిత్యంగా రికార్డు చేస్తున్నారు. కొందరు కవులు తాము వెళ్ళిన ప్రాంతాలను చూసి అక్కడ పొందిన స్ఫూర్తితో కవిత్వం అవుతున్నారు.

ఒక కవి రామప్ప గుడిని చూడ్డానికి వెళ్ళాడు. ఆ ఉలికళకు శిలాపూర్వక వందనాలు సమర్పించుకున్నాడు. పిలిస్తే చాలు లేచి ఒక్క ఉదుటన దూకడానికి సిద్ధంగా ఉన్న నందిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ గుడి చుట్టూ రకరకాల భంగిమలలో ఎన్నో కథలను హృదయాల్లోకి పంపుతున్న యువతీ యువకుల చిత్రాలు చూశాడు. ఆ శిల్పాలను చెక్కిన ఉలి ఉంటే తిరూర్లో తుంజన్ ఘంటాన్ని ఊరేగించినట్లు ఊరేగించాలని పొంగిపోయాడు. ముగింపులో- "ఇంతకీ ఈ శిల్ప ప్రాచీన కట్టడంలో/ ఇవాళ ఇట్టే ఇమిడిపోతున్న నేనెవరిని/ నాటి రామప్పనా/ అతనికి రాయినందించిన సహచరుణ్ణా లేక అనుచరుణ్ణా/ లేక ఈ గుడి మీద వాలిన తొలి పక్షినా" ('ఉలి కళ', దర్భశయనం శ్రీనివాసాచార్యులు) అంటూ తాదాత్మ్యం చెందాడు. ఈ కవి బుద్ధగయను సందర్శించి బోధి వృక్షం నీడలో మనసుని శుభ్రం చేసుకున్నాడు. చెట్టు నీడ నుంచి వెళ్లిపోతూ బుద్ధుని నీడ వెలుతురై ఆయన కళ్ళల్లోకి చేరినది. తేటపడ్డ చూపుతో ఈ యాత్రను కొనసాగిస్తూ, "నా దారిని నేనే వెతుక్కుంటూ" అంటూ తాను పొందిన జ్ఞానోదయాన్ని మన ముందు ఉంచాడు. దర్భశయనం అండమాన్ జైలు గురించి కూడా ఒక కవిత రాశాడు. అక్కడి చీకటి గదిలో ఈ దేశపు పోరాట యోధుల్ని బంధించి ఆనందించిన తెల్లవాడి మురికితనాన్ని, వాడి భయాన్ని ఆయన మనకు గుర్తు చేస్తాడు. ఢిల్లీలోని లోటస్ టెంపుల్‌ని చూశాక కూడా ఆయన 'కమల దేవళం' అనే శీర్షికతో అద్భుతమైన కవిత రాశాడు.

యాత్రలకు వెళ్లిన వ్యక్తులు కవులు అయితే కచ్చితంగా వారు కవిత్వంలో ఆ ప్రాంతాన్ని రికార్డు చేస్తారు. ఇది సాంస్కృతిక ప్రసారంలో ఒక భాగం అవుతుంది. అట్లాంటి కవితలు చదివిన పాఠకుడు, అటు వెళ్లినప్పుడు ఆ కవి రాసిన భావాలు లేదా అనుభూతులు నిజమా కావా పరీక్షించుకుంటాడు. బెల్లంకొండ రవికాంత్ అనే కవి మైసూర్ వెళ్ళాడు. అయితే అతను మైసూర్ గురించి రాయలేదు. మైసూర్ వెన్నెల గురించి కవిత రాశాడు. వాస్తవానికి వెన్నెల ఎక్కడైనా వెన్నెలే, అయితే ఈ కవిని మైసూర్ వెన్నెల ఆవహించింది. అసలు మైసూర్ వెన్నెలను అక్షరాలు చేయడానికి ఎన్నో భాషా శాస్త్ర పరిశోధనలు జరగాలి అంటాడు. కవిత ముగింపులో తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు. మైసూర్‌లో నువ్వేం చూసావు అని అడిగితే- "మెరుస్తున్న కళ్ళతో/ హృదయాన్ని కాగితంలా పరిచి/ వెన్నెల్లో తడిచి ముద్దయిన నన్ను/ ఈ అక్షరాలను చూపిస్తాను," అంటూ ఇదే కవితని మనకు సాక్షిగా ఇచ్చాడు. అయితే అందరి కవులు రాసిన యాత్రకు సంబంధించిన కవితల్లో కవిత్వం ఉండకపోవచ్చు.

డమ్మీ భావాలని కవిత్వంలో చూపించితే మనకు తెలిసిపోతుంది. యాత్ర అనుభూతికి సంబంధించింది. ఆ కవి రాసిన అనుభూతి నాలోకి కూడా ప్రసారం కావాలి. అందువల్ల యాత్రలకు వెళ్లి కవిత్వం రాసే కవులు భావాల్లో, భావనల్లో నిజాయితీ ఉండాలి. డాక్టర్ ఎన్. గోపి గోవాకి వెళ్లారు. ఆయనకి గోవా భావ కవిత్వంలా కనిపించింది. లోతుల్లోకి వెళ్తే మానవీయ సంగీతం వినిపించింది. అక్కడ గైడు చెప్పేవన్నీ ఆయనకు యాంత్రిక వచనాల్లా వినిపిస్తున్నాయి. గోవా ఎందుకో చాలా మారిపోయినట్టుగా ఆయన కనిపించింది. "ఒకప్పుడు గోవా నిండా ప్రాచీన హవా/ పావురాల్లా తిరిగే మరబోట్లతో/ ఇప్పుడిది నయా గోవా" అంటారు. అయితే ఈ కవి తను ప్రారంభిస్తూనే "అరేబియా సముద్రం మీద స్వారీ చేసే జవనాశ్వం గోవా/ పశ్చిమ కనుమల్లో విరబూసిన నీటి పువ్వు/ కొంకణీ కింకిణులు ధ్వనించే పుణ్యభూమి" అని అనడం ద్వారా గోవాని చాలా అద్భుతంగా చిత్రీకరిస్తారు.



కశ్మీర్‌ని చూసిన ఇద్దరు కవులు వి భిన్నంగా స్పందించడం గమనించ వచ్చు. పాపినేని శివశంకర్ 'కుంకుమ పూల రాణి' అనే పేరుతో ఓ కవిత రాశారు. ఈ కవిత కాలం 2010. కశ్మీర్ చరిత్రతో ఆ కవిత ప్రారంభం అవుతుంది. కశ్మీర్‌ను మొగల్ రాజుల మోహస్వప్నంగా, ఎండిన నా గుండెల్లో సైతం ప్రేమను పచ్చగా మొలిపించే కాల్పనిక సౌందర్యంగా హత్తుకున్నారు.

> యాత్రలకు వెళ్లిన వ్యక్తులు కవులు అయితే కచ్చితంగా వారు కవిత్వంలో ఆ ప్రాంతాన్ని రికార్డు చేస్తారు. ఇది సాంస్కృతిక ప్రసారంలో ఒక భాగం అవుతుంది. అట్లాంటి కవితలు చదివిన పాఠకుడు, అటు వెళ్లినప్పుడు ఆ కవి రాసిన భావాలు లేదా అనుభూతులు నిజమా కావా పరీక్షించుకుంటాడు.

ఇదంతా మొదటి భాగం అయితే రెండవ భాగంలో కశ్మీర్‌లోని కల్లోల పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. అక్కడి చీకటి కంచెలు, విభజన రేఖలు, దుఃఖ ఆగ్రహాలను చెప్తూ- "ఈ కాటుక రాత్రిలాగానే ఘనీభవించిన దాల్ సరస్సుపై/ కదలని షికారాలో/ మానని గాయాలు నిమురుకుంటున్న కన్నీటి కాలకన్యా/ నా పగిలిన సౌందర్య పాత్రవు నువ్వేనా/ చెరచబడిన స్వప్నానివి నువ్వేనా," అంటూ చారిత్రక సాక్ష్యాలను వర్తమాన వాస్తవాలను బేరీజు వేస్తూ రాశారు. అలాగే సుంకిరెడ్డి నారాయణరెడ్డి 'కాశ్మీరం' అనే పేరుతో 2018లో ఓ కవిత రాశారు. ఈ కవికి కశ్మీర్‌లో కరెంట్ పోల్ చివరన కూడా మంచు పువ్వే కనిపించింది. "ఎక్కడ చూసినా పత్తిని తెంపి పరచినట్టు, ఇళ్ళు అన్ని మల్లెపూలను కప్పుకున్నట్టు, మేఘాలు దిగివచ్చి కొండల మీద కండువాలా పరుచుకున్నట్టు/ చెట్ల ఆకుల మీద ముగ్గుజల్లినట్టు, జీలం నదుల గుండ్ల మీద కుందేలు పిల్లలు కూర్చున్నట్టే" కశ్మీర్‌లో మంచు కనిపించింది. ఇక్కడ కవి ఒక పొడవైన ఉపమాలంకారాన్ని సమర్థవంతంగా వాడుకున్నాడు. ఇంకా కవి కవితలో మంచుతో అక్కడ పడే ఇబ్బందుల్ని చెప్తాడు. ఈ కవికి కశ్మీర్‌లో పేదరికపాయ కనిపించింది. కడుపులో కల్లోల భాష వినిపించింది. కశ్మీర్ మాదే అనే స్వరాలు వినిపించాయి. జెండాల అహంకార తూటాల పగలు మధ్య విచ్ఛిన్నమైన ముఖాలు కూడా కనిపించాయి- "తెల్ల గులాబీలు ఈ నేలలో రక్తం స్రవిస్తున్నవి/ నాగళ్ళు ఏకే 47 అవుతున్నవి/ పొలాలు బుల్లెట్లను పండిస్తున్నవి/ సౌందర్య లోయ ప్రతిచ్ఛాయ నెత్తురుపాయ/ కాశ్మీర పురా సౌందర్యం/ కళ్ళల్ల మెదులుతున్నది". ఈ కవితలో గమనించదగ్గ మరో అంశం కవిత అంతా కూడా తెలంగాణ జీవద్భాషలో సాగుతుంది.

మరొకవి వఝుల శివకుమార్ బ్రైస్ లోయ అందాలను చూసి ఆశ్చర్యపోయాడు. పసితనపు అవ్యక్త అనుభూతిని పొందాడు. లోయలు శతాబ్దాల సహస్రబ్దాల భౌగోళిక సంక్షోభాలను, సన్నిపాతాలను పద్యాలుగా పొదిగి దాచుకున్న మహాకావ్య సంగ్రహాలయంగా అనుకున్నాడు- "బ్రైస్! ఓ సౌందర్య లయా/ నీ మనసు అద్దంలో/ ఉదయాస్తమయాలు సింగారించుకుంటాయి/ సున్నపురాతి గోడలను సహజగవాక్షాలను/ రెక్కల స్తంభాలను మీటుతూ గాలి/ మంచు కోతలు గతాన్ని గానం చేస్తుంది" అంటూ ఆ లోయ రసప్రవాహ చలనాన్ని మనలోకి తీసుకెళ్తాడు.

పనిలో పనిగా మానవుడు సృష్టిస్తున్న కొత్త విధ్వంసాన్ని గుర్తు చేస్తాడు. కొండలను, గుట్టలను, అడవులను, ఎడారులను సైతం వదలని దురాశను ప్రశ్నిస్తాడు. కవి తాను చూసిన ఒక ప్రాంతం అందాన్నే కాకుండా, అక్కడ ధ్వంసం అయిపోతున్న లేదా మరణం అయిపోతున్న చుట్టు పక్కల పరిస్థితులను కూడా అక్షరీకరించాల్సిన అవసరం కూడా ఉంటుంది.

మంత్రి కృష్ణమోహన్ కర్ణాటకలోని హొయసల, హాళేబీడు వెళ్ళాడు. పరమానందాన్ని పొందాడు. అక్కడ చరిత్ర, పలకరించిన మనోహర శిల్పాలు అతని అనాది మోహాన్ని కదిలించాయి. అతను నిలబడిన ప్రదేశం ఎంత చదివినా పూర్తికాని మహాకావ్యం అనిపించింది. అక్కడి కట్టడాలు మానవాళికి మౌనంగా సందేశాన్ని వినిపిస్తున్నట్లు అనిపించాయి- "వెదుక్కుంటూ వచ్చానిక్కడికి/ దూరాభారం లెక్కచేయక/ సకుటుంబంగా/ పిల్లలేం తిలకించారో/ ఏం అందిందో తెలియదు/ అయినా అందినదేదో అందిన క్షణమే/ తెలియాలనేముంది గనక" అని అని ఒక తత్వాన్ని ప్రకటించాడు.

ముకుంద రామారావు నయాగరా జలపాతాన్ని చూసి, కరిగి కన్నీరు అయిన అనంత జలరాశి, పరవళ్ళు తొక్కుతున్న ప్రవాహం, సూర్యకాంతిని హత్తుకొని రాళ్ల మీద తలబాదుకుంటున్న ఇంద్రధనుస్సు, ఒళ్ళు ఝుళ్లనిపించే ఆకాశ అవయవంగా కవిత్వీకరించాడు. ప్రముఖ కవి అన్నవరం దేవేందర్ ఇంద్రవెల్లి వెళ్ళాడు. అక్కడ తీగలు తీగలుగా ఎగబడే పోరాటం చూసాడు. ఆదివాసుల ప్రాకృతిక జీవన వైవిధ్యానికి అబ్బురపడ్డాడు. ఎద నిండిన ఆనందంతో అడవిని గుండెల్లో పెట్టుకొని ఇంటికి ప్రయాణమయ్యాడు- "ప్రవాహ గోదావరి దాటంగానే/ అడవితో ఆత్మీయ అలయ్ బలయ్/ దారికిరువైపులా చెట్లకు నెత్తుటి పూలు అమరత్వపు జ్ఞాపకాల నయనాలు" అంటాడు. ఈ ప్రయాణం అతనిలో ఎర్రదనాన్ని నింపింది. అలాగే ఆయన పాపికొండల మధ్య ప్రయాణం చేశారు. అక్కడి పత్ర హరిత జీవితాలను చూసి సంబర పడుతూనే ప్రపంచీకరణ పాము పరివాప్తి కోసం అడవి, ఆదివాసి అంతర్థానం అయిపోతాయేమోనని దిగులు పడ్డాడు. ఆయనే బొగత జలపాతానికి వెళ్ళాడు. అక్కడి నీళ్ల ఉరవడి చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు. వాన చినుకులు కోసం ఎదురుచూసే కళ్ళకి ఒకేసారి అన్ని నీళ్లు కనిపిస్తే, హఠాత్తుగా కన్నీళ్లే వస్తాయి. బొగత జలపాతం చుట్టూ ఉన్న దృశ్యాలను ప్రతి వాక్యంలోనూ కవి నింపాడు. ఇక రేణుక అయోల తన తాజమహల్ సందర్శనను 'ప్రేమ కట్టడం' అనే పేరుతో కవితగా మలిచారు. ఆమెకు అక్కడ ప్రేమ పాదాలు, పదాలతో పాటు కఠిన శిలలు మోసిన కూలీల చెమట ధారలు, చలువరాతి పలకల కింద నలిగిన బతుకుల ఆనవాళ్లు కనిపించాయి. అయితే షాజహాన్ ప్రేమని మోసుకెళ్తున్నంత అనుభూతితో ఆమె అక్కడి నుంచి తిరిగి వచ్చింది.

చత్తీస్‌గఢ్‌లో జగదల్పూర్ సమీపంలో చిత్రకూట్, దండకారణ్యాన్ని చూసినపుడు పాయల మురళి "కాకులు లేని ఆకాశమా నీలో నా దేశాన్ని దర్శిస్తున్నాను, ఇది నా నిజప్రదేశ యాత్రలా ఉంది" అంటాడు. అక్కడ ఏ పిట్టల కిలకిలలు లేని దండకారణ్యాన్ని చూసి, "నువ్వు ఇంకా సూర్యోదయాన్ని స్వప్నంలోనే వెతుక్కుంటున్నావా" అని సందేహాన్ని వ్యక్తం చేస్తాడు.

అయితే కేవలం ఒకే ఒక కవితలో అన్ని అంశాల్ని కవులు చెప్పలేకపోవచ్చు. అంతా చెప్పేయాలని అనుకున్నా సాగతీతలు అతివ్యాప్తులు తప్పవు. మనం యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడే అనుభవాలు అనుభూతులతో పాటు సామాన్యుల జీవితాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. గత సాహిత్య చరిత్రలో సామాన్యులను విస్మరించడం ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదే పొరపాటున మనం పునరావృతం చేయకూడదు. మల్లారెడ్డి మురళీమోహన్ అడవి రుచి తెలియాలంటే తేనె పూసిన కళ్ళతో చూడమంటాడు. ఆకాశాన్ని అర్థం చేసుకోవడానికి మబ్బులు భాష నేర్చుకోమంటాడు. "మనిషితనం గుబాళించాలంటే/ ప్రయాణించే దారి పొడుగునా/ ప్రతి చేష్టా, ప్రతి స్పర్శ/ ప్రకృతికి పర్యాయపదమై జీవయాత్ర సాగించాలి". యాత్రలు చేద్దాం. యాత్రలో సాహిత్యాన్ని, ప్రకృతిని, సమాజాన్ని ఎలా చూడాలో అలా చూద్దాం.

సుంకర గోపాల్
94926 38547

పలు అస్తిత్వాల అనువర్తనం 'ఆసు'



"కవికి సమాజానికి మధ్య సమన్వయం కుదిరేవరకూ కవి కవిత్వం రాస్తూనే ఉంటాడు." నిబద్ధతగల ఏ కవీ దీనికి అతీతుడు కాడు. ఈ కోవకు చెందినవాడే వెల్దండి శ్రీధర్. ఇటీవలి కాలంలో తను వెలువర్చిన కవితా సంపుటి 'ఆసు' వొక చర్చనీయ సందర్భం. తెలుగు సాహిత్యంలో 2002 నాటికే అంతకు క్రితం ఉన్న సాహిత్య భావజాలానికి, పోస్ట్ మాడ్రనిజం అస్తిత్వ భావజాలానికి మధ్య నిలబడి సందిగ్ధత జూలు విదుల్చుకుంది. చాలామంది తమ కవిత్వంలో నిప్పురాజేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పి అస్తిత్వ వాదాల్లోకి జొరబడిపోయారు. ఈ మూసల్లోంచి బయట పడి కొత్త మార్గాన్ని అనుసరిస్తున్న వాడే వెల్దండి శ్రీధర్.

ముందుమాటలో జూకంటి జగన్నాథం చెప్పినట్లు కవి తన కవిత్వంలో 'నిప్పు'ను అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. శీర్షిక చూచాయగా అస్తిత్వ ప్రకటన చేస్తున్నా పేదరికం, దోపిడీల కాళ్ల కింద నలిగిన చిన్ననాటి అనుభవాల్లోంచి భావప్రకటన ఒక్కసారిగా Incredibleను కూడా వెంటేసుకొని విరుచుకు పడుతుంది. 'ఖాళీ ఫ్లవర్' కవితలోని అభివ్యక్తి పాఠకుడిని కాస్త ఘాటుగా తాకుతుంది. గిట్టుబాటు ధర పొందలేని రైతు నిస్సహాయతని నిటారుగా నిలబెట్టి రాజ్యాన్ని నిలదీస్తాడు:

"మరుజన్మలోనైనా
ఖడ్గమై మొలిస్తే బావుండు
పంటను పెంటలా చూసేవాడి
తలను తుత్తునియలు చేయడానికి"

కాలం కవిత్వాన్ని శాసిస్తుంది అనడం కొన్నిసార్లు అతిశయోక్తి అవుతుందేమో కానీ అన్నిసార్లు కాదు. రెండు దశాబ్దాల నుండి తెలుగు కవిత్వం దళిత, స్త్రీ, ప్రాంతీయ అస్తిత్వాల్ని పొదివి పట్టుకొని జాగ్రత్తగా అడుగులేస్తుంది. దీనికి గుర్తుగా యాస, భాష ప్రత్యేక సూచికాంకాలయ్యాయి. ఇష్టపడి కొందరు, అనివార్యంగా మరి కొందరు మొత్తానికి దాదాపు ఏదో ఒక సందర్భంలో ఈ కాల ప్రవాహంలో అడుగుమోపినవారే. శ్రీధర్ ఈ తరహా ప్రాంతీయ అస్తిత్వ వాదాన్ని పదును పెట్టడంలో భాగంగా నిర్ద్వందంగా నినదిస్తాడు.

"పంచాయితద్దూ
పెద్దమనుషులొద్దూ
ఏండ్లసంది గెట్టు పెట్టే ఉన్నది
గీతదాటితే మరోసారి సాయుధ పోరాటం
హద్దుల ఉంటే అలైబలై పీరీల పండుగ"

పై వాక్యాలు పూర్తిగా ప్రాంతీయ అస్తిత్వంలో మునిగి తడితడిగా వడివడిగా కవిత్వంలోకి అడుగులేసిన భావ ప్రకంపనలు. ఇలాంటి స్నిగ్ధ వ్యక్తీకరణ వెల్దండి శ్రీధర్ 'మోదుగుపూలు' కవితలో చూడొచ్చు.

"గుండెలోని
మంటలు కొన్ని అడవిని చేరి
పాఠాలేవో నేర్పుతూ
మింటిని తాకుతాయి
అరుణారుణ సూర్య బింబాలు
అడవి అంచున ఉదయిస్తాయి"


- దీనిలో డిక్షన్ పాతది కాని వ్యక్తీకరణ కూర్పులో కొత్తదనం ఉంది. ఇదే కవితలోని "మోదుగుపూలు బడుగుజీవుల ఆకలి డొక్కలు" అనే పదాలు దృశ్యాదృశ్యాన్ని అర్థ పరిపుష్టిని కలిగి ఉన్నాయి.

వెల్దండి శ్రీధర్ కుటుంబ వృత్తి రీత్యా నేతపని చేసేవారు. 'ఆసు' అనే శీర్షిక ఈ కవితా సంపుటికి ఆ నేపథ్యంలోంచే ఎంచుకున్నది కావచ్చు.

"నాగలి లేనిదే పంటను తీయలేనట్లు
ఆసు లేనిదే బట్టను నేయలేం
చీర నేర్చిన ఊసులన్నీ
నునుగారంగా ఆసు నేర్పినవే" అంటాడు.

తెలంగాణ నేలకు ఒక ప్రత్యేకత ఉంది. పోరాటాల నేపథ్యం ఉంది. దీనికి పురాలంకృతంగా చరిత్రలో నలిగిపోయిన అణచివేత, దోపిడీల పునరావృతాలున్నాయి. ఎక్కడ అణచివేత అధికంగా అనిర్వచనీయమవుతుందో అక్కడ తిరుగుబాటు సాధారణ సంప్రదాయమవుతుంది. తెలంగాణ మట్టిలో పుట్టి గాయపడ్డ ప్రతి మనిషి ఈ భావనను బహిరంగంగానో, అంతర్గతంగానో వ్యక్తపరుస్తూనే ఉంటాడు. "ఒక మనిషి ఇంకో మనిషిని కొనగలిగేంత ఆర్థిక స్థితి కలిగి ఉండకూడదు" అలాంటి స్థితి నెలకొన్న ప్రతి చోట సమాజ విచ్ఛిన్నతకు బీజం పడుతూనే ఉంటుంది అంటాడు రూసో. కానీ అవి ఏ పేదవాడి ఎదురు చూపుల ముంగిటిలో 'న్యాయాన్ని' ఆవిష్కరించిన దాఖలాలు లేవనే చెప్పాలి. అలా అని ఒక సభ్య సామాజిక వ్యాసాంశంగా ఈ విషయాన్ని నిష్కర్షగా చెప్పలేం. ఇక విడమర్చే వెసులుబాటు, విరుచుకుపడి ఖండించే aggressiveness కవికి ఉంటుంది. వెల్దండి శ్రీధర్ విషయంలోనూ అంతే... అదే అస్తిత్వం గాయపడ్డప్పుడు యుద్ధానికి సిద్ధమైన సైనికుడిలా తెగింపుతో ఊగిపోతాడు.

> తెలుగు సాహిత్యంలో 2002 నాటికే అంతకు క్రితం ఉన్న సాహిత్య భావజాలానికి, పోస్ట్ మాడ్రనిజం అస్తిత్వ భావజాలానికి మధ్య నిలబడి సందిగ్ధత జూలు విదుల్చుకుంది. చాలామంది తమ కవిత్వంలో నిప్పురాజేసే కార్యక్రమానికి స్వస్తి చెప్పి అస్తిత్వవాదాల్లోకి జొరబడిపోయారు. ఈ మూసల్లోంచి బయటపడి కొత్త మార్గాన్ని అనుసరిస్తున్న వాడు వెల్దండి శ్రీధర్.



"దొరలకు సైతం ఎదురు నిలబడి
కానూన్ తప్పనియ్యని నిఖార్సైన బిరుసుతనం
... ...
మాట తప్పితే కళ్ళకు మొక్కుతుంది
రివాజు తప్పి కలల దగ్గర పెట్టమంటే
అదే పాడె మీద కప్పే చివరి వస్త్రం అవుతుంది"

కాని వాస్తవానికి 'ఆసు' కవితా సంపుటిలోంచి మట్టి వాసన అస్తిత్వానికంటే ముందుగా పాఠకుడిని కమ్ముకొని మైమర్చిపోయేలా చేస్తుంది. వెల్దండి శ్రీధర్ నొస్టాల్జియాలో బహుశా మట్టిదే మొదటి మెట్టేమో! 'నవ్విన నాగలి' అనే కవిత మొత్తం ప్రతీకాత్మకం. ఏ పదాల పెదాల్ని మూసేయాలన్నా మనసొప్పదు:

"మెతుకు కావ్యానికి/ వాన చినుకులు ముందుమాట రాస్తున్నాయి/ మట్టి సారాన్ని సవరించి/ పచ్చదనాన్ని అదను మీద నాటుతున్నాయి/ పనిముట్లు స్వేదాన్ని చిందిస్తూ/ మేఘాల రుమాళ్లతో/ ముఖం తుడుచుకుంటున్నాయి/ మన్నుకు వెన్న పూసి/ ఇంట్లోని చేతులన్నీ/ వెన్నెముకను నిటారుగా నిలబెడుతున్నాయి"


వెల్దండి శ్రీధర్ 'ఆసు' కవితా సంపుటి జీవితాన్ని వివిధ కోణాల్లో మన కళ్ళముందుంచుతుంది. అన్ని కోణాల్ని స్పర్శించగల్గటం అసాధ్యం కాని కొంతవరకు ఊహించగలం. వెల్దండి శ్రీధర్ స్త్రీవాదం, దళితవాదం, విప్లవవాదం, ప్రాంతీయవాదం అన్నింటినీ తన కవిత్వంలో స్పృశించాడు. ఊపిరి సలపకుండా పనితో అలసిపోయి నిద్రలోకి జారిపోయిన భార్య గూర్చి రాస్తూ ఒక్క మాటలో "స్వప్నంలో ఎప్పుడో ఊపిరి తీసుకున్నట్లు కలగంటుంది" అంటాడు. అత్యున్నతమైన వ్యక్తీకరణ ఇది. బ్రివిటీని కావాల్సిన చోట వాడుకోవడమంటే ఇదే.

ఇలా సాగిపోయే 'ఆసు' కవితా ప్రవాహంలో వెల్దండి శ్రీధర్ తాత్విక భూమికల్లోకి ఇంకిపోవడానికి 'మట్టిపాట' రాగాన్ని ఎంతో హృద్యంగా ఆలపిస్తాడు.

"నడిపించేది గుండె చప్పుడే అనుకుంటాం
మట్టి హృదయపు సవ్వడి విన్నవాడిదే
బతుకు పల్లవైనా... చరణమైనా.."

కందుకూరి దుర్గా ప్రసాద్
96189 29018




వైసీపీ అక్రమ తవ్వకాల అనంతరం దొండతిప్ప వద్ద కొండ పరిస్థితి ఇదీ..

కొండలకు గుండు కొట్టేశారు.. బాంబులతో బ్లాస్టింగ్ చేశారు.. చెరువులను చెరిచేశారు.. కాల్వగట్లను కొల్లగొట్టేశారు.. వందలాది ఎక్స్‌కవేటర్లు, వేలాది టిప్పర్లతో సహజ వనరులైన గ్రావెల్, రబ్బీస్, తెల్లచట్టు, రాళ్లు, మట్టిని టన్నులకొద్దీ తరలించేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటివరకు రెండు జిల్లాల్లో దాదాపు 3 వేల కోట్ల రూపాయల విలువైన సహజ వనరులను కొల్లగొట్టేశారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుంది.

కొండల్ని పిండేశారు..!


జక్కంపూడిలోని టిడ్కో గృహ సముదాయాల వద్ద తవ్వేసిన కొండ

వైసీపీ పాలనలో రెండు జిల్లాల్లో కరిగిన కొండలు

- ఇష్టానుసారంగా తవ్వేసిన వైసీపీ మట్టి మాఫియా
- వందలాది ఎకరాల విస్తీర్ణంలోని 27 కొండలు స్వాహా
- ఐదేళ్లలో దాదాపు రూ.3 వేల కోట్ల దోపిడీ
- అధిష్ఠాన పెద్దల ఆశీస్సులతో ప్రజాప్రతినిధుల హల్‌చల్
- పోలవరం కాల్వగట్టు 10 కిలోమీటర్ల మేర తవ్వకం
- భారీ టిప్పర్లతో టన్నులకొద్దీ తరలింపు
- అసైన్డ్ భూములు.. చెరువులనూ వదల్లేదు..!




పోలవరం కాల్వగట్టు వద్ద భారీ ఎక్స్‌కవేటర్లతో తవ్వకాలు (సర్కిల్‌లో), గట్టు వెంట టిప్పర్లతో అక్రమ రవాణా (ఇన్‌సెట్‌లో)

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలో మైలవరం, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో 30కి పైగా కొండలు ఉన్నాయి. వీటిలో పాతికపైగా కొండలపై వైసీపీ ప్రజాప్రతినిధుల కన్ను పడింది. మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మండలస్థాయి నేతల వరకు మైనింగ్ మాఫియాగా ఏర్పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనుచరుల ద్వారా ఎక్కడికక్కడ కొండలను చెరబట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరో నెల నుంచే కొండలపై వాలిపోయారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల అనుమతులు లేకుండానే అనధికారికంగా ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు.. సహజ వనరులను పరిరక్షించాల్సిన అధికార వ్యవస్థలనే అవినీతి కూపంలోకి లాగేశారు. అక్రమ వ్యాపారంలో భాగస్వాములను చేశారు. ప్రజలు ఫిర్యాదు చేసినా, పత్రికల్లో కథనాలు వచ్చినా లెక్క లేకుండాపోయింది. స్థానికులు కోర్టులు వంటి వాటిని ఆశ్రయించినా ఫలితం కనిపించలేదు. చివరికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ)ను ఆశ్రయించినా ప్రయోజనం లేదు.

కొండలకు గుండు కొట్టేశారు..!

విజయవాడ రూరల్ మండల పరిధిలోని కొత్తూరు తాడేపల్లి, నున్న, జక్కంపూడి ప్రాంతాల్లో భారీ ఎత్తున కొండలను పిండిచేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తరువాత మొదలై నేటి వరకూ నిరాటంకంగా వందలాది ఎకరాలను తవ్వేస్తూనే ఉన్నారు. కొత్తూరు తాడేపల్లిలోని వసంతరాయలతిప్ప, దొండతిప్పలను పిండి చేసేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలోని కొండపావులూరు, వెదురుపావులూరు, ముస్తాబాద, సావారిగూడెం, నున్న, గోపవరపుగూడెం, ముదిరాజుపాలెం, గొల్లనపల్లి, మల్లవల్లి ప్రాంతాల్లోని వందలాది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొండలను తవ్వేశారు. విజయవాడ రూరల్, గన్నవరం, బాపులపాడు మండలాల పరిధిలో వందలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండలను కరిగించటానికి శక్తివంతమైన బాంబులు ఉపయోగించారు. ఇతర రాష్ట్రాల నుంచి డ్రిల్లింగ్ మొబైల్ వాహనాలను తెప్పించి కొండల్లో 20 నుంచి 30 అడుగుల లోతు వరకు డ్రిల్లింగ్ చేయించి, వాటిలో పేలుడు పదార్థాలను నింపి, బ్లాస్టింగ్ చేశారు. లక్షలాది కోట్ల విలువ చేసే క్యూబిక్ మీటర్ల గ్రావెల్‌ను తరలించుకుపోయారు. ఇలా విక్రయించడం ద్వారా మూడు వేల కోట్ల రూపాయల మేర ఆర్జించినట్టుగా తెలుస్తోంది.

పోలవరం కాల్వగట్టును కొల్లగొట్టారు

పోలవరం కుడి కాల్వగట్టు కిలోమీటర్ల వరకూ ఇరిగేషన్ మంత్రికి చెందిన అనుచరులు అనుమతుల్లేకుండా మట్టిని అక్రమంగా తవ్వేశారు. బండారుగూడెం, బల్లిపర్రు, తెంపల్లి, చిక్కవరం, గొల్లనపల్లి, మాదలవారిగూడెం, సూరంపల్లి, నున్న, పాతపాడు, వేమవరం, కొత్తూరు, తాడేపల్లి వరకు దాదాపు 10 కిలోమీటర్ల మేర పోలవరం కుడి కాల్వగట్టును తవ్వేశారు.

చెరువులను చెరపట్టారు

ఎన్టీఆర్ జిల్లాలో 32, కృష్ణాజిల్లాలో 25 చెరువులను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వేశారు. వందల ఎకరాల్లో మట్టిని తరలించేశారు. తవ్విన మట్టినంతా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకున్నారు. ఎర్రమట్టి ఉన్న భూములను కూడా వదల్లేదు. ప్రభుత్వ భూములను, కొండవాలు వద్ద ఉన్న భూములను వశం చేసుకుంది. రంగన్నగూడెం, సింగన్నగూడెం, మల్లవల్లి ప్రాంతాల్లో 20 మీటర్ల లోతున తవ్వేశారు. చుట్టుపక్కల ప్రాంతాలను ప్రాణాంతక పరిస్థితిలోకి నెట్టేశారు. కొండపావులూరులో అయితే అసైన్డ్ పట్టా భూములను కొనుగోలు చేసి, 50 మీటర్ల లోతున తవ్వేశారు. ఈ మట్టి అంతా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు చేరింది.


వసంతరాయల తిప్ప వద్ద కొండ పరిస్థితి ఇలా..


వెదురుపావులూరు వద్ద కొండపోయి.. గట్టు మిగిలే..


రంగన్నగూడెంలో తాటిచెట్టంత లోతున మట్టి తవ్వకాలు


కొండపావులూరు కొండకు ఇలా గుండు కొట్టారు..


ఇందిరాగాంధీ స్టేడియంలో ఓటు వేయడానికి వచ్చిన ఉద్యోగులు

రెండోరోజూ పోస్టల్ బ్యాలెట్

మరో రెండు రోజులు పొడిగించిన ఈసీ

నేడు, రేపు, ఎల్లుండి కూడా వినియోగించుకోవచ్చు

* రెండోరోజు ఎన్టీఆర్‌లో 5,099 మంది, కృష్ణాలో 5,887 మంది ఓటుహక్కు వినియోగం

విజయవాడ/మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం కూడా కొనసాగింది. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటుచేసిన కామన్ ఫెసిలిటేషన్ సెంటరుకు ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఇక మిగతా సెంటర్లలో అంతగా రద్దీ కనిపించలేదు. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కు ఎన్నికల సంఘం మరో రెండు రోజులు గడువు పొడిగించింది. సోమ, మంగళ, బుధవారాల్లో కూడా వినియోగించుకునే అవకాశం ఉండటంతో ఆదివారం నాటి ఓటింగ్‌కు ఉద్యోగులు పెద్దగా రాలేదు. ఎన్టీఆర్ జిల్లాలో తొలిరోజు శనివారం కేవలం 4,645 మంది ఉద్యోగులే ఓటుహక్కు వినియోగించుకున్నారు. రెండోరోజైన ఆదివారం 5,059 మంది ఓటు వేశారు. ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలిటేషన్ సెంటరులో 1,756 మంది, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 327 మంది, తిరువూరులో 612 మంది, విజయవాడ పశ్చిమలో 250 మంది, సెంట్రల్‌లో 541 మంది, ఆర్వో కార్యాలయంలో 54 మంది, విజయవాడ తూర్పులో 263 మంది, మైలవరం నియోజకవర్గంలోని ఆర్వో కార్యాలయంలో 150 మంది, నందిగామలో 509 మంది, జగ్గయ్యపేటలో 597 మంది ఆదివారం తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా మొత్తం 20 వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకోగా, ఈ రెండు రోజుల్లో 9,704 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

కృష్ణాజిల్లాలో 5,887 మంది

కృష్ణాజిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఆదివారం 5,887 మంది ఉద్యోగులు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గన్నవరంలో 602 మంది, గుడివాడలో 1,036 మంది, పెడనలో 600 మంది, మచిలీపట్నంలో 1,317 మంది, అవనిగడ్డలో 843 మంది, పామర్రులో 770 మంది, పెనమలూరులో 719 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు.

రేపటి నుంచి హోమ్ ఓటింగ్

అన్ని ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : జిల్లాలో హోమ్ ఓటింగ్‌కు యంత్రాంగం సిద్ధమైంది. ఈనెల 7, 9 తేదీల్లో ఈ ఓటింగ్ జరగనుంది. 85 ఏళ్ల పైబడి, ఇంట్లో నుంచి కదల్లేనివారు, 40 శాతం అంగవైకల్యం కలిగిన దివ్యాంగులే ఇందుకు అర్హులుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా 1,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. తిరువూరు పరిధిలో 130 మంది, విజయవాడ పశ్చిమ నుంచి 103 మంది, సెంట్రల్ నుంచి 191 మంది, తూర్పు నుంచి అత్యధికంగా 304 మంది, మైలవరం నుంచి 65 మంది, నందిగామ నుంచి 109 మంది, జగ్గయ్యపేట నుంచి 150 మంది దరఖాస్తు చేసుకున్నారు.

అత్యవసర సేవల సిబ్బందికి రేపు పోస్టల్ బ్యాలెట్

ఈనెల 7వ తేదీన అత్యవసర సేవల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్‌ను నిర్వహించటానికి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ఆర్టీసీ, రైల్వే, వైద్య శాఖల ఉద్యోగులతో పాటు అగ్నిమాపక శాఖ, పోస్టల్, టెలిగ్రామ్, ఆలిండియా రేడియో, దూరదర్శన్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అత్యవసర సేవల విభాగంలో జిల్లావ్యాప్తంగా 706 మంది తమ ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. తిరువూరు పరిధిలో 41 మంది, విజయవాడ పశ్చిమ పరిధిలో 72 మంది, విజయవాడ సెంట్రల్ పరిధిలో 100 మంది, విజయవాడ తూర్పు పరిధిలో 200 మంది, మైలవరం పరిధిలో 102 మంది, నందిగామ పరిధిలో 134 మంది, జగ్గయ్యపేట పరిధిలో 57 మంది చొప్పున పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

శత్రువులు మిత్రులవుతారు. మిత్రులు శత్రువులవుతారు. రాజకీయాల్లో ఇది సాధారణమే. ఇదే ఇప్పుడు వైసీపీ అభ్యర్థుల్లో వణుకు పుట్టిస్తోంది. ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో వారిలో అభద్రతాభావం పెరుగుతోంది. కొన్నిచోట్ల వైసీపీలోని నాయకులే అభ్యర్థులకు సహకరించకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరికొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలు వెన్నుపోట్లు పొడిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో అభ్యర్థులు జోరుగా, హుషారుగా కనిపిస్తున్నా అంతర్గత శత్రువులను ఎదుర్కోవడానికి నానా తంటాలు పడుతున్నారు.



వెన్నంటే ఉంటూ వెన్నుపోటు..!

వైసీపీ అభ్యర్థుల్లో అంతర్మథనం

- ఇతర పార్టీల నుంచి వచ్చినవారిపై అనుమానాలు
- సొంత పార్టీలోని అసమ్మతివాదులతోనూ భయం
- ప్రచారంలో జోరుగానే ఉన్నా లోలోపల అభద్రత
- రహస్య సమావేశాలు నిర్వహిస్తున్న అసమ్మతి నేతలు
- తెరవెనుక మంతనాలతో అభ్యర్థుల్లో పెరిగిన కలవరం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : వైసీపీ అధిష్ఠానం మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా బరిలోకి దింపింది. దీంతో ఇక్కడ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు అసంతృప్తితో ఉన్నారు. వెలంపల్లిని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి విష్ణు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గెలుపునకు సహకరిస్తానని విష్ణు చెబుతున్నప్పటికీ దీన్ని వెలంపల్లి వర్గం విశ్వసించడం లేదు. మల్లాది వర్గం తనకు సహకరిస్తుందా, లేదా అనే మీమాంసంలో వెలంపల్లి ఉన్నారు. ఇక్కడ వెలంపల్లి స్థానికుడు కాదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇక ఎన్నికల ప్రచారంలో మల్లాది అప్పుడప్పుడే కనిపిస్తున్నారు. విష్ణు వర్గంలో ఉన్న కార్పొరేటర్లు వెలంపల్లి వెంట ప్రయాణిస్తున్నా అంతర్గతంగా మంతనాలు మాత్రం వేరుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ భయంతోనే సెంట్రల్‌లో ఎక్కువగా పశ్చిమ నేతలు వెలంపల్లి వెంట ఉంటున్నారు.

- వైసీపీ అధిష్ఠానం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మైనారిటీలకు అవకాశం ఇచ్చింది. ఇక్కడి నుంచి ఆసిఫ్ పోటీ చేస్తున్నారు. ఆసిఫ్ ఎదిగితే తనకు ప్రమాదమని వెలంపల్లి శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఇటీవలే జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేశ్ కూడా ఇదే భావనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా పశ్చిమలో ఉన్న వైసీపీ నేతలు సెంట్రల్‌లో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పోతిన మహేశ్ ఆసిఫ్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నట్టు వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు శత్రువులుగా ఉన్న వెలంపల్లి, పోతిన ఇప్పుడు ఆసిఫ్ విషయంలో ఒకతాటిపై నడుస్తున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు నేతలు రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదిప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. పశ్చిమ నియోజకవర్గంలో బలంగా ఉన్న రెండు సామాజికవర్గాల నేతలకు ఇప్పటికే పలు సందేశాలు వెళ్లినట్టు సమాచారం.

చాలాచోట్ల ఇదే పరిస్థితి

మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌పై పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు కూడా అభద్రత భావంలో ఉంటున్నారని చెబుతున్నారు. జడ్పీటీసీగా ఉన్న తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించి వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. సీనియర్ నేతలు ఉన్నా తిరుపతిరావును ప్రకటించడంతో వారంతా అసంతృప్తి చెందుతున్నారు. దీంతో వైసీపీ అధిష్ఠానం ఒక వర్గాన్ని ఈ నియోజకవర్గంలో రంగంలోకి దింపింది. మైలవరంలో పార్టీలో తిరుగుతూ ప్రచారాల్లో పాల్గొంటున్న ఈ నేతలు ఎప్పటికప్పుడు వివరాలు అధిష్ఠానానికి పంపుతున్నారు. 'పంపిణీ' కార్యక్రమం మొత్తం ఈ వర్గం భుజాలపై వేసుకున్నట్టు సమాచారం. జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లోనూ అసమ్మతివర్గాలు తయారు కావడంతో ఎవరెవరు ఏవిధంగా వెన్నుపోట్లు పొడుస్తారోనని అభ్యర్థులకు చెమటలు పడుతున్నాయి.



నీట్ పరీక్ష ఆదివారం నగరంలో జరిగింది. పకడ్బందీ ఏర్పాట్ల నడుమ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించారు. నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. గాంధీనగర్‌లోని ఓ పరీక్షా కేంద్రంలో విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఫొటోలు తీసి లోపలకు పంపిస్తున్న సిబ్బంది.

అంబారుపేటలో రోడ్డు ప్రమాదం

ఇద్దరు మహిళలు దుర్మరణం

నందిగామ రూరల్, మే 5 : నందిగామ మండలం అంబారుపేట వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతిచెందారు. నందిగామ సీఐ హనీష్ తెలిపిన సమాచారం ప్రకారం ద్వారకా తిరుమల నుంచి హైదరాబాద్‌కు ఆసుపత్రి పనిమీద కారులో వెళ్తున్న ఇద్దరు మహిళలు అంబారుపేట వద్ద సత్యమ్మను దర్శించుకోవాలనుకున్నారు. ఆలయానికి వెళ్లేందుకు కారు దిగి రోడ్డు దాటుతుండగా, హైదరాబాద్ వెళ్తున్న మరో కారు వీరిని ఢీకొట్టింది. ఇద్దరు మహిళలు చనిపోయారు. మృతుల్లో బొప్పన స్వరూపరాణి (60) రామవరప్పాడు కాగా, వేగి పద్మజ (50) ద్వారకా తిరుమలకు చెందినవారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

8న ప్రధాని పర్యటనకు ఏర్పాట్లు



ఏర్పాట్లపై మాట్లాడుతున్న కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ

గన్నవరం, మే 5: ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ సాయంత్రం ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని విజయవాడ వెళతారని అక్కడ పర్యటన ముగించుకుని తిరిగి విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ వెళతారని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఆది వారం ఆయన అధికారులతో సమావేశం నిర్వహిం చారు. కాన్వాయ్, జిల్లా పరిధిలో ప్రధాని వెళ్లే రోడ్డు మార్గంలో చేయాల్సిన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. వి మానాశ్రయంలో లైఫ్ సపోర్టు వైద్య సదుపాయంతో ఆధునిక అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గన్నవరం సామాజిక ఆరోగ్య కేంద్రంతో పాటు పిన్నమనేని ఆస్పత్రిలో అత్యవసర పరిస్థితుల్లో ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. విమా నాశ్రయంలో వీఐపీ లాంజ్‌లో చేయాల్సిన ఏర్పాట్లపై సూచనలు చేశారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్ ఎం.లక్ష్మీ కాంత్‌రెడ్డి, గుడివాడ ఆర్డీవో పి.పద్మావతి, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ జె.గీతాభాయి, డీటీసీ సురేందర్, సివిల్ సప్లయిస్ డీఎం తోట సతీష్, ఆర్‌అండ్‌బీ డీఈ బలరాం తదితరులు పాల్గొన్నారు.



నోబుల్ కళాశాల ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద ఉద్యోగుల సమస్యలు తెలుసుకుంటున్న కొల్లు రవీంద్ర

కొందరు ఓపీవోలు ఓటేయలేకపోయారు

- ఆర్వోలకు చేరని ఇతర జిల్లాల ఉద్యోగుల పేర్లు
- సమస్యను ఆర్వో వాణి దృష్టికి తీసుకెళ్లిన కొల్లు రవీంద్ర
- 7, 8 తేదీల్లో ఓటేసే అవకాశం కల్పిస్తామన్న ఆర్వో

మచిలీపట్నం టౌన్, మే 5: ఎన్నికల విధుల్లో ఓపీవోలుగా నియమితులైన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఆదివారం నోబుల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలి టేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించారు. కానీ, ఎన్టీ ఆర్, ఏలూరు జిల్లాల్లో పనిచేస్తూ మచిలీపట్నంలో ఓటు హక్కు కలిగిన ఉద్యో గులు, ఉపాధ్యాయుల పేర్లు పేర్లు రిటర్నింగ్ అధికారులకు వచ్చిన జాబితాల్లో లేక పోవడంతో కొందరు ఓపీవోలు తమ ఓటు హక్కును వినియోగించుకో లేకపో యారు. సమస్యను రిటర్నింగ్ ఆఫీసర్, మచిలీపట్నం ఆర్డీవో వాణి దృష్టికి కూటమి మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కొల్లు రవీంద్ర తీసుకెళ్లారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటేశాలా చూడాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్లపై సమస్యలు ఉన్నవారికి ఈనెల 7,8 తేదీల్లో ఆర్డీవో కార్యాలయంలో ఓటు వేసుకునేందుకు అవ కాశం కల్పిస్తున్నామని వాణి తెలిపారు. చిలకలపూడి మునిసిపల్ హైస్కూల్‌కు కొందరు ఓపీవోలు ఓటు వేసేందుకు వచ్చారు. కానీ వారికి సోమవారం చిలక లపూడి మునిసిపల్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు అవకాశం కల్పించినట్టు అధికారులు తెలిపారు. కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్రలు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని మద్దతు ఇవ్వాలని కోరారు. వైసీపీ పాలనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పడిన ఇబ్బందులను కొల్లు రవీంద్ర గుర్తు చేశారు.



ఎన్నికల అధికారులను నిలదీస్తున్న తంగిరాల సౌమ్య

అభ్యర్థిగా నా హక్కును మీరెలా కాలరాస్తారు

- బూత్‌లు సందర్శించకుండా అడ్డుకున్న ఎన్నికల అధికారులపై తంగిరాల సౌమ్య ఆగ్రహం
- అభ్యర్థి కాని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్‌ను క్యాంపస్‌లోకి ఎలా అనుమతించారని నిలదీత

నందిగామ, మే 5: ఆర్డర్ ఉంటే చూపించండి లేకుంటే మిన్నకుండి పోండి, అభ్యర్థిగా నాకున్న హక్కును మీరెలా కాలరాస్తారు అంటూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య ఎన్నికల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సందర్భంగా బూత్‌లను సందర్శించిన సౌమ్యను ఎన్నికల అధికారులు అడ్డుకోవడంతో ఆమె అసహనానికి గురయ్యారు. అధికారులు వ్యవహ రించిన తీరుపై తన సహజ నైజానికి భిన్నంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఈఘటనతో అధికారులు అవాక్కయ్యారు. పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన సౌమ్యతో మాట్లాడిన ఆర్వో రవీంద్రరావు బూత్‌లోకి ఎవరూ రాకూడదని అభ్యంత రం చెప్పారు. బూత్‌లోకే కాదు క్యాంపస్‌లో కూడా కొద్దిసేపు మాత్రమే ఉండాలని ఆర్వో అనడంతో తాను అభ్యర్థినని, తనకు పోలింగ్ బూత్‌లలో పర్యటించే హక్కు ఉందని సౌమ్య వాదించారు. అభ్యర్థి కాని ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ను క్యాంపస్‌లోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. మీకు ఏదైనా ఆర్డర్ ఉంటే చూపించాలని లేని పక్షంలో తాను బయటకు వెళ్లే ప్రసక్తి లేదని ఆమె భీష్మించారు. దీంతో ఎన్నికల అధికారులు వెనక్కు తగ్గారు.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడండి

- ఎన్నికల అధికారికి ఎస్టీయూ వినతి

గుడివాడ: గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో కొందరు గెజిటెడ్ అధికారులు ఫారం 13ఏ పై సంతకాలు మాత్రమే చేసి హోదా స్టాంపును వేయలేదని, దీంతో ఓట్లు చెల్లుబాటు కావని, ఇలా చేసిన ఆ గెజిటెడ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ఇమ్మానియేలు, డి.చంద్రశేఖర్‌లు ఆదివారం రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎన్నికల డ్యూటీ ఆర్డర్, గుర్తింపు ధ్రువీకరణ పత్రాలను తీసుకుని ఓటేసేందుకు వెళ్లగా, ఫారం 13 ఏపై రిటర్నింగ్ అధికారి నియమించిన గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ సంతకాలు చేసి హోదా స్టాంపును వేయలేదన్నారు. అడిగితే స్టాంపు అవసరం లేదని సమాధానమిచ్చారన్నారు. రిట ర్నింగ్ అధికారి, గెజిటెడ్ అధికారి చేసిన తప్పుకు తమ ఓటు మురిగిపోతుంద న్నారు. అధికారులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుని, తమ ఓట్లను చెల్లుబాట య్యేలా చూడాలని వారు కోరారు.

వైసీపీ నాయకులపై క్రిమినల్ కేసు

- మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఎన్నికల ప్రచారంలో ట్రాక్టర్లతో రోడ్డుపై చక్కర్లు.. భయభ్రాంతులకు గురైన ప్రజలు
- విధులకు ఆటంకం కల్గించి, పోలీసులపై దురుసు ప్రవర్తన

రెడ్డిగూడెం, మే 5: వైసీపీ మైలవరం అభ్యర్థి సర్నాల తిరుపతిరావు ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం తాడిగూడెం ప్రధాన రహదారిలో ట్రాక్టర్లతో రోడ్డుపైకి వచ్చి చక్కర్లు కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన రంగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు బొల్లారెడ్డి చెన్నారెడ్డితో పాటు మరో 9 మంది యువకులపై క్రిమినల్ కేసు నమోదు చేశామని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నించిన పోలీసులపై దురుసుగా ప్రవర్తించారని, విధులకు ఆటంకం కలిగించారని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమి ంచిన వారందరినీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వారందరిపై గట్టి నిఘా ఉంచుతామని, వారిపై పాటు రౌడీషీట్ ఓపెన్ చేశామని పేర్కొన్నారు. క్రాకర్లు కాల్చినా, ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించినా చర్యలు తప్పవని, క్రమ పద్ధతిలో ప్రచారం చేసుకోవాలని వారు సూచించారు.



గొల్లపూడిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేశినేని చిన్ని, వసంత కృష్ణప్రసాద్, బొమ్మసాని సుబ్బారావు, అక్కల గాంధీ



పాత రాజరాజేశ్వరిపేట మదీనా మస్జీద్ హమ్ జియాలో ముస్లిం పెద్దలతో మాట్లాడుతున్న కేశినేని చిన్ని

రాష్ట్రంలో సైకిల్ ప్రభంజనం ఖాయం

- గొల్లపూడి ఎన్నికల ప్రచారంలో కేశినేని చిన్ని
- మైలవరం అభివృద్ధికి తాను, వసంత కృషి చేస్తామని హామీ

గొల్లపూడి, మే 5: రాష్ట్రంలో తిరుగులేని ఓట్లు సాధించి టీడీపీ ఎన్ని కల గుర్తు సైకిల్ ప్రభజనం సృష్టిస్తుందని భారీ విజయంతో దూసుకొస్తుం దని, చంద్రబాబు సీఎం అవ్వడం ఖాయమని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. గొల్లపూడిలో ఆదివారం కూటమి మైలవరం అభ్యర్థి వసంత వెంకట కృష్ణప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బా రావుతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. వసంతను ఎమ్మెల్యేగా, తనను ఎంపీగా రెండు ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరారు. మైలవరం అభివృద్ధికి వసంత, తాను కృషి చేస్తామని చిన్ని హామీ ఇచ్చారు.

అల్లా ఆశీస్సులతో చంద్రబాబు సీఎం అవ్వాలి

పాత రాజరాజేశ్వరి పేట: అల్లా ఆశీస్సులతో ఎన్నికల్లో కూటమి అభ్య ర్థులు భారీ మెజారిటీలతో గెలిచి, చంద్రబాబు మళ్లీ రాష్ట్రానికి ముఖ్య మంత్రి కావాలని కూటమి విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కోరుకున్నారు. 56వ డివిజన్ పాత రాజరాజేశ్వరిపేటలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మదీనా మస్జీద్ హమ్ జియాలో ఆది వారం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మసీదు పెద్దలు ఎండీ రబ్బాని షరీఫ్, యూసఫ్ షరీఫ్, మస్తాన్, షేక్ షబ్బీర్‌లు స్వాగతం పలికారు. సుజనా చౌదరి కుమారుడు యలమంచిలి కౌషిక్ పాల్గొన్నారు.

ఒక్క బూత్‌లోనైనా నాపై మెజార్టీ తెచ్చుకో

కొడాలి నానీకి వెనిగండ్ల రాము సవాల్ ● వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డోకిపర్రు సర్పంచ్ జ్యోతి



డోకిపర్రు సర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యురాలు రాజులపాటి దుర్గాభవానిని టీడీపీలో చేర్చుకుంటున్న వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు తదితరులు

గుడివాడ: "ఇకనైనా పిచ్చివాగుడు మానుకో. నియోజకవర్గంలోని ఒక్క బూత్ లోనైనా నాపై మెజార్టీ తెచ్చుకుని మాట్లాడు. దోచుకున్న సొమ్మును ఎన్నికల్లో విచ్చలవిడిగా పంచుతున్న నీకు ఏం వ్యాపారం చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నావో చెప్పే దమ్ముందా" అని వైసీపీ అభ్యర్థి కొడాలి నానికి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గుడివాడ నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాము సవాల్ విసిరారు. ఆది వారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామ సర్పంచ్ జ్యోతి, వార్డు సభ్యురాలు రాజులపాటి దుర్గాభవాని తదితరులు వెని గండ్ల సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సం దర్భంగా వెనిగండ్ల రాము మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని నమ్మి అనేకమంది ప్రజాప్రతినిధులు పార్టీలో చేరుతున్నారన్నారు. సొంత పార్టీ నాయకులే నాని వ్యవహారశైలి నచ్చక పార్టీని వీడుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ గ్రామ నాయకులు సుబ్బారెడ్డి, వెల్లంకి ఉమాశంకర్, వీరమాచినేని శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



ప్రాణాలు తీసిన



ఇసుక తవ్వకం వల్ల మునేటిలో ఏర్పడిన గుంత, గుంతల్లో పడి చనిపోయిన యువకుల దేహాలను బయటకు తెస్తున్న ప్రజలు(ఫైల్)

ఇసుకాసురుల ధనదాహం!

నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఐదేళ్లుగా అడ్డగోలు తవ్వకాలు

- నీటిలో కలిసిపోయిన పదుల సంఖ్యలో ప్రాణాలు



బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని మునేటిలో ధర్నా చేస్తున్న మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(ఫైల్)

కంచికచర్ల: నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఇసుకాసు రుల ధనదాహానికి పలువురు బలయ్యారు. గడిచిన ఐదేళ్లలో అడ్డ గోలు తవ్వకాలతో పలువురిని పొట్టనబెట్టుకున్నారు. కృష్ణానదిని, మునేటిని యం త్రాలతో ఇష్టారాజ్యంగా మీటర్ల కొద్ది ఎక్కువ లోతు తవ్వటం వల్ల పదుల సంఖ్యలో నిండు ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. ఇసుక గుంతల్లో పడి చేతికంది వచ్చిన కొడుకులు మృతిచెందటంతో నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు కకావికలమయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వ కాల వల్ల ప్రాణనష్టం జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టిం చుకోలేదు. వాల్టా చట్టం నిబంధనల ప్రకారం యంత్రాలతో ఇసుక తవ్వ కూడదు. తవ్వకాలకు కూలీలనే వినియోగించుకోవాలి. రాత్రిళ్లు తవ్వకూ డదు. కానీ, కాసుల కోసం ఇసుకాసురులు వాల్టా చట్టాన్ని తుంగలో తొక్కారు. తమదే రాజ్యమన్నట్టుగా ఇష్టమొచ్చినట్టుగా తవ్వకాలు సాగిం చారు. వాల్టా చట్టం ప్రకారం నదిలో ఇసుక ఎనిమిది మీటర్ల మందం ఉంటే రెండు మీటర్ల వరకు తవ్వే వెలుసుబాటు ఉంది. కానీ, ఐదు మీటర్లకు మించి, కొన్ని ప్రాంతాల్లో ఇసుకపొర ఉన్నంత వరకు భారీ యంత్రాలతో తవ్వేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇసుక రెండు నుంచి మూడు మీటర్ల మందం మాత్రమే ఉన్నప్పటికీ మొత్తం ఇసుక తవ్వేశారు. దీంతో గుంతలు ఏర్పడ్డాయి. నీటి ఊటతో గుంతలు నీటితో నిండిపోతున్నాయి. వరదలపుడు ఎగువ నుంచి ఇసుక వచ్చినప్పటికీ రెండు మూడేళ్ల వరకు పూడకపోవటంతో నీటి మడుగుల్లా తయారవుతున్నాయి. ఈత సరదా కోసమో, లేక మరో అవ సరం కోసమో దిగిన వారిని గుంతలు మింగే స్తున్నాయి. గుంతల లోతు ఎక్కువగా ఉండటం వల్ల క్షణాల్లోనే విగత జీవులుగా మారుతున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఐదేళ్లలో పదుల సంఖ్యలో మృత్యువాతపడ్డారు. అయినప్పటికీ అధికారుల్లో స్పందన శూన్యం. ఇసుక తవ్వకాలు ఆపింది లేదు.

బలైపోయింది వీరే..

- 2022 జనవరి 10న చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మునేటి గుంతల్లో పడి ఆభంశుభం తెలియని ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. సంక్రాంతికి పాఠశాలకు సెలవులు ఇవ్వటంతో సరదాగా గడిపేందుకు విద్యార్థులు మునేటి వద్దకు వెళ్లారు. ఐదుగురు పిల్లలు గుం తల్లో పడిపోయారు. వ్యవసాయ పనులకు వెళ్లిన నిరుపేద తల్లిదండ్రులు ఇంటికి వచ్చేంత వరకు తెలియదు. చీకటి పడినప్పటికీ పిల్లలు ఇళ్లకు రాకపోవటంతో గాలించటంతో ఈ సంఘటన బయటపడింది. తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు.
- 2023 నవంబరు 13న కంచికచర్ల మండలం కీసర మునేటిలో జరిగిన ప్రమాదంలో నందిగామ మండలం ఐతవరం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. పది మంది యువ కులు మునేటి వద్దకు వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో గుంత లో దిగిన ముగ్గురు నీటిలో పడి ఊపిరాడక క్షణాల్లోనే చనిపోయారు.
- అదే ఏడాది అంతకు ముందు ఏప్రిల్ 23న కంచికచర్ల మండలం గనిఆత్కూరు వద్ద కృష్ణానది గుంతల్లో పడి పరిటాలకు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు.
- గత ఏడాది చందర్లపాడు మండలం చింతలపాడు వద్ద మునేటిలో పడి కంచికచర్ల మండలం మున్నలూరుకు చెందిన ఒక రైతు, కీసర వద్ద ఒక వీఆర్వో, చెవిటికల్లు వద్ద కృష్ణానదిలో ఒక పశువుల కాపరి మృతిచెందారు. ఇంకా వెలుగులోకి రానివి ఎన్నో..

మూడు రాజధానులంటూ జగన్ కల్లబొల్లి మాటలు

- కూటమిని గెలిపించి, అమరావతిని నిలబెట్టుకుందాం: సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం

మచిలీపట్నం టౌన్, మే 5: "సీఎం జగన్‌రెడ్డి మూడు రాజధా నులంటూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పారు. అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల్లో రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. కానీ వారిని వైసీపీ ప్రభుత్వం ఆర్థికంగా దెబ్బ తీసింది. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే." అని సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం అన్నారు. ఓ హోటల్‌లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌రెడ్డి నిజస్వరూపం ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని, తలశిల రఘురామ్, నందిగం సురేష్‌లు జగన్‌ను రాజధానిపై తప్పుదోవ పట్టించారన్నారు. వైసీపీ నేతలు కృష్ణానదిలో ఇసుకను తవ్వి నాలుగు వందల కోట్లు సంపాదించారని, కేంద్ర పర్యావరణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వంద కోట్లు పెనాల్టీ వేసిందని తెలిపారు. జగన్ మోసాలను రాష్ట్రమంతా వివరిస్తున్నామన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపించి అమరావతి రాజధానిని నిలబెట్టాలన్నారు.



భోగిరెడ్డిపల్లి సర్పంచ్ గరికపాటి శ్రీరాములు, నెలకుర్రు గ్రామ నాయకులను వైసీపీ నుంచి జనసేనలో చేర్చుకుంటున్న వల్లభనేని బాలశౌరి, బండి రామకృష్ణ

వైసీపీని బంగాళాఖాతంలో కలిపేయనున్న ప్రజలు: బాలశౌరి

మచిలీపట్నం టౌన్, మే 5: ప్రజలను ముంచుదామనుకుని వైసీపీ నాయకులు అనుకున్నారని, వైసీపీ అప్రజాస్వామిక విధానా లతో విసిగిన ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేస్తారని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మచిలీపట్నం పార్ల మెంటు అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో భోగిరెడ్డిపల్లి సర్పంచ్ గరికపాటి శ్రీరాములు, ఆయన అనుచరులు, నెలకుర్రు గ్రామానికి చెందిన వైసీపీ నాయ కులను జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణతో కలిసి ఆయన పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఎన్నికలయ్యాక కృష్ణాజిల్లా వాసులకష్టాలు తీరుతున్నాయన్నారు. జనసేనలో చేరిన వారిలో గరికపాటి వీరభద్రుడు, కృష్ణాంజనేయులు, వీరాంజనేయులు, చిలం కుర్తి రాజారావు, రవీంద్రబాబు, వాకా జయరాంతో కలిపి 25 మంది ఉన్నారు. టీడీపీ నాయకుడు రొండి కృష్ణయాదవ్, జనసేన నాయ కుడు కొట్టె వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.



లంకపల్లిలో ప్రచారం చేస్తున్న బాలశౌరి, బుద్ధప్రసాద్

కూటమి అభ్యర్థుల భారీ ర్యాలీ

ఘంటసాల: టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ మండలంలో ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీకి విశేష స్పందన లభించింది. లంకపల్లి, దాలిపర్రు, చల్ల పల్లి మండలం లక్ష్మీపురం, రామానగరం, పుచ్చగడ్డల మీదుగా దేవ రకోటకు ర్యాలీ చేరింది. ప్రత్యేక వాహనంపై అభివాదం చేస్తూ వారి వురూ గాజుగ్లాసు గుర్తుకు ఓటేయాలంటూ ఓటర్లను అభ్యర్థిం చారు. బైక్‌లు, కార్లతో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్య కర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఎన్ఆర్ఐలు గొర్రెపాటి రంగనాథ్ బాబు, మూల్పూరి వెంకట్రావు, దోవారి పార్వతి, నాయకులు వల్లభ నేని బాలకోటేశ్వరరావు, తుమ్మల చౌదరిబాబు, పరిశె చలపతి, పరు చూరి సుభాష్ చంద్రబోస్, అయినపూడి భానుప్రకాష్, గుత్తికొండ కల్యాణ్, బండి పరాత్పరరావు, గుత్తికొండ వరప్రసాద్, దిరిశం వెంక ట్రావు, కొమ్మారెడ్డి లీలాకృష్ణ, పల్లికొండ నాగేశ్వరరావు, మిక్కిలినేని మధు, వీరమాచినేని భవానీప్రసాద్, నలుకుర్తి సురేష్, గువ్వా బత్తిన నాగేశ్వరరావు, యార్లగడ్డ వీరభద్రరావు, బొందలపాటి నాగేశ్వరరావు, దోనేపూడి బుజ్జి, సిద్ధినేని కుమార్ రాజా, కోలపల్లి కిరణ్, ఏనుగు పాండురంగారావు, ఎస్.ఈఎస్.రామాంజనేయులు, సిద్ధినేని తేజ పాల్గొన్నారు.

ఆడపడుచులా అక్కున చేర్చుకున్నారు

- ప్రచారానికి వచ్చిన తంగిరాల సౌమ్యకు పట్టువస్త్రాలు పెట్టి స్వాగతం పలికిన హనుమంతుపాలెంవాసులు



సౌమ్యకు పట్టు చీరె పెడుతున్న రాటకొండ చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు

నందిగామ, మే 5: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను హనుమంతుపాలెం గ్రామం ఆడపడు చులా ఆదరించింది. పసుపు కుంకుమలు, పట్టువస్త్రాలు పెట్టి ప్రేమను చాటుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామానికి వచ్చిన సౌమ్యకు ఇంటి ఆడపడుచులా గ్రామం స్వాగతించింది. గ్రామస్థులు పలువురు తమ ఇళ్ల వద్దకు వచ్చిన సౌమ్యను ఇంటి ఆడపడుచులా గౌర విస్తూ పట్టు చీరెలు పెట్టి సత్కరించారు. నాయకులు రాటకొండ చంద్రశేఖర్, రాటకొండ గిరి, రాటకొండ వెంకట్రావు, గాడిపర్తి భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

జోగి రమేశ్ కుమారుడు, అనుచరుల ఆగడాలు

- బైక్‌పై టీడీపీ ఫొటోలు ఉన్నాయని పెదపులిపాక ఎస్సీ కాలనీలో దళితుడిపై దాడి
- అడ్డొచ్చిన దళితవాడకు చెందిన మరో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులపై దాడి



సుదర్శన్ తలపైన బలమైన గాయం

పెనమలూరు, మే 5: పెన మలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ కుమా రులు, అనుచరుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. కులం పేరుతో దూషించి దాడులు చేయడం షరా మామూలైంది. ఆదివారం జోగి రమేశ్ పెద్ద కుమా రుడు రాజీవ్ పెదపులిపాక ఎస్సీ కాలనీలోకి ప్రచార నిమిత్తం వచ్చారు. ఆ సమయంలో రోడ్డుమీద ఉన్న దళితుడు సుదర్శన్ బైక్‌పైన టీడీపీ ఫొటోలు, ఫ్లెక్సీలు చూసి వీడెవడురా మనతో అని రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త లు రబ్బానీ, సుబానీ, బాషా, కిడ్డే సుబానీని రెచ్చగొట్టాడు. దీంతో రెచ్చిపోయిన ఆనలుగురు సుదర్శన్‌ను, అడ్డొచ్చిన దళితవాడకు చెందిన పులిపాక సురేష్, రాజు, సుస్మిత, కీర్తన, రాణీలపై దాడులు చేసి దారుణంగా కొట్టారు. సుదర్శన్ తలకు బలమైన గాయాల య్యాయి. విషయం తెలుసుకొన్న సీఐ రామారావు గ్రామంలో తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు.

నేడు మచిలీపట్నంలో జగన్ ఎన్నికల ప్రచారం

మచిలీపట్నం, మే 5(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎన్నికల ప్రచా రంలో భాగంగా మచిలీపట్నం వల్లూరి రాజా సెంటరులో సోమ వారం మధ్యాహ్నం 3గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ సభ జరిగే పరిసర ప్రాంతాలను ఆదివారం పరిశీలించారు. పోలీస్ అధికారులకు బందో బస్తు ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. పోలీస్ వాహనాలతో ట్రయల్‌రన్ నిర్వహించారు. ఎమ్మెల్యే పేర్ని నాని, వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు నేతృత్వంలో జగన్ సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి



ధర్నాచౌక్, మే 5: చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని టీడీపీ బొందిలి సాధికారక కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎంసీ.భానుసింగ్ పిలుపునిచ్చారు. పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని)ని గెలిపించాలని కోరుతూ ఆదివారం వన్‌టౌన్‌లో బొందిలి సామాజికవర్గ ప్రజలను కలిసి కోరారు. బొందిలి సామాజికవర్గం ప్రజలు కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపుతారని భానుసింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌సింగ్, కో-ఆర్డినేటర్ శంకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.

సూపర్‌సిక్స్ పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధి

● కేశినేని జానకీ లక్ష్మి



మాట్లాడుతున్న కేశినేని జానకీ లక్ష్మి

పాయకాపురం, మే 5 : రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కేశినేని జానకీ లక్ష్మి కోరారు. 64వ డివిజన్ కండ్రిక కాలనీలో ఆదివారం టీడీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా జానకీ లక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సూపర్‌సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. బొండా సుజాత, పరుచూరి ప్రసాద్, సూరవరపు నాగరాజు, వింజమూరి సతీష్, తేళ్ల భవాని తదితరులు పాల్గొన్నారు.

క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి

● కేశినేని శ్రీదేవి



చర్చిలో ప్రార్థనల్లో పాల్గొన్న కేశినేని శ్రీదేవి

వన్‌టౌన్, మే 5: ఇస్లాంపేటలోని పెద్ద సత్తార్ వీధిలోగల తెలుగు బాప్టిస్ట్ సెంటినరీ టౌన్ చర్చిలో ఆదివారం జరిగిన ప్రార్థనలో విజయవాడ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ సోదరి కేశినేని శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని, త్యాగనిరతితో సమాజానికి మేలు చేయాలని కోరారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, 35వ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ బూదాల నందకుమారి పాల్గొన్నారు.

చేపలమార్కెట్‌లో తెలుగు యువత ప్రచారం



వన్‌టౌన్, మే 5: రానున్న ఎన్నికల్లో కూటమి బలపరచిన పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్ (చిన్ని)లను గెలిపించాలని పశ్చిమ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ అన్నారు. ఆదివారం చేపలమార్కెట్‌లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాపుల వారిని కలిసి సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలను అందజేశారు. రావూరి రామలక్ష్మి, పోతిన చిన్ని, చంటి, దినేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

జనం బాగుండాలంటే జగన్ దిగిపోవాలి

● బొండా ఉమా



ప్రచారంలో పాల్గొన్న బొండా ఉమా

పాయకాపురం, మే 5 : రాష్ట్రంలో ప్రజలు బాగుండాలంటే జగన్ గద్దె దిగిపోవాలని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. 60వ డివిజన్ వాంబేకాలనీలో ఆదివారం టీడీపీ ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సైకో జగన్‌ను తరిమి కొట్టి చంద్రబాబునాయుడుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక కార్పొరేటర్ కంచి దుర్గ, కంచి ధనశేఖర్, కె. రామరాజు తదితరులు పాల్గొన్నారు.

ప్రజల భవిష్యత్తుకు టీడీపీ గ్యారెంటీ

● బొండా సిద్ధార్థ



కరపత్రాలు ఇస్తున్న బొండా సిద్ధార్థ

సత్యనారాయణపురం, మే 5: వైసీపీని అధికార పీఠం నుంచి దించి, టీడీపీ జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నాయకుడు బొండా సిద్దార్థ అన్నారు. ఆదివారం సాయంత్రం 32వ డివిజన్ అయోధ్యనగర్ శారదాస్కూల్ శివాలయం వద్ద నుంచి బొండా ఉమా అన్న రావాలి సెంట్రల్ గెలవాలి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొండా సిద్ధార్థ ఇంటింటికి వెళ్లి ప్రజలు పడుతున్న కష్టాలు అడిగి తెలుసుకొని ప్రజల భవిష్యత్తుకు టీడీపీ గ్యారెంటీ అని చెప్పారు. కార్పొరేటర్ చిన్నగిరి రామ్మోహనరావు, బి. వెంకటేశ్వరరావు, పి.ఆర్.కే.కిరణ్, నగేష్, గంగాధర్, స్థానిక జనసేన, టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధికి చిన్ని, సుజనాలను గెలిపించండి

● క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ జహర్



చిట్టినగర్, మే 5: పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి అభ్యర్థి సుజనా చౌదరిలను గెలిపించాలని యునైటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ జహర్ అన్నారు. ఆదివారం 46,47 డివిజన్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం మహిళల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.



నాట్య కళాకారిణుల ప్రదర్శనలు

ధర్మపథం వేదికపై కూచిపూడి నాట్య ప్రదర్శన

వన్‌టౌన్, మే 5: ధర్మపథం వేదికపై ఆదివారం కూచిపూడి నాట్య ప్రదర్శన జరిగింది. పెద కాకానికి చెందిన కల్యాణి డ్యాన్స్ అకాడమీ బృందం పలు కీర్తనలకు నాట్య ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఆహూతులను అలరించి హర్షధ్వానాలను అందుకున్నారు.

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు

మొగల్రాజపురం, మే 5: విద్యుత్ మరమ్మతులు మెయింటెనెన్స్ నిమిత్తం సోమవారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు మొగల్రాజపురం సెక్షన్, లబ్బీపేట విద్యుత్ ఉపకేంద్రం, మహాత్మాగాంధీ ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలో బందర్ రోడ్డు, కృష్ణనగర్, టిక్కిల్ రోడ్డు, డివి మానర్ రోడ్డు, పీవీపీ రోడ్డు, రెవెన్యూకాలనీ, కాంధారీ రోడ్డు, వైవీ ఆసుపత్రి రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, శాంతి నగర్, జవ్వి చెట్టుసెంటర్, ఉడ్‌పేట, బాడవ పేట, వాటర్ ట్యాంకు రోడ్డు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని ఏపీసీపీడీసీఎల్ కార్యనిర్వాహక ఇంజనీర్ టీవీ సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు.



గుణదల విజయనగర్ కాలనీలో గద్దె రామ్మోహన్‌కు హారతి ఇస్తున్న మహిళ , 7వ డివిజన్‌లో గద్దె అనురాధ, 6వ డివిజన్‌లో గద్దె క్రాంతి ప్రచారం

కూటమి విజయంతోనే అభివృద్ధి సాధ్యం

ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

గుణదల, మే 5: రాజధానిని కాపాడుకుంటేనే ముందు తరాలకు భవిష్యత్తు ఉంటుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 5వ డివిజన్లోని విజయనగర్ కాలనీ, రామాలయం వీధి తదితర ప్రాంతాల్లో గద్దె రామ్మోహన్ ఆదివారం ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు నెల నెలా వారి జీతాలు సమయానికి పడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు చవిచూస్తున్నారని తెలిపారు. అమరావతిని కాపాడుకుంటే మరిన్ని విద్యాసంస్థలు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు వచ్చే అవవకాశం ఉంటుందన్నారు. విజయవాడ ప్రధాన రహదారుల్లో ఎల్ఈడీ విద్యుత్ లైట్లతో వెలుగొందుతుందంటే చంద్రబాబు నాయుడు చలవేనని చెప్పారు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే కూటమి బలపర్చిన అభ్యర్థులను గెలిపించుకుంటేనే సాధ్యపడుతుందని అన్నారు. తూర్పులో తనను, విజయవాడ ఎంపీగా కేశినేని చిన్నిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పోతంశెట్టి నాగేశ్వరరావు, నందిపాటి దేవానంద్, అల్లివల్లి రామకృష్ణ, పాలవలస కోటేశ్వరరావు, దట్టెం దుర్గాప్రసాద్, కోడూరు సుబ్రహ్మణ్యం, కెనడి, నర్రా కిషోర్, షేక్ షరీఫ్, లవంగి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ కుట్రలు టీడీపీ విజయాన్ని అడ్డుకోలేవు: అనురాధ

మొగల్రాజపురం: జగన్ అధికారంలోకి రాగానే ముఠాకోరులు, కబ్జాకోరులు, మోసగాళ్లు, దోపిడీదారుల చేతుల్లోకి రాష్ట్రం వెళ్లిందని ఆ అరాచక పాలనకు పది రోజుల్లో ఫుల్‌స్టాప్ పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జడ్పీ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ అన్నారు. బీజేపీ, జనసేన బలపరచిన పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, అసెంబ్లీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఆమె ఏడో డివిజన్ గుమ్మడి తోట, బందిలదొడ్డి, సిర్‌నగర్ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి రాగానే అమలు చేయబోయే సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైకిల్ గుర్తుకు ఓటేసి గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్ (చిన్ని) గెలిపించాలని కోరారు. డివిజన్ గుమ్మడి గురుప్రసాద్, పటమట సతీష్ చంద్ర, దోమకొండ అశోక్, దయాల శిరీషా గాంధీ, దోమకొండ జ్యోతి రత్నాకర్, నాగుమోతు రాజా, పెనుగొండ శ్రీనివాస్, దోమకొండ రవి, పరసా లక్ష్మణ్, కోట శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

యాదవుల కష్ట సుఖాల్లో అండగా ఉంటా

ఆత్మీయ సమ్మేళనంలో పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి



భవానీపురం, మే 5 : యాదవులు విశ్వాసానికి మారుపేరని, కూటమి అధికారంలోకి రాగానే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతీ సంక్షేమ పథకం అందరికి అందేలా చర్యలు తీసుకుంటానని పశ్చిమ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ (సుజనా) చౌదరి హామీ ఇచ్చారు. సితార ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆదివారం పశ్చిమ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు నమ్మిన భానుప్రకాష్ యాదవ్ ఆధ్వర్యంలో యాదవుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ఒంగోలు టీడీపీ పార్లమెంట్ పరిశీలకులు నూకసాని బాలాజీ, కోరాడ ఫౌండేషన్ అధినేత కోరాడ విజయ్‌కుమార్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు. ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సుజనా మాట్లాడుతూ యాదవులు కష్ట సుఖాల్లో అండగా ఉంటానన్నారు. తనను ఓట్లతో దీవించి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని యాదవ సంఘ నాయకులు సుజనాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్, టీడీపీ కార్యదర్శి ఎలగల నూకాలమ్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ టీడీపీ సమన్వయ కార్యదర్శి సారెపల్లి వెంకట రాధాకృష్ణలు పాల్గొన్నారు.

జనసేనలో పలువురి చేరిక

భవానీపురం : సితార కన్వెన్షన్ హాల్లో జనసేన పార్లమెంట్ కో-ఆర్డినేటర్ అవిన్మశెట్టి వాసు ఆధ్వర్యంలో పలు ప్రాంతాలకు చెందిన వారు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పశ్చిమ కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ(సుజనా)చౌదరి మాట్లాడుతూ కూటమి విజయంలో కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. జన సైనికులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్.బేగ్, జనసేన నగర ప్రధాన కార్యదర్శి లింగం శివప్రసాద్ పాల్గొన్నారు.

సుజనా చౌదరి సుడిగాలి పర్యటన

విద్యాధరపురం, మే 5: ఎన్నికల సమయం దగ్గర పడడంతో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఆదివారం గట్టువెనుక ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేశారు. మొదటిగా భవానీపురం స్వాతి సెంటర్ రోడ్డులో బుల్లెట్‌పై ప్రయాణించి యువతలో ఉల్లాసాన్ని నింపారు. యువత భవిష్యత్తు కోసం కార్యచరణ రూపొందించామన్నారు. యువతకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

● ప్రచారంలో భాగంగా సుజనా చౌదరి భవానీపురంలో ఆటోడ్రైవర్‌గా అవతారమెత్తారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్లకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హెచ్‌బీ కాలనీ, గద్దె రామ్మోహన్ పార్కును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అసోసియేషన్ నిర్వాహకులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పొట్లూరి రాము, సెక్రటరీ కృష్ణారెడ్డి, శివ ఇతర బృందం తదితరులు పాల్గొన్నారు.

● శివాలయం సెంటర్‌లోని భవానీ టవర్స్‌ను సుజనా చౌదరి సందర్శించారు. అపార్ట్‌మెంట్ వాసులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారి సమస్యలను తెలుసుకుని గెలిచిన వెంటనే పరిష్కారిస్తానని వారికి హామీ ఇచ్చారు.

● పున్నమిఘాట్ సమీపంలో ఉన్న లోటస్ లెజెండ్ అపార్ట్‌మెంట్ వాసులను సుజనా చౌదరి కలుసుకున్నారు. అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెనుమాటి జనార్ధన్, సెక్రటరీ అమర శ్రీనివాస్ సుజనాకు స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సుజనా చౌదరి అపార్ట్‌మెంట్ వాసుల సమస్యలు, సలహాలను స్వీకరించారు. కూటమికి మద్దతు ఇచ్చి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు.



ర్యాలీని ప్రారంభిస్తున్న డాక్టర్ సమరం

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి

● రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం

పటమట, మే 5 : బాధ్యత గల పౌరునిగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని, ప్రజాస్వామ్యాన్ని పటిష్ట పరచాలని రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ సమరం పేర్కొన్నారు. సండే గ్రూప్ రైడ్, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నిర్వహించిన స్వీప్ కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఐదేళ్లకొకమారు వచ్చే ఎన్నికలు ఎంతో ప్రాధాన్యత కలవని, ఓటు విలువ అందరు తెలుసుకోవాలని, ఓటును మద్యానికో, మరో దానికో అమ్ముకోకూడదని సూచించారు. ముఖ్యంగా పట్టణ ప్రజుల ఓటు హక్కు వినియోగంలో నిర్లిప్త కలిగి ఉంటున్నారని, ఇటువంటి ధోరణి అసలైన ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుందన్నారు. రైడ్‌ఫర్ డెమోక్రసీ అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈ సైకిల్ ర్యాలీలో 150 మంది సైక్లిస్టులు నగరంలో 20 కిలోమీటర్లు ప్రయాణించి ఓటు హక్కు ప్రాధాన్యత తెలిపారు. ఈ ర్యాలీ ప్రజల్లో చైతన్యం కలిగించింది. రావులపాటి రమణ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరించారు.

అభయాంజనేయస్వామిని దర్శించుకున్న నటుడు సాయిధర్మతేజ

హనుమాన్‌జంక్షన్, మే 5 : ప్రముఖ సినీహీరో, పవన్‌కల్యాణ్ మేన ల్లుడు సాయిధర్మతేజ ఆదివారం స్థానిక అభయాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆయన విజయవాడ నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళుతూ మార్గమధ్యలోని హను మాన్ జంక్షన్‌లో ఆగారు. అభయాం జనేయస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా జనసేన నియోకవర్గ సమన్వయకర్త చల మలశెట్టి రమేశ్ బాబు ఆధ్వర్యం లో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో జనసేన మండల అధ్యక్షుడు వడ్డి శివనాగేశ్వరరావు, చిరంజీవి అభిమాన సంఘం నాయకులు అడపా దేవులుబాబు, అంజిబాబు, వీర మహిళ జయరాణి, పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

తెలంగాణ మద్యం స్వాధీనం

తిరువూరు, మే 5: వావిలాల శివారు వెంకటేశ్వరనగర్‌లో సుమారు రూ.3 లక్షల విలువైన తెలంగాణ మద్యాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, నగరంలో కంటిపూడి గోపాలం గ్రామానికి చెందిన గోడౌన్‌లో మద్యాన్ని నిల్వచేసిన సమాచారంతో, దాడి చేసినట్టు తెలిపారు. గోడౌను యాజమానిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

ఫెసిలిటేషన్ సెంటర్‌లో ఉద్యోగుల పోలింగ్

మైలవరం: లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ఆదివారం 150 మంది పోలింగ్ సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆర్వో పి.సంపత్ కుమార్ తెలిపారు. ఈనెల 6,7,8 తేదీల్లోను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల సిబ్బంది వారి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు.

తిరువూరులో..

జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలింగ్ రెండో రోజైన ఆదివారం కొనసాగింది. 612 మంది ఉద్యోగులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నట్లు, రిటర్నింగ్ అధికారిణి కె.మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్ అందని వారు ఈనెల 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆర్వో మాధవి ప్రకటనలో తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కోసం 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

పేదలను సంపన్నులను చేయడమే చంద్రబాబు లక్ష్యం: క్రాంతి

మాచవరం: రాష్ట్రంలోని పేదలను సంపన్నులను చేయడమే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమని టీడీపీ తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి అన్నారు. 6వ డివిజన్ నిమ్మతోట ప్రాంతంలో టీడీపీ నేతలు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ఇంటింటికి వెళ్లి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఎన్డీయే కూటమి అని, తిరిగి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్కొన్నారు.



జన  కేతనం

- నియోజకవర్గంలో ఇదే తొలి లక్ష్యం
- కూటమి అధికారంలోకొచ్చిన తొలి ఏడాదే ఎదురుమొండి వారధి పనులు ప్రారంభిస్తాం
- ఎడ్లంక దివికి వంతెన నిర్మిస్తాం
- పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తాం
- అవనిగడ్డలో కూటమి విజయం పక్కా
- ఆంధ్రజ్యోతితో మండలి బుద్ధప్రసాద్

ప్రతి ఎకరాకు సాగునీరు
ప్రతి ఒక్కరికీ తాగునీరు

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

'మా నియోజకవర్గం వ్యవసాయక ప్రాంతం. ఇక్కడ ప్రతి ఎకరాకూ సాగునీరు, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించడమే నా తొలి లక్ష్యం. దీంతోపాటు ఎదురుమొండి వారధి నిర్మాణం, పర్యాటకాభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడం ముఖ్యం' అని అవనిగడ్డ బీజేపీ, టీడీపీ బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పేర్కొన్నారు. బుద్ధప్రసాద్‌తో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ విశేషాలు..

– అవనిగడ్డ, ఆంధ్రజ్యోతి

మీ ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?

ఏ గ్రామం వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతునిస్తున్నారు. నేను, నా సతీమణి, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనుమరాలు అంతా ప్రచారంలో పాల్గొంటున్నాం. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. నా ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజలు ఇంత మమేకం కావటం ఎప్పుడు చూడలేదు.

నియోజకవర్గానికి మీరేచ్చే హామీలు ఏమిటి?

తీర ప్రాంత గ్రామాలకు వెళ్లే రహదారులన్నీ ధ్వంసమయ్యాయి. పర్యాటక అభివృద్ధి పూర్తిగా కుంటు పడిపోయింది. సాగు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్వా కల్చర్ కుదేలైంది. ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఒక్కరికీ తాగునీరు అందించటమే లక్ష్యంగా పని చేస్తా. అవుట్ ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, శిథిలమైన సముద్రపు కట్ట, ఏటి కరకట్టల నిర్మాణం, పులిగడ్డ అక్విడెక్ట్ పరిరక్షణ, శయన బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయటం, అవనిగడ్డలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకుని ఈ ఎన్నికల బరిలో దిగాను.

మీ రాజకీయ ప్రత్యర్థి బలాలు? బలహీనతలు ఏమిటి? వాటిని ఎలా అధిగమిస్తారు?

ఇక్కడ బల బలాలు ప్రసక్తి అవసరం లేదు. నేను పైరవీలకు దూరం. కక్షలు, కార్పణ్యాలతో నిత్యం అశాంతితో కొట్టుమిట్టాడే నియోజకవర్గంలో శాంతిస్థాపన కోసం నేను ఎంతగానో కృషి చేశాను. ఎమ్మెల్యే రమేష్‌బాబు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారు. నాబార్డు చైర్మన్ లాంటి వ్యక్తి వస్తే ఆయన ప్రదర్శించిన తీరు దేశం మొత్తం చూసింది.

తీర ప్రాంత అభివృద్ధికి మీరిచ్చే హామీ ఏమిటి?

ఎదురుమొండి వాసులకు దశాబ్దాల కాలంగా తమను బాహ్య ప్రపంచాన్ని కలుపుతూ ఓ వారధి నిర్మించాలని కోరుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిధులు పక్కదారి పట్టించారు. నిధులను నుంచి కొంత మొత్తాన్ని పక్కదారి పట్టించారు. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఏడాదిలోనే ఎదురుమొండి వారధి నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. ఎడ్లంక దివికి వంతెన నిర్మిస్తాం. దివి ప్రాంతానికి ఉప్పెన ముప్పుల నుంచి రక్షణ ఇచ్చే సముద్రపు కరకట్ట, వరదల నుంచి రక్షణ కల్పించే ఏటి కరకట్టలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

యువతకు ఉపాధి కల్పన కోసం మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు?

ఇక్కడ ఉన్న ఏకైక పరిశ్రమ లక్ష్మీపురం కేసీపీ ఫ్యాక్టరీ మాత్రమే. అది కూడా నేడు ఇక్కడ కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం యువతకు స్థానికంగా వ్యవసాయ పనులు తప్ప ఇతర ఉద్యోగ అవకాశాలు, ఉపాధి మార్గాలు లేకుండాపోయాయి. ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా శ్రీకాకుళం, మొవ్వ, ఘంటసాల, మోపిదేవి, పెదకళ్లేపల్లి, హంసలదీవి, గణపేశ్వరం, సంగమేశ్వరం ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం. తద్వారా వందలాది మందికి ప్రత్యక్షంగానూ, కొన్ని వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

మీ ప్రత్యర్థి సింహాద్రి రమేష్‌బాబు అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటి?

మనం చేసే పని ద్వారా పది కాలాల పాటు 10 మంది ఆ ఫలాలను అస్వాదించటమే నిజమైన అభివృద్ధి. ఇలాంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఎమ్మెల్యే రమేష్‌బాబు చేయలేదు. కనీసం అవనిగడ్డ నియోజకవర్గంలో మేం మొదలుపెట్టిన జలక్రీడల కేంద్రాన్ని, శయన బుద్ధ ప్రాజెక్టును ఆధ్యాత్మిక పర్యాటక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లి ఉంటే ఎంతో మంది దేశం మెచ్చదగ్గ జలక్రీడాకారులుగా తయారై ఉండి ఉండేవారు. ఎదురుమొండి వారధి నిర్మించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పిన పెద్ద మనిషి నేడు అక్కడికి వెళ్లి ఓట్లు ఎలా అడుగుతారు.

ఏడాదికి 10వేల ఉద్యోగాలు



ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

గెలిచాక యువతకు ఐదేళ్లలో 50 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం

- తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరిస్తా
- మూసివేసిన పాఠశాలలను తెరిపిస్తా
- ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తా
- గడ్డం గ్యాంగ్‌ను తరిమికొడతా
- జనసేన, బీజేపీ బలపరిచిన టీడీపీ గుడివాడ అభ్యర్థి వెనిగండ్ల రాము

గుడివాడలో పుట్టి పెరిగిన వెనిగండ్ల రాము అంటే కేవలం ఎన్ఆర్ఐగానే పరిచయం. రెండేళ్ల క్రితం వరకు ఈ పేరు ఎవరికీ తెలియదు. రెండేళ్ల నుంచి సేవా కార్యక్రమాలతో ప్రజల నోళ్లలో నానుతూ నాయకుడిగా ఎదిగారు. టీడీపీ నేతగా ప్రజా సమస్యలపై ఆందోళనలు చేపట్టారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా చేసిన నానికి చెమటలు పట్టిస్తున్నారు. గుడివాడ నానిపై గెలిచి నియోజకవర్గంలో యువతకు ఏడాదికి 10 వేల చొప్పున ఐదేళ్లలో 50వేల ఉద్యోగాలు వచ్చేలా చేస్తానని చెబుతున్న వెనిగండ్ల రాముతో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ విశేషాలు..

– గుడివాడ, ఆంధ్రజ్యోతి

ప్రచారం ప్రజలు ఎలా స్పందిస్తున్నారు?

120 రోజులుగా ప్రతిరోజు ప్రజల మధ్యలోనే ఉన్నాను. 68,500 ఇళ్లకు స్వయంగా వెళ్లా. మళ్లీ మరోమారు ప్రజల్లోకి వెళుతూ వారి సమస్యల పరిష్కారానికి నేను కట్టుబడి ఉన్నానని హామీ ఇస్తున్నాను. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

నియోజకవర్గ ప్రజలకు మీరిచ్చే హామిలేంటి?

ముందుగా ఏడాదికి 10 వేల మం చొప్పున ఐదేళ్లలో 50 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా. గుడివాడ పట్టణంలో తాగునీరు దొరకడం లేదు. పంపుల చెరువు కట్ట కొట్టుకుపోతే రెండేళ్లుగా మరమ్మతుల్లేవు. అధికారంలోకి రాగానే కట్టకు మరమ్మతుల చేపట్టి వి నియోగంలోకి తీసుకుస్తాం. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పడకేశాయి. వీధి లైట్లు లేవు. డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉంది. అంతర్గత రహదారులు దయనీయం. పోలవరం పూర్త చేసి కృష్ణాడెల్టాకు రెండు పంటలకు నీరందించేలా కృషి చేస్తా. టిడ్కో లబ్ధిదారుల ప్రధాన సమస్య అయిన రుణమాఫీని చేయించి మౌళిక వసతులను పూర్తిస్థాయిలో కల్పిస్తా.

ఐదేళ్ల వైసీపీ పాలనపై ప్రజలేమంటున్నారు?

అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి అంటే గిట్టని, తెలియని వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో అభివృద్ధి కుంటుపడింది. మంత్రిగా మూడేళ్ళు చేసినా ఐదేళ కాలంలో ఒక్క రూపాయి నిధులు కూడా తీసుకురాలేదు. గడ్డం గ్యాంగ్ పేరుతో ప్రజల్లో నాని అనుచరులు చేసిన అరాచకాలకు అంతే లేదు. ఇసుక, మట్టి, క్యాసినో, పేకాట, క్రికెట్ బెట్టింగ్, గంజాయి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. అధికారమదంతో 1600 మంది టిడ్కో లబ్ధిదారులను తొలగించారు. అతడిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

రావితో మీ సమన్వయం ఎలా ఉంది?

రాజకీయాలకు కొత్తగా వచ్చినా టీడీపీ నాయకులు ఆదరించిన తీరు అద్భుతం. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు అందిస్తున్న సూచనలు, సలహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నా. జనసేన, బీజేపీల నుంచి నాకు పూర్తి సహకారం ఉంది.

నానిని ఎలా ఎదుర్కోంటున్నారు?

20 ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి కంటే తన సొంత ఆర్థిక అభివృద్ధిపై శ్రద్ధ పెట్టాడు. ఐదేళ్లకు ఒకసారి కనిపించి ఎక్కడ లేని ప్రేమను నటిస్తాడు. నోరు వి ప్పితే బూతులే. రౌడీమూక, కబ్జాకోరులు, గడ్డం గ్యాంగ్ అరాచకాలను జనం భరించలేకపోతున్నారు. ఇవన్నీ నాని ఓటమికి కారణాలే. ఆయన ఓటమి ప్రత్యేకమైన ప్రణాళికలు పనిలేదు. గుడివాడ ప్రజల్లో స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు.

ఎన్ఆర్ఐ అంటూ మీ ప్రత్యర్థి విమర్శలపై మీ సమాధానం?

నా లాంటి అనామకుని చేతిలో నానికి ఓటమి భయం పట్టుకోవడంతో పిచ్చివాగుడు వాగుతున్నాడు. నేను ఎన్ఆర్ఐనని, తిరుగు టపాలో వెళ్లిపోతా అని ఏవేవో మాట్లాడుతున్నాడు. ఇక్కడే పుట్టా. ఇక్కడే చస్తా. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు వచ్చా.

'ల్యాండ్ టైటిలింగ్'తో

ప్రజల ఆస్తి గోవిందా!

● న్యాయ వ్యవస్థ అధికారాలను తీసుకుంటే ఎలా? ● న్యాయవాదుల ఆగ్రహం

విజయవాడ, మే 5(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఎండల వేడి ఎంత తీవ్రంగా ఉందో ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై రాజకీయ చర్చ అంతే సెగ పుట్టిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు ఈ చట్టాన్ని ప్రధాన వి మర్శనాస్త్రంగా ప్రభుత్వంపై ఎక్కుపెడుతున్నాయి. దీనిపై ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. అనేక మంది మేధావులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వ అడుగులు ముందుకే పడుతున్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులోకి వస్తే ఆస్తి వివాదాలను పరిష్కరించే అధికారం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పటికే న్యాయస్థానాల్లో కోట్లాది పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టులో ఇప్పటి వరకు తేలని సమస్యలను ప్రభుత్వ అధికారి పరిష్కరించేస్తారా అన్నది ఒక ప్రశ్న. దీనిపై న్యాయవాదుల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

● ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టే అవకాశం ఉంది

ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తిని ప్రపంచ



బ్యాంకుల్లో తాకట్టు పెట్టే అవకాశం ఉంటుంది. అథారిటీ చైర్మన్‌గా ఒక న్యాయాధికారి ఉండాలి. ప్రభుత్వం నియవి ంచాలనుకున్న అధికారులను అథారిటీలో సభ్యులుగా నియవి ంచుకోవచ్చు. దీనికి ప్రత్యేకంగా జుడిషియల్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. అప్పుడు వివాదాలు, న్యాయబద్ధంగా పరిష్కారమవుతాయి. అధికారులను నియమిస్తే వారిపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తాయి.



దీనివల్ల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిందని బాధితులు హైకోర్టుకు వెళ్తే చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒరిజినల్స్ అన్నీ ప్రభుత్వం వద్ద పెట్టుకుని, ప్రజలకు ఫొటోస్టాట్ కాపీలు ఇవ్వడం వల్ల అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే సివిల్ వివాదాలు పరిష్కారం కాకుండా కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎవరి ఆస్తి మీద ఎవరికీ హక్కు లేకుండా అధికారులు పెత్తనం చేస్తారు. అథారిటీలో ఉన్న అధికారి తప్పు చేసే బాధ్యుడ్ని చేస్తామని చట్టంలో చెప్పలేదు. రెవెన్యూ శాఖలో ఇప్పటికీ అదే అమలులో ఉంది. దీనివల్ల అధికారులు మరిన్ని ఎక్కువ తప్పులు చేసే అవకాశం ఉంది.

– కిలారు బెనర్జీ, న్యాయవాది

సామాన్యులకు న్యాయం దూరమవుతుంది



ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా సివిల్ కోర్టుల పరిధిని మినహాయించడంతోపాటు సామాన్య ప్రజలకు న్యాయాన్ని దూరం చేస్తున్నారు. ఒక అథారిటీని ఏర్పాటు చేసి రెవెన్యూ అధికారిని నియమించడం దగ్గర నుంచి, అధికారికి తప్పుడు సమాచారం ఇచ్చిన వారికి విధించే శిక్షలు, జరిమానాల వరకు అంతా లోపభూయిష్టం. రెవెన్యూ శాఖకు సంపూర్ణ హక్కులను కట్టబెట్టే వి ధంగా ఈ చట్టాన్ని తయారు చేశారు. సివిల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్‌కి అనుగుణంగా కాకుండా సహజ న్యాయసూత్రాలు ప్రకారం చేస్తారని చెబుతున్నారు. అధికారికి న్యాయమని తీర్పు చేప్పేసే అధికారాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పులకు భిన్నంగా రెవెన్యూ అధికారులు టైటిల్‌ను ఖరారు చేస్తారు. ఈ చట్టం ప్రకారం ఒక ఆస్తిపై సంబంధం లేని వ్యక్తి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రెవెన్యూ వ్యవస్థ ఇప్పటికీ లోపభూయిష్టంగా ఉంది. అధికారులు ధనవంతులకు అనుకూలంగా మారే అవకాశాలు లేకపోలేదు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులుపై గానీ, కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై గానీ చట్టం అమలు చేసిన 30 రోజుల్లో అథారిటీకి తెలియజేయకపోతే కోర్టులో ప్రొసీడింగ్స్ ల్యాప్స్ అవుతాయి. ఇంత లోపభూయిష్టంగా ఉన్న చట్టంతో సామాన్య ప్రజానీకానికి ఎలా న్యాయం జరుగుతుంది.

– ముప్పి శ్రీకాంత్, న్యాయవాది

ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు



లాండ్ టైటిలింగ్ చట్టం వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు ఈ చట్టాన్ని రద్దు చేస్తామని కచ్చితంగా వాగ్దానం చేయాలి. రాజకీయ నాయకులు, అధికారులను తమ చెప్పు చేతల్లో ఉంచుకుంటే భూముల వివాదాలు పెరుగుతాయి. కక్షిదారుల స్వేచ్ఛను హరించినట్టే. ఈ భూ హక్కు చట్టం వల్ల భూ ఆక్రమణదారులకు ఊతం ఇచ్చినట్టవుతుంది. వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేయాలి

– జీవీఎల్ నరసింహారావు, న్యాయవాది



ఎక్కడా చెల్లని కాసు..

- సొంత నియోజకవర్గం మైలవరంలో నో ఎంట్రీ
- పెడన ప్రజలు ఆదరించినా.. వారిని దోచేశారు
- ఇప్పుడు పెనమలూరు.. దోపిడీకి సిద్ధమా!
- పెడనలో పర్సంటేజీల ఎమ్మెల్యేగా పేరు
- మైలవరంలో బూడిద దోపిడీతో రూ.కోట్లు కొట్టేశారు
- పోలవరం కట్టలు.. గ్రావెల్ కొండలన్నీ కరిగించేశారు

జోగి

ఎవరైనా సొంత నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలనుకుంటారు. కానీ ఆయన మాత్రం సొంత నియోజకవర్గ ప్రజలు ఛీ కొట్టగానే మరో నియోజకవర్గాన్ని వెత్తుకున్నారు. ఐదేళ్లపాటు అక్కడ ఇష్టారాజ్యంగా దోచుకుని అక్కడ గెలవలేమని తెలుసుకుని మరో నియోజకవర్గానికి మారారు. కొత్త ఓటర్లకు సరికొత్తగా మాయమాటలు చెప్పి గెలుపు కోసం తిప్పలు పడుతున్నారు. ఆయన ఎవరో కాదు.. జోగి రమేశ్.

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : జోగి రమేశ్ 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పెడన నుంచి పోటీ చేసి గెలిచారు. ఐదేళ్ల సాధించింది ఏమీ లేకపోవడంతో 2014 ఎన్నికలకు సొంత నియోజకవర్గమైన మైలవరానికి మారిపోయి అక్కడ వైసీపీ తరుపున ఓడిపోయారు. 2019లో తిరిగి పెడన నుంచి వైసీపీ తరుపున గెలిచి 2022 ఏప్రిల్‌లో మంత్రి కూడా అయ్యారు. ఈ రెండు చోట్లా జోగి అవినీతిని చూసిన ప్రజలు ఆదరించరే మోనన్న భయంతో పెనమలూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈ ఎన్నికల్లో పెనమలూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

● మాజీ సీఎం చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లి కరకట్ట ఇంటిపై 2021 సెప్టెంబరు 17న వైసీపీ నాయకులు దాడిలో ఈ దాడిలో జోగి రమేశ్, ఆయన అనుచరులు దుర్గాప్రసాద్, నల్లమోతు జాన్, మధుపల్లి ఆనంద్‌కుమార్, మేడపాటి నాగిరెడ్డి, ఆరేపల్లి రాము, నల్లమోతు మధుతోపాటు జోగి తమ్ముడు రాము.. చంద్రబాబు ఇంటిపై దాడి చేశారు. ఈ దాడి తర్వాతే జోగిని మంత్రి పదవి వరించింది.

సారా తయారీతో నెలకు రూ.10 కోట్లు



వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యనిషేధం అంటూ తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీని జోగి రమేశ్ అనుచరులు తమకు అనుకూలంగా మల్చుకున్నారు. పెడన నుంచే జిల్లావ్యాప్తంగా సారా అక్రమ రవాణా జరుగుతోంది. కాపుసారా ద్వారా నెలకు రూ.10 కోట్లపైచిలుకు సంపాదన జోగి అనుచరుల జేబులోకి వెళుతోంది.

సొంత పార్టీ కార్యకర్తలనే బెంబేలెత్తించారు

జోగి రమేశ్ ఆగడాలతో పెడన నియోజకవర్గ ప్రజలతోపాటు సొంత పార్టీ కార్యకర్తలూ బెంబేలెత్తిపోయారు. చెరువు తవ్వకాలు మొదలు అభివృద్ధి పనుల వరకు నియోజకవర్గంలో ఏం జరిగినా అంతా ఆయన కనుసన్నల్లోనే జరగాలి. మార్కెట్‌యార్డు పాలకవర్గం, దేవాలయాల పాలకవర్గాల నియామకంలోనూ సొంత పార్టీ వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేశారనే వి మర్శలు ఉన్నాయి. చేపలు, రొయ్యల చెరువులు తవ్వాలంటే ముందస్తుగా జోగి అనుచరులను ప్రసన్నం చేసుకుని అనుమతి తీసుకోవాలి. నైవేద్యంగా ఎకరానికి రూ.10వేలు సమర్పించుకోవాలి. చెరువుల వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌కు గత ప్రభుత్వంలో రూ.70 వేల నుంచి రూ.80 వేలు వరకు ఖర్చు అయితే జోగి అనుచరుల ట్యాక్స్ పుణ్యమా అంటూ వైసీపీ సర్కార్ హయాంలో రూ.4 లక్షలకు పైబడి ఖర్చవుతోంది.



బూడిద చెరువులో వరుస కట్టిన వాహనాలు

మట్టి నుంచీ కోట్లు కొల్లగొట్టారు

మట్టి తోలకాలకు ఏడాది పాటలు పెట్టేశారు. గూడురు మండలంలో సంవత్సరానికి రూ.కోటి చెల్లిస్తే మట్టి తోలకాలకు అడ్డు ఉండదు. బంటువి ల్లి, పెడన, కృత్తివెన్ను మండలాలకు కాస్త అటుఇటుగా ఇదే రేటు ఉంటుంది. ఒకవేళ కప్పం కట్టకుండా మట్టి తోలితే వారికి అడ్డు నిలిచిన జోగి అనుచరులు గొడవలు చేస్తారు. ఆ గొడవ పోలీసు కేసులు వరకు వెళ్లేలా చేసి వేధిస్తారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం చినముత్తేవిలో గత ఏడాది జనవరిలో గ్రామస్థుల రాకపోకల కోసం ఏర్పాటు చేసుకున్న బెయిలీ బ్రిడ్జి మీదుగా భారీగా మట్టిని లోడు చేసుకున్న లారీలు వెళుతుండటంతో గ్రామస్థులు వాటిని అడ్డుకున్నారు. లారీలను అడ్డుకున్న గ్రామస్థులతో దూకుడుగా వ్యవహరించిన లారీ డ్రైవర్లు మేం మంత్రి జోగి రమేశ్ మనుషులం అంటూ వారిపై నుంచి లారీలను వేగంగా పోనిచ్చారు. దీంతో గ్రామస్థులు లారీలు వెళ్లకుండా బెయిలీ బ్రిడ్జికి అడ్డంగా గడ్డర్లు వేసేశారు.

గ్రావెల్, మట్టి, వీటీపీఎస్ బూడిద.. దోపిడీ

జోగి రమేశ్ సొంత నియోజకవర్గం మైలవరం. మంత్రి అయిన తర్వాత మైలవరం నియోజకవర్గంలో గ్రావెల్, బూడిద, పోలవరం కాల్వ కట్టల మట్టిపై జోగి అనుచరుల దృష్టిపడింది. పోలవరం కాల్వ మట్టిని రాత్రిపగలు తేడా లేకుండా వందలాది లారీల్లో తరలించేసిన ఘనత జోగి అనుచరులది. పోలవరం మట్టి, గ్రావెల్ తవ్వకాల ద్వారానే సుమారు రూ.50 కోట్లు ఆర్జించినట్లు సమాచారం. వీటీపీఎస్ బూడిద దోపిడీలో జోగి అనుచరులదే కీలకపాత్ర.



అక్రమంగా మట్టి తరలింపు



తన భూమి కోసం దిగాలుగా కూర్చున్న వెంకటసుబ్బమ్మ

జడ్జి తల్లి భూమి కబ్జా

పెడన మండలం కొంకేపూడి గ్రామంలో జడ్జి తిరుమలరావుకు 5.30 ఎకరాల పొలం ఉంది. అనంతపురంలో జడ్జిగా పనిచేస్తూ తిరుమలరావు 2021లో కోవిడ్‌తో మృతి చెందారు. 2018లోనే భార్య నుంచి ఆయన విడాకులు తీసుకున్నారు. తిరుమలరావుకు కొంకేపూడిలో ఉన్న 5.30 ఎకరాలను కౌలుకు ఇచ్చి దాని ద్వారా వచ్చే ఆదాయంపై ఆయన తల్లి వెంకటసుబ్బమ్మ జీవనం సాగించేవారు. తిరుమలరావు భార్యకు, తల్లికి ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేశ్ అనుచరుడైన పామర్తి సాంబశివరావు అలియాస్ డొకోమో సాంబ ఈ వివాదంలో జోక్యం చేసుకుని మొత్తం భూమిని తిరుమలరావు భార్య పరమయ్యేలా చూస్తానని, తనకు 1.30 ఎకరాలు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం మేరకు 2022 డిసెంబరులో 1.30 ఎకరాల భూవి ని పామర్తి సాంబశివరావు తండ్రి అర్జునరావు పేరుతో రిజిస్టర్ కూడా చేయించేసుకున్నారు. వి గిలిన 4 ఎకరాల భూమిని మంత్రి అండతో బలవంతంగా కబ్జా చేసి తిరుమలరావు భార్యకు అప్పగించే ప్రయత్నం చేయడంతో 75 ఏళ్ల వృద్ధురాలైన తిరుమలరావు తల్లి పోలీసులను ఆశ్రయించారు. కానీ న్యాయం జరగకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఉపశమనం పొందారు.

డీజీపీ ఔట్

(మొదటిపేజీ తరువాయి)

కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేస్తూ సీఎస్ జవహర్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. తన తర్వాతి ర్యాంక్ అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాజేంద్రనాథ్‌రెడ్డిని ఆదేశించారు. ఆదేశాలు అందే సమయానికి కార్యాలయంలో లేని రాజేంద్రనాథ్ రెడ్డి.. తన బాధ్యతల్ని శాంతి భద్రతల అదనపు డీజీ శంకబ్రత బాగ్చికి అప్పగిస్తూ సంతకం చేసిన ఫైలును ఇంటి నుంచి పంపినట్లు తెలిసింది. అలాగే వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్న అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషాపైనా ఎన్నికల సంఘం వేటు వేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగాలని ఆదేశించింది. డీజీపీ హోదాలో రాజేంద్రనాథ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ జగన్ సేవలో తరించారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. రాష్ట్రంలో కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా జరిగిన పలు హింసాత్మక ఘటనలు ఉదాహరిస్తూ ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో డీజీపీపై ఈసీ చర్యలు తీసుకుంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు చెందిన, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి 2022 ఫిబ్రవరి 17 నుంచి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించారు.

ఐపీఎస్‌లపై వరుసగా వేటు

ఇటీవల పలువురు పోలీస్ అధికారులపై ఈసీ చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదుగురు ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, విజయవాడ సీపీ, రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్, చివరికి డీజీపీపైనా చర్యలకు ఉపక్రమించింది. ఎన్నికల వేళ ఇంతమంది ఐపీఎస్ అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిందంటే.. పోలీసులు ఏ స్థాయిలో అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు. పోలీసు శాఖలో కీలకమైన డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లను ఇద్దరినీ ఎన్నికల సమయంలో బదిలీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలో ఏపీ పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సభికులకు స్వయంగా ప్రధాన మంత్రే జాగ్రత్తలు చెబుతూ.. 'పోలీసులూ మీరేం చేస్తున్నారు.. విద్యుత్ పోల్ ఎక్కిన వారిని కిందికి దించండి' అనే పరిస్థితి వచ్చింది. ఎన్నికల కమిషన్ దీనిపై నివేదిక తెప్పించుకుంది. అంతకుముందు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా పరిశీలించి చర్యలకు ఉపక్రమించింది. గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుతో పాటు పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డిపై బదిలీ వేటు వేసింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ పలు ఫిర్యాదులు రావడంతో అనంతపురం ఎస్పీ అన్బురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాను ఈసీ బదిలీ చేసింది. ఆ తర్వాత సీఎం జగన్ బస్సు యాత్రలో భాగంగా విజయవాడకు వచ్చినప్పుడు తగిన బందోబస్తు జాగ్రత్తలు తీసుకోలేదని పోలీస్ కమిషనర్ కాంతి రాణాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో విజయవాడ సీపీ కాంతి రాణాను తప్పించిన ఈసీ.. పీహెచ్‌డీ రామక్రిష్ణను ఎంపిక చేసింది. ఇక నిఘా విభాగం అధిపతిగా పీఎస్ఆర్ ఆంజనేయులు జగన్ రెడ్డి సేవలో తరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యమంత్రి నివాసం తాడేపల్లి ప్యాలెస్‌లో తనకు ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేసుకుని జగన్ రెడ్డితోనే 'అంజన్నా' అని పిలిపించుకునే స్థాయిలో సేవలందించారు. ప్రతిపక్షాల ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల కమిషన్ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పీఎస్ఆర్ ఆంజనేయులును తప్పించి, కుమార్ విశ్వజీత్‌ను ఎంపిక చేసింది.

వైసీపీ మూకల వీరంగం

పలువురు సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ చర్యలు తీసుకున్న తర్వాత కూడా కొందరు పోలీసు అధికారుల్లో మార్పు రాలేదు. డీజీపీ భరోసాతోనే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, రాజేంద్రనాథ్ రెడ్డిని మారిస్తే తప్ప మార్పు రాదని ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేశాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షనేతలపై వైసీపీ మూకల దాడులు ఎక్కువయ్యాయి. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం నాడు పర్యటించిన ధర్మవరంలో బీజేపీ కార్యకర్తను వైసీపీ గూండాలు చితకబాదారు. రక్తం కారుతున్నా వదిలి పెట్టలేదు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కాన్వాయ్‌పై వైసీపీ శ్రేణులు దాడి చేసి వాహనాలను ధ్వంసం చేశారు. బందరులో జనసేన కార్యకర్త ఇంటిపైకి వైసీపీ మూకలు వెళ్లి ఆయన్ను బయటికి లాక్కొచ్చి చంపేందుకు ప్రయత్నించారు. అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌పై పోలీసుల సమక్షంలోనే దాడికి తెగబడ్డారు. వీటన్నిటిపై సమీక్షించి చర్యలు తీసుకోవాల్సిన డీజీపీ బాధ్యతలు వదిలేసి సీఎం జగన్‌తో నిరంతరం ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఆదేశాలు పాటిస్తున్నారనే సమాచారం ఎన్నికల కమిషన్‌కు అందింది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆదివారం సీఎంను కలిసేందుకు తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి వచ్చినట్లు కూడా సమాచారం అందడంతో ఆయనపై బదిలీ వేటు పడిందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

కొత్త డీజీపీ తిరుమలరావు?

కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ఐపీఎస్ అధికారుల్లో తిరుమలరావు అందరి కన్నా సీనియర్. 1989లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో పనిచేశారు. కేంద్ర సర్వీసుల్లో సీబీఐలో పనిచేశారు. రాయలసీమ, తెలంగాణలో డీఐజీగా, సైబరాబాద్, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, కోస్తాంధ్ర ఐజీగా, సీఐడీ ఏడీజీగా పని చేశారు. ఎలాంటి వివాదాల్లేని తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపేందుకు ఎంపిక చేసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లలో తిరుమలరావు, అంజనా సిన్హా, మాదిరెడ్డి ప్రతాప్ ఉన్నట్లు తెలిసింది. రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌గా పనిచేస్తున్న అంజనా సిన్హా రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో పనిచేయలేదు. మాదిరెడ్డి ప్రతాప్ కూడా అంతే. దీంతో అన్ని విధాలా తిరుమలరావే అర్హుడనే వ్యాఖ్యలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇద్దరు డీఎస్పీలపై వేటు



వీరరాఘవరెడ్డి, మహబూబ్ బాషా

అనంతపురం క్రైం, రాయచోటి, మే 5: అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న అనంతపురం, రాయచోటి డీఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. తక్షణం విధుల నుంచి వైదొలగి, హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి వైసీపీ వీరవిధేయుడిగా గుర్తింపు పొందారు. అనంతపురం రూరల్ మండలం రామక్రిష్ణ కాలనీలో వైసీపీ ఎంపీటీసీ భర్త నగేష్‌పై జరిగిన దాడి ఘటనలో సంబంధం లేనివారిని కేసులో ఇరికించారని డీఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన జయరాంనాయుడు, ఆయన భార్య హరిత తదితరులను కేసులో చేర్చారు. ఈ విషయంపై టీడీపీ, సీపీఐ నాయకులు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సూచనలు, ఆదేశాల మేరకే డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఇలా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణం స్పందించిన ఎన్నికల కమిషన్.. డీఎస్పీపై వేటు వేసింది. అలాగే రాయచోటి డీఎస్పీ మహబూబ్ బాషానూ ఈసీ బదిలీ చేసింది. అధికారపార్టీకి చెందిన నిందితులను కాపాడబోయి ఆయన ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. ఇటీవ ల పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం విఠల గ్రామం వద్ద టీడీపీ ప్రచార రథాన్ని ఇద్దరు వ్యక్తులు పెట్రోలు పోసి కాల్చారు. ఈ కేసులో నిందితుల ఆచూకీని గుర్తించినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేయడంతో.. ఆయనపై బదిలీ వేటు వేసినట్లు తెలిసింది.

సజ్జల భార్గవ్‌కు నోటీసులు

- పింఛన్లపై ఐవీఆర్ఎస్ ద్వారా చంద్రబాబుపై వికృత ప్రచారం

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వృద్ధులకు ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కారణమంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్న వైసీపీ సోషల్ మీడియా విభాగం హెడ్ సజ్జల భార్గవ రెడ్డికి ఎన్నికల సంఘం(ఈసీ) నోటీసులు ఇచ్చింది. ఆయనపై సీఐడీ విచారణకు ఆదేశించింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ నేతలు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుపైనా సీఐడీ విచారణకు ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏ-1, ఆయన కుమారుడు నారా లోకేశ్ ఏ-2గా మొత్తం పది మందిని కేసులో చేర్చారు. వీరిని సోమవారం జరిగే విచారణకు రావాలంటూ టీడీపీ కార్యాలయంలో నోటీసులు అందజేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం అధికార వైసీపీ రాష్ట్రంలో వృద్ధులను ఇబ్బంది పెట్టే కుట్రకు తెరలేపింది. మరోవైపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ప్రజల్లో భయాన్ని పెంచేలా ఐవీఆర్ఎఫ్ కాల్స్ చేస్తోందంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిని పరిశీలించిన ఈసీ కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో సీఐడీ అధికారులు ఇరు పక్షాలపైనా కేసులు నమోదు చేశారు.

కోడ్ ఉన్నా వైసీపీ ఖాకీలే!

- గత ఐదేళ్లూ రాష్ట్రంలో అమలేకాని ఐపీసీ
- పోలింగ్‌కు ముందూ 'జగన్ భక్త' పోలీసింగే
- ఈసీ హెచ్చరిస్తున్నా రెచ్చిపోతున్న వైనం
- జగన్ పార్టీ అరాచకాలకు కొందరు ఖాకీల వత్తాసు
- కూటమి అభ్యర్థులపై దాష్టీకం.. బూతులు, బెదిరింపులు
- 'ఈ మండలంలో 3వేలు మెజారిటీ వైసీపీకి తెస్తా' అని బహిరంగంగా ప్రకటించే పోలీసు ఒకరు
- వైసీపీకి మారితేనే వేధింపులు ఆగుతాయన్న ఓ ఖాకీ
- గుంటూరు రజనీ ఎపిసోడ్‌లో సూత్రధారి సేఫ్
- ఏకపక్ష పోలీసులపై ఈనాటికీ చర్యలు శూన్యం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

దేశమంతా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కానీ, మన రాష్ట్రంలో మాత్రం వైసీపీ కోడే ఇప్పటికీ నడుస్తోంది. పోలింగ్‌కు రెండు వారాలే సమయం ఉన్నా కొందరు ఖాకీల్లో మాత్రం మార్పు రావట్లేదు. కండువా కప్పుకోవడం మినహా వైసీపీ అరాచకాలకు చాలా చోట్ల కొమ్ము కాస్తున్నారు.. 'ఎన్నికల్లో రాజకీయ హింస జరగడానికి వీల్లేదు. ఎక్కడ జరిగినా జిల్లా ఎస్పీలదే బాధ్యత' అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎం.కె.మీనా హెచ్చరించినా కొంతమంది పోలీసు అధికారులు తూచ్ అంటున్నారు. రాయలసీమ, పల్నాడు అంటూ ఏమీ తేడా లేదు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో వైసీపీ రౌడీల అరాచకాలకు జగనన్న ఖాకీలు మద్దతు పలుకుతూనే ఉన్నారు. రాష్ట్రంలో చంబల్ లోయను తలపించే నియోజవర్గం ఏదైనా ఉందంటే అది పల్నాడు జిల్లా మాచెర్ల. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత రాజ్యాంగం అమలు చేసేందుకు అన్ని ప్రభుత్వ విభాగాలు తల ఊపాల్సిందే. ఒకడుగు ముందుకేసిన కారంపూడి సీఐ చిన్నమల్లయ్య అక్కడి మండల టీడీపీ నేత రాముపై రెచ్చిపోయిన తీరు సినిమా సన్నివేశాన్ని తలపించింది.

రేయ్ కాల్చి పడేస్తా...!



కారంపూడి సీఐ చినమల్లయ్య : నీ పేరేంటి.?:
మండల టీడీపీ నేత రాము : రాము
సీఐ: నీ కోసమే వెతుకుతున్నా.. జీపు ఎక్కు నా కొడకా...
రాము: నేను ఏతప్పూ చేయలేదు. నేనెందుకు జీపు ఎక్కాలి?
సీఐ : రేయ్ కాల్చి పడేస్తా. రౌడీ షీట్ తెరిచి జైల్లో పడేస్తా. ఏమనుకుంటున్నావ్!

ప్రత్యర్థి పార్టీల నేతలంటేనే ఒక రేంజ్‌లో రెచ్చిపోయే సీఐ చినమల్లయ్య లాంటి జగన్ వీర భక్త పోలీసులపై గత ఐదేళ్లలో ఏనాడూ చర్యలు లేవు. ఆ కాలమంతా ఐపీసీ కాకుండా.. వైసీపీ చట్టమే నడిచింది. కానీ, ఈ ఘటన రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా చోటుచేసుకుంది. అయినా, చినమల్లయ్యపై ఈనాటికీ శాఖపరమైన చర్యలు లేవు.

కర్నూలులో టీడీపీ నాయకుడు శేషగిరిశెట్టిని స్పెషల్ పార్టీ సీఐ ఆదినారాయణరెడ్డి గొడ్డును బాదినట్లు బాదారు. దళిత వర్గానికి చెందిన సింగనమల టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం చేస్తుంటే స్థానిక సీఐ అడ్డుకున్నారు. తామెవ్వరినీ ఏమీ అనట్లేదని, ఓటు అడుగుతూ వెళుతుంటే ఇబ్బంది ఏంటని ఆమె ప్రశ్నించగా దళిత మహిళపై సీఐ ప్రవర్తించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరలైంది.

'పార్టీ మారాల్సిందే'

ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండలో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై ఏదో ఒక కేసు పెట్టాలంటూ పోలీసులను వైసీపీ నేతలు ఉసిగొల్పడంతో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి అక్రమంగా జైలుకు పంపారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో 'జై తెలుగుదేశం.. జై గొట్టిపాటి' అన్నందుకు ఎస్టీలపై పోలీసులు కేసు పెట్టారు. అదే బల్లికురవలో ఒక పోలీసు అధికారి... 'వైసీపీకి మూడు వేలు మెజారిటీ తీసుకొస్తా ఈ మండలంలో' అని బహిరంగంగానే చెప్పినా చర్యల్లేవు. పల్నాడు ప్రాంతంలో ఎస్ఐ శ్రీహరి వైసీపీలోకి మారాలంటూ తమపై ఒత్తిడి తీసుకొచ్చారనీ, విననందుకు కేసు పెట్టారంటూ టీడీపీ శ్రేణులు ఆధారాలు చూపించినా చర్యలు తీసుకోలేదు. ఎస్ఐ వేధింపులు ఎక్కువవడంతో బాధితుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నా ఎమ్మెల్యే పిన్నెల్లి అండ పుష్కలంగా ఉన్న ఆ పోలీసుపై కనీస విచారణ లేదు. పెదకూరపాడులో సాయికుమార్ అనే టీడీపీ నేతపై కేసుల మీద కేసులు పెడుతూ బెయిలుపై బయటికి రాగానే మరో కేసుతో అరెస్టు చేసి జైలుకు పంపుతున్న సీఐ బ్రహ్మం.. పీడీ యాక్టు పెట్టిన తీరు వివాదాస్పదమైనా అడిగే దిక్కులేదు. బాధితుడు హైకోర్టు నుంచి ఉపశమనం తెచ్చుకున్నా 'పార్టీ మారాల్సిందే' అంటూ ఒత్తిళ్లు మాత్రం ఆగడంలేదు.

'గంజాయి కేసు పెడతాం.. తంతాం'

గుంటూరులో విడదల రజనీ అనే దళిత మహిళ పశ్చిమ అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారు. ఆ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు... స్థానిక డీఎస్పీను కలిశారు. 'ఆమె ఎక్కడ ఉన్నా ఏదో విధంగా తీసుకొచ్చి నామినేషన్ విత్ డ్రా చేయించాల'ని డీఎస్పీని పురమాయించారు. అధికార పార్టీ నేతలు చెప్పడం.. మంత్రి బరిలో ఉండటం..ఎంతకైనా రెడీ అని చెప్పిన సదరు డీఎస్పీ.. స్థానిక సీఐకి చెప్పి ఆమెను వెతకమన్నారు. ఇంట్లో ఉన్న రజనీ దగ్గరికెళ్లి వి.మ్మల్ని ఎవరో కిడ్నాప్ చేశారని మాకు ఫిర్యాదు వచ్చింది అంటూ నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పుడు అక్కడికి వైసీపీ నేతలొచ్చి..' నామినేషన్ విత్ డ్రా చేసుకో.. మా పార్టీ అభ్యర్థి పేరు కూడా విడదల రజనీనే' అంటూ బెదిరించారు. ఆమె ససేమిరా అనడంతో భర్తను పట్టుకుని... 'నీపై గంజాయి కేసులు పెట్టిస్తాం..నిన్ను తంతాం..' అంటూ బెదిరించారు. బాధితురాలి తరపు వ్యక్తులు కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో రజనీ ఆచూకీ లభ్యమైంది. అప్పటికే తాను నామినేషన్ విత్ డ్రా చేసుకొంటున్నట్లు ఆమెతో వీడియో చేయించి వైసీపీ సోషల్ మీడియాలో వదిలారు. అసలు సూత్రధారిని కాకుండా పాత్రధారి అయిన సీఐపై చర్యలు తీసుకోవడం ఏమిటని పోలీసు వర్గాలు విస్తుపోతున్నాయి.

సీఎంకు ఆయన 'అన్న'!

గుంటూరులో ఆ సీఐ పేరు చెబితే ఎవరైనా భయపడతారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రే ఆయనను 'ఏమి వెంకటేశ్వర రెడ్డి అన్నా' అని పిలుస్తారు. దీంతో ఆయన కండువా వేసుకోవడం మినహా వైసీపీ చట్టాన్ని అమలు చేయడంలో ఎక్కడా వెనుకడుగు వేయరు. రాజమహేంద్రవరంలో మంత్రి వేణుగోపాలకృష్ణను గెలిపించేందుకు అంబికా ప్రసాద్ అనే డీఎస్పీ పడుతున్న కష్టం అంతాఇంత కాదంటున్నారు అక్కడి ప్రతిపక్ష పార్టీ నేతలు. రామచంద్రాపురం సబ్ డివిజన్ పోలీసు అధికారి రామకృష్ణ వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు మాటే వేదంగా పనిచేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రాజమహేంద్రవరం అర్బన్ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ కోసం, వీరయ్య గౌడ్ అనే సీఐ పడని కష్టం లేదంటున్నారు. జక్కంపూడి రాజా కోసం ఆయన కుటుంబసభ్యుల కన్నా ఎక్కువగా నాగమురళి అనే సీఐ శ్రమిస్తున్నారని గోదావరి జిల్లాల్లో బలంగా వినిపిస్తోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళంవరకూ పలు జిల్లాల్లో ఇప్పటికీ పలువురు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అటువంటి వారిపై నిఘా పెట్టి చర్య తీసుకుంటేనే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేస్తున్నారు.

దళిత అభ్యర్థిపై జులుం

రాయలసీమలో పుట్టపర్తికి మరోపేరు ప్రశాంతి నిలయం. ఆ నియోజకవర్గంలోని ఓబులదేవర చెరువులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న టీడీపీ కార్యకర్తలను వైసీపీ గుండాలు కవ్వించారు. ఇరు వర్గాలను అదుపు చేయాల్సిన సీఐ రాజేంద్రనాథ్ యాదవ్.. టీడీపీ కార్యకర్తలను చితకబాదారు.



కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ప్రవాసీ మహిళలు

చంద్రబాబుకు ప్రవాసీ మహిళల మద్దతు

- ఏలూరులో కూటమి అభ్యర్థుల కోసం ఇంటింటి ప్రచారం

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో విదేశాల్లో ఉంటున్న పలువురు ప్రవాసులు స్వదేశానికి చేరుకుంటున్నారు. వీరిలో టీడీపీ అభిమానులు అత్యధికంగా ఉండగా అందులో మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఏలూరుకు చెందిన జ్యోత్స్న కువైత్‌లో సుదీర్ఘకాలంగా నివాసముంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పరిరక్షించుకొనే ప్రయత్నంలో భాగంగా ఆమె స్వదేశానికి చేరుకొని ఏలూరులో టీడీపీ పార్లమెంటు అభ్యర్థి పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ఇతర ప్రవాసులతో కలసి ఒక బృందంగా ఏర్పడి నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తూ, చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను వివరిస్తున్నారు. టీడీపీకి మద్దతుగా గల్ఫ్ దేశాల నుంచి ఇంకా అనేకమంది మహిళలు స్వదేశానికి వస్తున్నట్లుగా జ్యోత్స్న వెల్లడించారు.

జగన్‌కు పాలించే అర్హత లేదు

- కేంద్రం ఇచ్చే నిధులన్నీ దుర్వినియోగం చేశారు
- రాష్ట్రంలో డబులింజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి
- చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: రాజ్‌నాథ్



ఎర్రగుంట్ల/ఆదోని, మే 5: జగన్‌కు పాలించే అర్హత లేదని, రాష్ట్రంలో డబులింజన్ సర్కార్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఉత్తరాదితో పోల్చితే ఎంతో గొప్పగా ఉన్న ఏపీ, నేడు అప్పుల్లో కూరుకుపోయి పేద రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో జరిగిన ఎన్డీయే కార్యకర్తల సమావేశంలో, కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతోందని, ఇకపై దాన్ని సాగనివ్వబోమని పేర్కొన్నారు. ఏపీని పాలించే అర్హత జగన్‌కు లేదని, కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేంద్ర పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కావడంలేదని మండిపడ్డారు. ఏపీలో పేదల కోసం 21 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే జగన్ ప్రభుత్వం నిర్మించింది కేవలం 2లక్షల గృహాలు మాత్రమేనని విమర్శించారు. చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని, అందుకే ఆయనతో కలసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది డబులింజన్ సర్కారేనని స్పష్టం చేశారు. మోదీ పాలనలో దేశ ఆర్థికరంగం ప్రపంచ స్థాయిలో 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకిందని తెలిపారు. మరో ఐదేళ్లలో దాన్ని మూడో స్థానానికి తెచ్చేందుకు మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనంతా అవినీతిమయమని రాజ్‌నాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి రూ.14,500 కోట్లు అమృత్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి కుళాయి ఇవ్వాలని నిధులు మంజూరు చేస్తే కేవలం రూ.1,400కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. భారత్ ఒకప్పుడు బలహీనమైన దేశంగా ఉండేదని, ప్రస్తుతం పక్క దేశాలు మనదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే స్థాయికి చేరుకుందన్నారు. ఇతర దేశాల్లో కూడా భారతీయులు అంటే గౌరవంగా చూస్తున్నారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు.

అన్నప్రసాద వితరణ రుసుము రూ.38 లక్షలకు పెంపు

తిరుమల, మే 5 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒకరోజు విరాళం పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. గతంలో రూ.35 లక్షలున్న విరాళ రుసుమును టీటీడీ ఇటీవల రూ.38 లక్షలకు పెంచింది. రూ.38 లక్షలు చెల్లించిన భక్తులు ఒకరోజు పూర్తిగా అన్నప్రసాదాలు వితరణ చేయవచ్చు. అలాగే ఉదయం అల్పాహారం కోసం రూ.8 లక్షలు, మధ్యాహ్నం భోజనం కోసం రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం రూ.15 లక్షలు అందించవచ్చు. దాతలే స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని టీటీడీ కల్పిస్తోంది. దాత పేరు వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.

పరిశ్రమలు తెస్తాం.. ఉపాధి కల్పిస్తాం..!

- వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమే.. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం
- గంజాయి నుంచి యువతకు విముక్తి.. ఏలూరులో లోకేశ్ వెల్లడి



ఏలూరు టూటౌన్/పెదపాడు, మే 5: 'వైసీపీ ఐదేళ్ల పాలనలో యువతను గంజాయి మత్తులో ముంచేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు లేవు, యువతకు ఉద్యోగాలు లేవు.. ఉపాధి లేదు. పోలవరం పూర్తి చేయలేదు. నెల రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వస్తోంది. రాగానే వంద రోజుల్లోపు సమస్యలు పరిష్కరిస్తాం' అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ భరోసా ఇచ్చారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య(చంటి) ఆధ్వర్యంలో ఆదివారం యువగళం లో భాగంగా నిర్వహించిన హలో లోకేశ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. యువతతో ముఖాముఖి మాట్లాడారు. లోకేశ్ మాట్లాడుతూ... 'ఏటా యువతకు జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తాం. చదువులు పూర్తయిన వారికి ఉద్యోగాల కల్పన కోసం పరిశ్రమలు తీసుకొస్తాం. గత టీడీపీ ప్రభుత్వ రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంది. వైసీపీ ప్రభుత్వం ఆ ఒప్పందాలను పట్టించుకోలేదు. చంద్రబాబు డీఎస్సీ ద్వారా 32 వేల పోస్టులు భర్తీ చేశారు. జగన్ డీఎస్సీ ద్వారా ఒక్క టీచరు పోస్టు కూడా భర్తీ చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక.. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, స్కాలర్‌షిప్ పథకాలు మరలా ప్రవేశపెడతాం. జగన్‌కు మరో చాన్స్ ఇస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరుతో మీ భూములను ఇచ్చేయండని అంటారు.. ఇవ్వకపోతే బలవంతంగానైనా తీసుకుంటారు. మేం రాగానే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం' అన్నారు.

విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం

"వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడమే వారి లక్ష్యం. నాపై 23 కేసులు పెట్టారు. భయపడేది లేదు. చంద్రబాబుని 53 రోజులు జైలులో పెట్టారు. ఏమైంది? మరలా పులిలా బయటకు వచ్చారు" అని లోకేశ్ అన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన సుబ్రహ్మణ్యంను డోర్ డెలివరీ చేస్తే, అదే అనంతబాబును సీఎం జగన్ వెంట పెట్టుకుని తిరుగుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ చుట్టూ ఉన్నవారంతా హంతకులేనన్నారు. "కూటమి అధికారంలోకి వచ్చాక ఒక రాష్ట్రం, ఒకే రాజధాని అమరావతే ఉంటుంది. విశాఖపట్నం జిల్లాను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం. చంద్రబాబు హయాంలో ఆక్వా రంగానికి ఎన్నో ప్రోత్సాహకాలిచ్చి రైతులను ఆదుకున్నారు. నేడు వారికి మొండిచేయి మిగిలింది. జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు..' అంటూ లోకేశ్ తేల్చి తెలిపారు.

ఉద్యోగి ఓటు హక్కును తిరస్కరించొద్దు

- స్పాట్‌లోనే ఫాం-12 స్వీకరించి ఓటు హక్కు కల్పించండి
- మే 1 నాటికి ఫాం-12 సమర్పించలేని వారికి వెసులుబాటు
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదేశాలు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్‌లో నెలకొన్న గందరగోళంపై ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి ఉద్యోగి తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 1 నాటికి ఫాం-12 సమర్పించలేక పోస్టల్ బ్యాలెట్ అందని ఎన్నికల సిబ్బందికి వెసులుబాటు కల్పించింది. వీరంతా ఈ నెల 7, 8 తేదీల్లో తమ ఓటును వినియోగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు మే 1 లోగా ఫాం-12 సమర్పించలేకపోతే, వారు ఓటరుగా నమోదైన ఆర్వోకు దాన్ని సమర్పించి, ఆ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతించాలని, మే 7, 8 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఓటు వేసే వెసులుబాటు కల్పించాలని ఆదేశించింది. 175 నియోజకవర్గాల్లోనూ ఈ దరఖాస్తులు తీసుకుని పోస్టల్ బ్యాలెట్ ఇవ్వాలని ఆర్వోలకు సూచించింది. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించొద్దని, అక్కడికక్కడే ఫాం-12ను స్వీకరించి అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. కొందరు ఉద్యోగులు సకాలంలో దరఖాస్తును సమర్పించలేకపోవడంతో ఓటు వేయలేక పోతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఉద్యోగులకు మంజూరు చేసిన ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును సద్వినియోగం చేసుకుంటూ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కు అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఓటర్ల అవగాహన కోసం వెబ్‌సైట్

- ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఓటర్లకు ఎన్నికలకు సంబంధించి అవగాహన కల్పించడానికి, సమాచారాన్ని అందించడానికి తోడ్పడే వెబ్‌సైట్‌ను ఇప్పటికే ప్రారంభించామని ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ప్రకటన చేశారు. 'కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారుల, పరిశీలకుల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీ, నియోజకవర్గాల వారీగా నియమితులైన పరిశీలకుల వివరాలు ఈ వెబ్‌సైట్‌లో పొందుపరిచాం. ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. భారత ఎన్నికల సంఘం రూపొందించిన సీ విజిల్‌నూ వినియోగించుకోవాలి. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడానికి ఎన్నికల నిఘా వెబ్‌సైట్ తోడ్పడుతుంది. apelectionwatch.com వెబ్‌సైట్ స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు జరగాలని భావించే రాజకీయ పార్టీలకు, పౌరసంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది' అని నిమ్మగడ్డ వివరించారు.

జగన్ 'సిద్ధం' చేస్తున్న వివాదాల ఉరితాడు

(మొదటి పేజీ తరువాయి)

రాజేస్తే ఇక ఖతమే. ఆ భూమిని వివాద రిజిస్టర్ (డిస్ప్యూట్)లో నమోదు చేస్తారు. వివాదం పరిష్కారం అయ్యేవరకు ఆ భూమికి టైటిల్ అంటే శాశ్వత హక్కు దక్కదు. అది అప్పిలేట్ అధికారి దయమీదే ఆధారపడి ఉంటుంది. అప్పిలేట్ అధికారిగా రెగ్యులర్ అధికారులుండరు. రిటైర్డ్ ఐఏఎస్‌లు, అందులోనూ పాలకపెద్దలకు అస్మదీయులుగా ఉండేవారినే ఎంపిక చేసే అవకాశం ఉంది. దీంతో రైతు తనకు సంబంధంలేని వివాదం నుంచి బయటపడాలంటే ప్రత్యక్ష నరకాన్ని అనుభవించాల్సిందే.

'టైటిల్' టెన్షన్ ఇందుకే..

- భూముల రీ సర్వే అనంతరం రూపొందించే రికార్డుకు టైటిల్ ఇచ్చేందుకు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పడమే అసలు సమస్య.
- రెండేళ్లపాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పడం మరో పెద్ద సవాల్.
- భూ వివాదాలను పరిష్కరిస్తామని చెబుతున్నా, సరికొత్త వివాదాలను రాజేసేలా ఉన్న ఈ చట్టంతో రైతులకు సంకటమే.

హక్కులు నిలిపేలా ఆర్‌వోఆర్

ఎవరైనా రైతు లేదా వ్యక్తి మరొకరి నుంచి భూమి కొనుగోలు చేశాక దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ తర్వాత భూమిని కొనుగోలు చేసిన రైతు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటారు. దాంతోపాటే రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తారు. చట్ట ప్రకారం ఆ భూమి రిజిస్ట్రేషన్‌పై, హక్కులు కల్పించడంపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 15 రోజుల్లోగా తెలపాలని తహసీల్దార్ నోటీసు జారీ చేస్తారు. 15 రోజుల్లోగా ఏ అభ్యంతరం రాకుంటే ఆ రైతుకు హక్కులు కల్పిస్తూ పాస్‌పుస్తకం జారీ చేస్తారు. ఆ తర్వాత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తిచేస్తారు. ఒకవేళ ఎవరైనా అభ్యంతరాలు తెలియజేస్తే అవి చట్టప్రకారం చెల్లుతాయా? లేదా అని మాత్రమే పరిశీలన చేస్తారు. హేతుబద్ధమైన అభ్యంతరాలు కాకుంటే వాటిని రెవెన్యూ అధికారి పట్టించుకోరు. ఏ సమస్య లేదనుకుంటే ఆ భూమిపై హక్కులు ఇచ్చేస్తారు. వారసత్వం ఇతర గొడవలు ఉంటే వాటిని నిర్ధారించే డాక్యుమెంట్లు చూపాలి. లేదంటే ఆ అభ్యంతరాలను కూడా పట్టించుకోరు.

ఊపిరితీసేలా టైటిల్ చట్టం

టైటిల్ చట్టం ప్రకారం ప్రతీ గ్రామం వారీగా టైటిల్ రిజిస్టర్‌లు తయారు చేస్తారు. వాటిని ఎలా తయారు చేస్తారంటే భూముల సమగ్ర సర్వే అనంతరం రూపొందించే రెవెన్యూ రికార్డులను, వాటి ఆధారంగా తాజా పరిచిన వెబ్‌ల్యాండ్ రికార్డును పరిగణనలోకి తీసుకొని టైటిల్ రిజిస్టర్‌ను రూపొందిస్తారు. ఆ రిజిస్టర్‌ను టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి (టీఆర్ఓ) సెక్షన్ 12 కింద నోటిఫై చేస్తారు. ఇక ఆ రిజిస్టర్‌లోని ఏ భూమిపై అయినా.. ఎవరైనా వివాదం లేవనెత్తవచ్చు. ఈమేరకు టైటిల్ చట్టం అవకాశం కల్పిస్తోంది. నోటిఫై చేసిన తర్వాత రెండేళ్లపాటు ఏ భూమిపై ఎవరయినా అభ్యంతరాలు, సందేహాలు లేవనెత్తవచ్చు. అలా వచ్చే అభ్యంతరాలను వివాద రిజిస్టర్ (డిస్ప్యూట్)లో నమోదు చేస్తారు. అదే అంశాన్ని టైటిల్ రిజిస్టర్‌లోనూ పొందుపరుస్తూ, ఫలానా భూమిపై వివాదం వచ్చిందని, కాబట్టి దానిపై పూర్తి టైటిల్ ఇవ్వడం లేదని పేర్కొంటారు. అంతే. ఇక ఆ భూమి వివాదంలో పడినట్లే. ఆ భూమిపై రైతుకు శాశ్వత హక్కు కల్పించరు.

న్యాయం ఎండమావే

గ్రామీణప్రాంతాల్లో గత ఐదేళ్లలో రాజకీయ కక్షలు, వైరుధ్యాలు పెరిగిపోయాయి. తమ పార్టీలోకి రాలేదనో, తమ మాట వినడం లేదనో, ఇతర కారణాలతో ఉద్దేశపూర్వకంగా గిట్టనివారి భూములపై అవతలిపక్షం వివాదాలు రాజేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే, ఒక రైతు భూమిపై ఎంతమందయినా వివాదాలు లేవనెత్తే ప్రమాదం ఉంది. ఆ వివాదాలన్నీ రైతే అప్పిలేట్ అధికారి ముందుకు తీసుకెళ్లాలి. అవన్నీ పరిష్కారం అయి, రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయా? అన్నది సందేహమే. ఎందుకంటే అప్పిలేట్ అధికారిపై రాజకీయ ఒత్తిళ్లు ఉండే అవకాశం ఉంది. అప్పిలేట్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్‌లను నియమించేలా చట్టంలో క్లాజు చేర్చారు. పాలకపెద్దలు, వారికి అస్మదీయులుగా, వారు చెప్పిన పనల్లా చేసిపెట్టే వారికే ఇలాంటి పోస్టులు కట్టబెడతారు. అందులోనూ న్యాయాధికారాలున్న అప్పిలేట్ పోస్టులు సొంత మనుషులకే ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి, అప్పిలేట్ అధికారి రైతు మాటకన్నా, ప్రభుత్వ పెద్దల సిఫారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు రైతుకు న్యాయం ఎండమావే అవుతుంది.

రాజ్యాంగానికి వ్యతిరేకం

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)



ఉమేశ్‌చంద్ర, న్యాయవాది

ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా న్యాయవ్యవస్థకు ఉన్న అధికారాలను ఒక ప్రభుత్వ అధికారికి అప్పగిస్తారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న ఆస్తి వివాదాలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని తెస్తున్నారు. న్యాయపరమైన సమస్య వచ్చినప్పుడు దానిని ఒక వ్యక్తి పరిష్కరించడమంటే న్యాయశాస్త్రంలోని సెపరేషన్ ఆఫ్ పవర్‌కు వ్యతిరేకం. ఈ చట్టం రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం. అధికారులు చట్టాలను అమలు చేయాలి. చట్టం సరిగా అమలు జరుగుతుందా లేదా అన్నది న్యాయస్థానాలు చూస్తాయి. ఈ చట్టాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 300(ఏ) సమర్థించదు. ఇద్దరి మధ్య సమస్య వచ్చినప్పుడు దానిని న్యాయస్థానం పరిష్కరిస్తుంది. ప్రభుత్వం తీసుకొచ్చే ఈ చట్టం ప్రకారం సదరు సమస్యను ఆ అధికారి పరిష్కరించేలా నిర్ణయించారు. రెండేళ్లకు పైగా ఆస్తి వివాదం గురించి పట్టించుకోకపోతే క్లెయిమ్ చేసుకునే హక్కు ఉండదు. హైకోర్టుకు రివిజన్ పవర్ మాత్రమే ఇచ్చారు. అప్పీల్ పవర్‌కు ఉన్నంత తీవ్రత రివిజన్ పవర్‌కు ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి హక్కుకు సంబంధించి వివాదాలు వస్తే అది న్యాయస్థానాలు మాత్రమే తేల్చాలి తప్ప ప్రభుత్వాధికారి తేల్చడం కుదరదని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. ఈ చట్టాన్ని ఇంకా అమలు చేయదలచుకోలేదని ఏజీ హైకోర్టుకు చెప్పారు. సీఎం జగన్ మాత్రం ఈ చట్టం చాలా మంచిదని ప్రజలకు చెబుతున్నారు. ఇది న్యాయస్థానాల్లో ఉన్న పిటిషన్లకు ఇబ్బంది కలిగించే అంశం. భూమి రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం సిఫారసులు చేసినా చట్టం చేయాల్సింది రాష్ట్రమే. ఇతర రాష్ట్రాలు ఈ చట్టాన్ని అమలు చేయడానికి నిరాకరించాయి. తెలంగాణ కూడా పక్కన పెట్టింది. ఇద్దరి మధ్య సమస్యను అధికారులు పరిష్కరించినప్పుడు బాధితులు కోర్టులకు ఎందుకు వెళ్తారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చి వ్యవస్థను ఒక అధికారి చేతుల్లో పెట్టడం ఎంతవరకు సబబు?

ఇది నల్లచట్టం



లాండ్ టైటిలింగ్ చట్టం ఒక నల్లచట్టం. పౌరుల ఆస్తి హక్కుల ఉల్లంఘన చట్టం. భూ వివాదాలను స్థానిక కోర్టుల పరిధి నుంచి తప్పించి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పరిధిలోకి తీసుకుని వెళ్లటం అన్యాయం. ఏ ఒక్క రాష్ట్రంలోను ఈ చట్టం అమలు చేయడం లేదు. జగన్ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం కుట్రకు తెర తీసింది. సరిహద్దు రాళ్లపైన, భూహక్కు పత్రాలపైన జగన్ ఫొటోలు ముద్రించడం విడ్డూరం. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో ఒరిజనల్ పత్రాలు ఇవ్వకుండా ఫొటోస్టాట్ కాపీలు ఇవ్వడం ఎక్కడా ఎప్పుడూ లేని విధానం. ఆస్తి తగాదాలపై నిర్ణీత అధికారులు తీర్పు చెప్పడం ఎంత వరకు సబబు. ప్రతి రెండేళ్లకు మన ఆస్తి మన పేరున ఉందో లేదో చూసుకోవాలి. వివాదాస్పద అంశాలలో సివిల్ కోర్టుల పర్యవేక్షణను తొలగించడం అన్యాయం. ఈ చట్టాన్ని రద్దు చేయాలి.

- బూరగడ్డ అశోక్ కుమార్, అధ్యక్షుడు, మచిలీపట్నం న్యాయవాదుల సంఘం.


'టైటిల్' అంటే తొక్కేయండి!

ఎవరు నోరెత్తినా నొక్కేయండి

- ఎన్నికల టైమ్‌లో డ్యామేజీ జరిగింది
- మీరేమైనా చేయండి.. నన్ను గట్టెక్కించండి
- అనుకూల పోలీసు అధికారులతో జగన్!
- ప్రచారం ఆపి.. తాడేపల్లి ప్యాలెస్‌లో మంతనాలు

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ప్రజల ప్రైవేటు ఆస్తులపై రాజకీయ పెత్తనానికి ఆయుధంగా మారిన సీఎం జగన్ 'భూ హక్కు చట్టం' గురించి ఎవరు నోరెత్తినా కేసు పెట్టి బొక్కలో వేయాలంటూ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆదేశాలు అందినట్టు తెలిసింది. 'ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022'పై ఏ ఒక్కరు మాట్లాడినా ఊరుకోవద్దు. చాలా డ్యామేజ్ జరుగుతోంది. కేసులు పెట్టండి. జైల్లో తోయండి' అంటూ సీఎం జగన్ హుకుం జారీ చేసినట్టు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అనుకూల పోలీసు అధికారులను రహస్యంగా ప్యాలెస్‌కు ముఖ్యమంత్రి పిలిపించుకున్నారు. మరికొందరు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎవరూ టైటిలింగ్ యాక్టు గురించి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని వారిని జగన్ ఆదేశించారు. అయితే, ఏదైనా ఫిర్యాదు వస్తే తప్ప కేసులు పెట్టడం సాధ్యం కాదన్నట్లు ఒక అధికారి అభిప్రాయం వ్యక్తం చేయగా, 'నిన్న మల్లాది విష్ణు సీఐడీకి ఫిర్యాదు ఇచ్చారు కదా' అని సీఎం అసహనం వ్యక్తం చేశారు. దానిపై కేసు నమోదైందని అప్పటికే ఫోన్ లైన్లో ఉన్న ఒక అధికారి బదులిచ్చారు. సీఐడీ అధికారులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు జారీ చేస్తున్నారన్న సమాచారం చెప్పి.. సరే సర్ అంటూ జగన్ ఆదేశాల అమలు కోసం కసరత్తు మొదలు పెట్టారు. సరిగ్గా వారం రోజుల్లో పోలింగ్. అయినా ప్రజల్లో ఉండకుండా ప్యాలెస్‌కు చేరుకుని తనకు తెలిసిన లాఠీ పెత్తనాన్ని ప్రదర్శించేందుకు జగన్ సిద్ధమవడం గమనార్హం.



'భూములు మనవే.. పత్రాలు జగన్‌వి'

రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల ఆస్తి పత్రాలు తన దగ్గర పెట్టుకుని భవిష్యత్తులో సంక్షేమ పథకాలకు అప్పుల పేరుతో వాటిని కూడా తాకట్టు పెడతారనే భయం ప్రజల్లోకి విపరీతంగా వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఏ ముగ్గురు ఒకచోట చేరినా.. 'భూములు మనవే.. పత్రాలు జగన్‌వి' అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన సొంత నియోజకవర్గం పులివెందులలోనే వైసీపీకి చెందిన మాజీ సర్పంచి భర్త భాస్కర్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి జీవిత భాగస్వామి భారతినే నిలదీశారు. దీంతో హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకూ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ స్థిరాస్తి ఉన్న ప్రతి ఒక్కరిలోనూ భయం పట్టుకుంది. ఇదే భయం ఇప్పుడు వైసీపీని ఎన్నికల్లో నిండా ముంచి ఫ్యాను రెక్కలు విరిచేస్తుందన్న ఇంటెలిజెన్స్, ఐ ప్యాక్ నివేదికలు జగన్‌కు కునుకు లేకుండా చేస్తున్నాయి. 'వై నాట్ 175' అంటూ గాంభీర్యం ప్రదర్శించిన జగన్ ముందు ఎవరూ 'మనం ఓడిపోతున్నాం' అనే మాట అనేందుకు కూడా సాహసించలేదు. ఇప్పుడు ఏ అంతర్గత నివేదిక అందినా, ఏ జాతీయ సర్వే చూసినా వైసీపీ ఓటమి ఖాయమనే చెబుతున్నాయి. కారణాలు ఏంటని ఆరా తీసిన అధ్యక్షుడికి, కేవలం నాలుగైదు రోజుల్లోనే పరిస్థితులు బాగా తారుమారు అయ్యాయని, అందుకు ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై జరుగుతున్న ప్రచారమే కారణమని తెలిసింది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా.. 'మొదట మన భూములకు సంబంధించిన పాసు పుస్తకాలపై ఫొటో వేసుకున్నాడు. ఆ తర్వాత పొలాల సరిహద్దుల్లో రాళ్లపై పేరు వేసుకున్నాడు. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు తన దగ్గరే పెట్టుకొంటున్నాడు. రేపు మళ్లీ అధికారంలోకి వస్తే ఆ ఒరిజినల్ పత్రాలే తాకట్టు పెట్టి అప్పులు తెస్తాడు. కోర్టుకు వెళ్లేందుకూ దారి లేకుండా ఏకంగా చట్టం చేసేశాడు. గట్టిగా అడిగితే పోలీసులతో తన్నిస్తాడు' అంటూ ఎక్కడికక్కడ ప్రజల్లో వినిపిస్తున్న మాటలు అంతర్గత నివేదికల్లో జగన్‌కు అందాయి. భూమి కోసం ఎంతకైనా తెగించే రాష్ట్రంలో ఇలాంటి చట్టం రైతుల్లోనే గాకుండా వంద గజాల ఇంటి స్థలం ఉన్న వారిలోనూ భయాందోళనలు సృష్టించింది. దీంతో తన అసలు గుట్టు రట్టు కావడానికి కారణమైన ప్రతిపక్షాలను వదలొద్దు అంటూ జగన్ మండిపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సెక్యూరిటీ అంశాలు తప్ప ఇతర ఆదేశాలేవీ పోలీసు అధికారులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వీరభక్త ఐపీఎస్‌లు కొందరు 'ఎలాగూ ముద్ర వేసుకున్నాం. ఇక తప్పదులే' అన్నట్లు ప్యాలెస్ ఆదేశాల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.

డీజీపీ బదిలీతో జగన్‌కు భారీ దెబ్బ

ఆదివారం తాడేపల్లి నివాసానికే పరిమితమైన సీఎం జగన్‌ను వరుస పరిణామాలు కుదిపేశాయి. రాష్ట్ర డీజీపీని ఈసీ బదిలీ చేసినవార్తతో ఆయన కంగుతిన్నారు. ఇద్దరు డీఎస్పీలపై కూడా ఈసీ వేటు పడింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవరెడ్డిపై ఈసీ ఆదేశాల మేరకు సీఐడీ కేసు పెట్టడం జగన్‌ను మరింత ఆందోళనకు గురిచేసినట్టు సమాచారం. మహిళలను కించపరిచేలా పోస్టులు పెట్టారనీ, పెన్షన్లు ఇంటి వద్దే అందకపోవడానికి చంద్రబాబే కారణమని ప్రచారం చేస్తున్నారన్న టీడీపీ చేసిన ఫిర్యాదు ఆధారంగా భార్గవరెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశించింది.

ప్రజల పాలిట శాపం

- ఒక్క ఏపీలోనే ఈ చట్టం అమలుకు అత్యుత్సాహం
- కేంద్ర నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు
- జనచైతన్య వేదిక చర్చాగోష్ఠిలో విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య



గుంటూరు కార్పొరేషన్, మే 5: రాష్ట్ర ప్రభుత్వం భూ యాజమాన్య హక్కు(ల్యాండ్ టైటిలింగ్) చట్టాన్ని అమలు చేస్తే ప్రజల పాలిట శాపంగా మారుతుందని విశ్రాంత ఐఏఎస్ పి.కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. 'భూ యాజమాన్య హక్కు చట్టం అమలు పూర్వపరాలు-సమస్యలు' అనే అంశంపై జనచైతన్య వేదిక ఆదివారం గుంటూరులో చర్చాగోష్ఠి నిర్వహించింది. ఇందులో ఆయన ప్రసంగిస్తూ.. చట్టంలో చెప్పిన నిర్దిష్ట కాలంలో లీజులు, తనఖాలు, ఇతర అన్యాక్రాంతాలు, క్రయ విక్రయాలను.. భూమి ఆస్తి హక్కు అధికారి వద్ద నమోదు చేయడంలో యాజమానులు విఫలమైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.50 వేల జరిమానా విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. భూ హక్కుల నిర్ధారణ, వివాదాల పరిష్కారాలను స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానాలను నుంచి తొలగించి, ప్రభుత్వ ఆధీనంలో, వారి కనుసన్నల్లో పనిచేసే రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలను సంక్రమింపజేయడం ద్వారా అనేక కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని తెలిపారు. ప్రజల ఆస్తులను రక్షించాల్సిన ప్రభుత్వాలు వాటిని భక్షించే విధంగా నిబంధనలు కొత్త చట్టంలో పొందుపరచడం ఆక్షేపణీయమన్నారు. భూ హక్కు కొత్త చట్టం దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల వారు, నిరక్షరాస్యుల ప్రయోజనాలను దెబ్బ తీస్తుందన్నారు. ఈ చట్టాన్ని దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయకపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ ముందుకు రావడం దేనికోసమని కృష్ణయ్య ప్రశ్నించారు. ఉన్నత న్యాయస్థానాలు భూహక్కు విషయాల్లో ఇచ్చిన తీర్పులను ఏడు రోజుల్లో అధికారుల వద్ద నమోదు చేసుకోకపోతే ఆ తీర్పులను అంగీకరించలేమని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతమని పేర్కొన్నారు. భూ హక్కుదారులు అధికారుల వద్ద తగిన దరఖాస్తులు చేసుకున్న తర్వాత రెండేళ్ల తర్వాత మాత్రమే వారికి యాజమాన్య హక్కు గుర్తించబడుతుందని చెప్పడం ద్వారా, వారు రుణాలు పొందడానికి, క్రయవిక్రయాలకు అవకాశం కోల్పోతారని తెలిపారు. ప్రపంచ బ్యాంక్ ఆదేశాల కనుగుణంగా నీతి ఆయోగ్ రూపొందించిన నమూనా చట్టానికి మరిన్ని కఠిన నిబంధనలు పొందుపరిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ హక్కు చట్టాలను రూపొందించడాన్ని అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ దివాకర్‌బాబు, హైకోర్టు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, పౌర హక్కుల సంఘం నేత పి.రాజారావు, ప్రోగ్రెసివ్ ఫోరం నేత పీవీ మల్లికార్జునరావు, 'మానవత' ఛైర్మన్ పావులూరి రమేష్, రేట్ పేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఒ.నారాయణరెడ్డి, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డీఏ ఆర్.సుబ్రహ్మణ్యం ప్రసంగించారు.

నవ్య | చిత్రజ్యోతి

ఆద్యంతం వినోదాత్మకంగా



పాపులర్ కమెడియన్ గెటప్ శ్రీను లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'రాజుయాదవ్'. కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. కె.ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లేపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 17న 'రాజుయాదవ్' విడుదలవుతోంది. ఆదివారం మూవీ ట్రైలను విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో తేజ సజ్జా మాట్లాడుతూ "శ్రీను విలక్షణమైన నటుడు. ఆయన నటించే పాత్ర సవాల్‌గా ఉంటే చెలరేగిపోతారు. ఈ సినిమా కథలో హిలేరియస్ ఎంటర్టైన్‌మెంట్‌తో పాటు హృదయానికి హత్తుకునే భావోద్వేగాలూ ఉన్నాయి" అని చెప్పారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ "ఈ సినిమా కోసం చిత్ర బృందం ఎంతో కష్టపడ్డారు. వారందరి కష్టం తెరపై కనపడుతుంది. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది" అని అన్నారు. "వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు" అని డైరెక్టర్ కృష్ణమాచారి అన్నారు. నిర్మాత ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ "ఈ సినిమాలో గెటప్ శ్రీను అద్భుతంగా నటించారు. ఆయన నటన అందరికీ గుర్తుండిపోతుంది" అని అన్నారు.

పాత తరం ప్రేమకథ



ఫీల్ గుడ్ వింటేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న చిత్రం 'కౌసల్య తనయ రాఘవ'. రాజేశ్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1980ల నేపథ్యంలో జరిగే ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమాకు స్వామి పట్నాయక్ దర్శకత్వం వహించారు. ఆడపా రత్నాకర్ నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఎడిటర్: శ్రీ కృష్ణప్రసాద్, కెమెరామెన్: యోగి రెడ్డి, సంగీతం: రాజేశ్ తేలు.



భలే ఉన్నాడే అనిపిస్తాడు

రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'భలే ఉన్నాడే'. సింగీతం శ్రీనివాస్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. జె. శివసాయి వర్ధన్ దర్శకత్వంలో ఎన్‌వీ కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్రం సమర్పకుడు మారుతి చేతుల మీదుగా టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'ఇది కాన్సెప్ట్ ఫిల్మ్. ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించగల కంటెంట్ ఉంది. రాజ్‌తరుణ్ ప్రేక్షకులతో 'భలే ఉన్నాడే' అనిపిస్తాడు. కిరణ్‌కు కథ నచ్చి నిర్మించేందుకు ముందుకొచ్చారు. సాయి మంచి అభిరుచి ఉన్న దర్శకుడు' అని ప్రశంసించారు. రాజ్ తరుణ్ మాట్లాడుతూ 'ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మారుతి గారితో ఓ సినిమా చేద్దామనుకుంటే ఈ సినిమాతో కుదిరింది. శివసాయి దర్శకత్వంలో మరో సినిమా చేయాలనుంది' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ 'ఇది నా మొదటి సినిమా. మారుతి గారి వల్లే నా కల నెరవేరింది' అని చెప్పారు.

ప్రజల ముందుకు ప్రతినిధి



పదేళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన 'ప్రతినిధి' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం 'ప్రతినిధి 2'. నారా రోహిత్ హీరోగా నటించిన ఈ చిత్రానికి మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించారు. కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీతో, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మించారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదలవుతోందని మేకర్స్ ప్రకటించారు. ఇందులో నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ కనిపించనున్నారు. సరీ లెల్లా కథానాయికగా నటిస్తుండగా, తనికెళ్ల భరణి, ప్రవీణ్, అజయ్ ఘోష్, పృథ్వీరాజ్, రఘుబాబు, దినేశ్ తేజ్, సప్తగిరి, ఇంద్రజ, ఉదయభాను కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎడిటర్: రవితేజ గిరజాల, డీఓపీ: నాని చమిడిశెట్టి, సంగీతం: మహతి స్వరసాగర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కార్తీక్ పుప్పాల.

సందేశాత్మకంగా స్కూల్



ప్రిన్స్ నవీద్‌ఖాన్, స్నేహా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'ది స్కూల్'. "ప్లేస్ ఆఫ్ లెర్నింగ్" అనేది ఉపశీర్షిక. వాల్మీకి దర్శకత్వంలో శివ రెమికాల నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఆదివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నవీద్‌ఖాన్ మాట్లాడుతూ 'ఈ చిత్రంలో హీరోగా నటించడంతో పాటు కథ కూడా అందిస్తున్నాను. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. దర్శకుడు సినిమాను అన్ని వర్గాలను ఆలోచింపజేసేలా తెరకెక్కిస్తున్నారు. అలాగే శివ రెమికాల భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు' అని చెప్పారు. తన నట జీవితంలో ఈ చిత్రం మైలురాయిగా నిలిచిపోతుందని నటుడు కృష్ణభగవాన్ చెప్పారు. ప్రజల ఆలోచనాధోరణిలో మార్పు తేవాలనే ఆశయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరించాలి అని నిర్మాత కోరారు. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు సంగీతం కూడా అందిస్తున్నట్లు వాల్మీకి తెలిపారు. ఇంద్రజ, రాజా రవీంద్ర, జబర్దస్త్ కార్తీక్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్ ఠాగూర్. ఎడిటింగ్: నందమూరి హరి

జగన్ అవినీతి వల్లే
పోలవరం జాప్యం!

(మొదటి పేజీ తరువాయి)

ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ తెలుగులోకి అనువదించారు. ముఖ్యాంశాలు అమిత్‌షా మాటల్లోనే...

జగన్‌ను దించేందుకే కూటమి

ఏపీలో గూండాగిరి, నేరస్థుల అరాచకాలను అరికట్టేందుకు, జగన్ అవినీతి ప్రభుత్వాన్ని దించేందుకే కూటమిగా ఏర్పడ్డాం. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా అంతం చేసేందుకు, ల్యాండ్ మాఫియాను అరికట్టేందుకు, ఏపీ రాజధానిగా అమరావతిని పునర్నిర్మించేందుకు, తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి పవిత్రతను కాపాడేందుకు, ఉన్నతమైన తెలుగు భాషను పరిరక్షించేందుకే కూటమిగా ఏర్పడ్డాం. జగన్ సర్కారు ఇంగ్లిష మీడియం పేరుతో తెలుగును అంతం చేయాలని చూస్తోంది. జగన్ రెడ్డీ.. చెవులు పెద్దవిగా చేసుకొని విను. బీజేపీ ఉన్నంత వరకు తెలుగు భాషను ఎవరూ అంతం చేయలేరు!

రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం..

పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడిలాంటిది. రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం దీనిని మంజూరు చేసింది. కానీ.. జగన్ రెడ్డి తన అవినీతితో పోలవరం ప్రాజెక్టును ముందుకు సాగకుండా చేశారు. పనుల్లో జాప్యానికి ఆయన అవినీతే కారణం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం, కేంద్రంలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రతి ఎకరాకు సాగునీరు అందించి సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఏపీలోని మొత్తం 25 ఎంపీ స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించండి. హంద్రీనీవా సుజల స్రవంతి, ఇతర ప్రాజెక్టులను పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం.

చంద్రబాబు ప్రగతి సాధకుడు...

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు విభజిత ఏపీని ప్రగతి పథంలో నిలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయన అభివృద్ధికి చిరునామా. రాష్ట్ర విభజన తర్వాత విభజిత ఏపీకి గట్టి పునాదులు వేసి, రాష్ట్రాన్ని ఆర్థికంగా పటిష్ఠం చేశారు. కానీ... జగన్ వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి శూన్యం. పెట్టుబడులు సున్నా.. అవినీతి మాత్రం కొండంత! రూ.13.50 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి జనం నెత్తిన మోపారు. మౌలిక సదుపాయాలు కల్పించలేదు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా పెట్రేగిపోతోంది. మద్యపాన నిషేధం చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అది చేయకపోగా.. మద్యం సిండికేట్‌తో అవినీతికి పాల్పడుతున్నారు. ఆరోగ్యశ్రీకి నిధులు ఇవ్వకపోవడంతో ఆస్పత్రుల్లో పేదలకు అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోక్ సభకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో జరిగిన పోలింగ్‌లో మోదీ సెంచరీ కొట్టేసి ముందంజలో ఉన్నారు. మూడో విడతలో 400 సంఖ్యను దాటబోతున్నాం. తెలంగాణలోనూ కమల వికాసమే! ఏపీలో చంద్ర బాబును సీఎంను చేయాలి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోనే అభివృద్ధి జరుగుతుంది.

నేడు రాష్ట్రానికి మోదీ

అనకాపల్లి, రాజమహేంద్రవరం, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రెండు ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో పాల్గొననున్నారు. రాజమహేంద్రవరంలో విజయ శంఖారావం పేరుతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 1.35 గంటలకు ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ విమానంలో బయలుదేరి 3 గంటలకు సభావేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ 45 నిమిషాల పాటు వేదికపై ఉంటారు. అక్కడ నుంచి హెలీకాప్టర్‌లో అనకాపల్లి వెళతారు. రాజమహేంద్రవరంలో జరిగే సభలో ప్రధానితోపాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొంటారు. అనకాపల్లి సభలో మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. జాతీయ రహదారికి సమీపంలో ఒక లేఅవుట్‌లో సుమారు 80 ఎకరాల్లో ఈ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.



శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో అమిత్ షా, చంద్రబాబు పరస్పర అభివాదం

అమిత్‌షా-బాబు ముఖాముఖి

- ధర్మవరంలో 20 నిమిషాలు ఆంతరంగిక చర్చలు
- కూటమి నేతలపై దాడుల ప్రస్తావన

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి సమావేశమయ్యారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం సభాస్థలి సమీపంలో ఏర్పాటుచేసిన ఓ గదిలో ఇద్దరూ 20 నిమిషాల పాటు పలు అంశాలపై ఏకాంతంగా చర్చించుకున్నారు. దేశ రాజకీయాల గురించి పలు అంశాలు అమిత్‌షా ప్రస్తావించగా.. రాష్ట్ర రాజకీయ పరిణామాలను మాజీ సీఎం ఆయనతో పంచుకున్నారు. అధికార పార్టీ అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల గురించి, పెన్షన్ల పంపిణీలో సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి వ్యవహరించిన తీరు, పెన్షన్‌దారులు పడిన ఇబ్బందులు, కొందరు వృద్ధులు చనిపోయిన ఘటనల గురించి వివరించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో అధికార పార్టీ ఆగడాలు, కూటమి నేతలపై దాడుల విషయం కూడా ప్రస్తావనకొచ్చింది. దీనిపై ఏం చేయాలో ఆలోచించి తగు చర్యలు తీసుకుంటామని అమిత్‌షా హామీ ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా ఆంధ్రలో కూటమి గెలుపు దిశలో పయనిస్తోందని, భారీగా సీట్లు గెలుచుకునే అవకాశమున్నట్లు తమ వద్ద సమాచారముందని ఆయన ప్రస్తావించినట్లు సమాచారం.

భూమి జగన్‌దా.. మీదా..?

- దానిపై హక్కు ఆయన తాత, నాన్న ఇచ్చారా: చంద్రబాబు
- 13న జగన్ హింసాకాండకు ముగింపు పలకాలి
- ధర్మవరం, అంగళ్లు, అనంత సభల్లో టీడీపీ అధినేత పిలుపు



అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో ప్రజాగళం సభకు హాజరైన జనం

- ఇప్పటికీ కొందరు పోలీసులు, అధికారులు అధికారపార్టీకి ఏకపక్షంగా పని చేస్తూ ప్రతిపక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి వాళ్లపై నేను కూడా ఏకపక్షంగానే వ్యవహరిస్తా.

\- చంద్రబాబు

అనంతపురం-ఆంధ్రజ్యోతి/కురబలకోట, మే 5: 'భూమి మీదా.. సీఎం జగన్‌దా..? భూమిపైన హక్కు మీదా.. జగన్‌దా..?' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. పట్టాదారు పాసుపుస్తకం మీద ఆయన ఫొటో ఏమిటని నిలదీశారు. ఆదివారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా హాజరైన సభలోను, తర్వాత అన్నమయ్య జిల్లా అంగళ్లు, అనంతపురం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజాగళం భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జనం భూములపై హక్కు జగన్ తాత, నాన్న.. నానమ్మ.. అమ్మమ్మ ఏమైనా ఇచ్చారా అని మండిపడ్డారు. ఆయన ఇచ్చిన పాసుపుస్తకాలను చింపేసి చెత్తబుట్టలో వేయాలని పిలుపిచ్చారు. జగనన్న భూ హక్కు పుస్తకాన్ని చూపించి, దాన్ని చింపేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాగానే.. కొత్తవి ఇస్తామని.. ప్రజల ఫొటోలే వాటిపై ముద్రిస్తానని హామీ ఇచ్చారు. 'కొత్త చట్టం తీసుకొచ్చాడట. భూములన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయంట. అవి ప్రైవేటు కంపెనీల ఆధీనంలో ఉంటాయంట. మీరు అమ్ముకోవాలంటే జగన్ పర్మిషన్ కావాలంట. అడంగల్, పట్టాదారు పాసుపుస్తకం లేదు. మీకు జిరాక్స్ కాపీ ఇస్తాడంట. అది ఎందుకూ పనికిరాదు. మనమంతా బానిసలమని ఆయన అనుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఓటుతో దెబ్బవేస్తే గూబ గుయ్ మనాలి' అని అన్నారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామా ఆడారని.. ఇప్పుడేమో గులకరాయి డ్రామాకు తెరలేపారని.. అది రక్తి కట్టకపోవడంతో కొత్త నాటకం ఆడాలని ఆలోచిస్తున్నారని, ఎవరినో ఒకరిని చంపేసి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం, పిల్లల భవిష్యత్ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భేషజాలకు పోకుండా కలిసికట్టుగా పనిచేయాలని, ఈ నెల 13న జరిగే పోలింగ్‌తో జగన్ హింసాకాండకు ముగింపు పలకాలని పిలుపిచ్చారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయకుండా వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఏమన్నారంటే..

ఎక్స్‌గ్రేషియా డిమాండ్‌కు జవాబేదీ?

వృద్ధులకు ఇంటి వద్దే పింఛన్ ఇవ్వకుండా గత నెలలో సచివాలయాల చుట్టూ తిప్పుకొని.. 33 మందిని చంపేశారు. ఇవి ప్రభుత్వ హత్యలే. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశాం. ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ పింఛన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తే.. ఈ నెలలో బ్యాంకుల్లో డబ్బులు వేసి బ్యాంకుల చుట్టూ వృద్ధులను తిప్పుతున్నారు. జగన్ నిర్వాకంతో రాష్ట్రానికి రాజధాని ఏదీ అంటే చెప్పలేని దౌర్భాగ్య స్థితికి రావడం బాధేస్తోంది. రాజధాని అమరావతికే కట్టుబడి ఉన్నామని అమిత్‌షా ప్రకటించారు. జగన్ అవినీతితో పోలవరం ఆలస్యమైందని, పూర్తిచేసే బాధ్యత తమదని అమిత్‌షా హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం సహకారంతో అమరావతిని దేశంలో నంబర్ వన్ చేస్తా. జే బ్రాండ్ మద్యంతో జగన్ ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారు. ఇసుకలో కూడా డబ్బులు కొట్టేసిన దుర్మార్గుడు. కరెంటు చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చి, 9 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, ఆర్థిక భారం మోపారు. జగన్ ఇడుపులపాయలో 600 ఎకరాలు, స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో కడపలో 1,000 ఎకరాలు, సిమెంటు కంపెనీల పేరుతో 80వేల ఎకరాలు, రాజధాని పేరుతో విశాఖలో విలువైన భూములు కొట్టేశారు.

ఓడిపోతామని జగన్‌కు తెలిసిపోయింది..

సూపర్ సిక్స్ పథకాలను చూసి ఈ ఎన్నికల్లో ఓడిపోతామని ఆయనకు ముందే తెలిసిపోయింది. సర్వేలన్నీ ఎన్డీయే ఏకపక్షంగా గెలుస్తుందని తేల్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వాలే. ముచ్చటగా మూడోసారి మోదీ ప్రధాని కాబోతున్నారు. రాష్ట్రంలో పాతికకు పాతిక ఎంపీ సీట్లు మనమే గెలవాలి. 160 అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నాం. ఈ వారం రోజులూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భేషజాలు మాని కలిసికట్టుగా కష్టపడాలి.

హలో ఏపీ.. బైబై జగన్..

'హలో అనంతపూర్... బైబై వైసీపీ. హలో ఏపీ.. బైబై జగన్..' ఇదే మనందరి నినాదం కావాలి. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేయండి. జగన్ పార్టీని తరిమేయండి. వైసీపీ, జగన్ హింసా రాజకీయాలకు ఈ నెల 13న ముగింపు పలికేందుకు సిద్ధంగా ఉండాలి. రాతియుగానికి బై చెప్పి.. స్వర్ణయుగానికి స్వాగతం పలకాలి. జగన్ రూపంలో రాష్ట్రానికి పట్టిన శని విరగడైపోతుంది. జగన్ పెట్టుబడులను తరిమేశారు. డీఎస్సీ పెట్టలేదు. మేం వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతా. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా.

పెద్దిరెడ్డికి కొవ్వు ఎక్కువైంది..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పదవుల కోసం ఒకప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి పాదాల కింద కూర్చున్నాడు. ఇప్పుడవన్నీ మర్చిపోయి.. తానో పెద్ద మొనగాడినని అనుకుంటున్నాడు. ఆయనకు కొవ్వు ఎక్కువైంది. నా జీవితంలో ఎప్పుడూ జరగని అవమానం.. అంగళ్లులో జరిగింది.. ఎప్పటికీ మర్చిపోను.. తప్పకుండా బదులు తీర్చుకుంటా. పదేపదే అంగళ్లుకు వస్తా.. ఎవరేం చేస్తారో చూస్తా. జూన్ 4న ఈ దుర్మార్గపు ప్రభుత్వం పోతుంది. అప్పుడు ఒక్కొక్కరి కథ చెబుతా. పెద్దిరెడ్డీ నీక కొమ్ములు వచ్చాయనుకుంటున్నావేమో? వాటిని కత్తిరిస్తా. ప్రాజెక్టుల పేరుతో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీ చేస్తోంది. మేం రాగానే.. ఆ లెక్కలన్నీ తేలుస్తాం.

మోదీ సభలకు భారీ భద్రత

- ఏడీజీలు, ఐజీల పర్యవేక్షణలో బందోబస్తు
- చిలకలూరిపేట అనుభవాలతో పోలీసు శాఖ అప్రమత్తం

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు. అడిషనల్ డీజీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలతో సహా పదుల సంఖ్యలో ఐపీఎస్ అధికారులు పర్యవేక్షిస్తారు. చిలకలూరిపేట అనుభవాలతో పోలీసు శాఖ ముందస్తు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఈ నెల 6, 8 తేదీల్లో దేశ ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. సోమవారం రాజమహేంద్రవరం, అనకాపల్లిలో ఎన్డీఏ సభల్లో పాల్గొననున్నారు. సుదీర్ఘకాలం శాంతి భద్రతల ఏడీజీగా పనిచేసిన ప్రస్తుత విశాఖపట్నం పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ హరికృష్ణ, ఆక్టోపస్ డీఐజీ కోయ ప్రవీణ్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ విశాల్ గున్నీ పలువురు ఎస్పీ ర్యాంకు అధికారుల పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇతర జిల్లాల పోలీసులతోపాటు ఏపీఎస్పీ బలగాలను కూడా రంగంలోకి దించారు. రాజమహేంద్రవరం సభకు గతంలో కోస్తాంధ్ర ఐజీగా పనిచేసిన ఏపీఎస్పీ ఏడీజీ అతుల్ సింగ్, ఎస్పీఎఫ్ అధిపతి త్రివిక్రమ్ వర్మ, డీఐజీ రాజకుమారి పలువురు ఎస్పీ ర్యాంకు అధికారులు బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఈ నెల 8న పీలేరులో నిర్వహించే సభకు కర్నూలు, అనంతపురం రేంజ్ డీఐజీలు అమ్మిరెడ్డి, విజయా రావుతోపాటు ఎస్పీలు మల్లికా గార్గ్, దామోదర్... చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి, కడప జిల్లాల ఎస్పీలతో పర్యవేక్షణ ఉంటుంది. అదే రోజు సాయంత్రం విజయవాడలో నిర్వహించే ప్రధాని రోడ్ షో కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ పీహెచ్‌డీ రామక్రిష్ణతోపాటు స్పోర్ట్స్ విభాగం ఐజీ మోహన్ రావు, గోపీనాథ్ జెట్టి, రవీంద్రనాథ్ బాబు, మరో ఆరుగురు ఎస్పీ ర్యాంకు అధికారుల పర్యవేక్షణలో భద్రతా చర్యలు చేపట్టారు.

'రంగా' ముసుగు తీసి.. దండేసిన నానీ



గుడివాడ: ఎన్నికల నిబంధనలను అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. ఎన్నికల కోడ్ కారణంగా గుడివాడ మండలం మోటూరులోని నాయకుల విగ్రహాలకు ముసుగు వేశారు. ఆదివారం ఈ గ్రామంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించి, పూలమాలలు వేయడం వివాదాస్పదమైంది.

జన జీవనం
అతలాకుతలం

- అసాధారణంగా పెరిగిన జీవన వ్యయం
- పీజీ విద్యకు పెరిగిన ఫీజు... దిగజారిన ప్రమాణాలు: షర్మిల



కోవూరులో జరిగిన న్యాయ యాత్ర సభలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): 'సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏలుబడిలో ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి ఆంధ్రప్రదేశ్‌లో జనజీవనం అతలాకుతలం అయింది. ప్రపంచ మార్కెట్, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కొంత పౌరులను ఆదుకునే చర్యలు చేపట్టకపోగా మరింత అదనపు భారం మోపింది' అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వంతంగా రాష్ట్ర ప్రభుత్వం పన్నులు, చార్జీలు పెంచడం మూలిగే నక్కపై తాటిపండు పడిందన్న చందంగా ప్రజలను మరింత కుంగదీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వైసీపీ సర్కారు చిత్తశుద్ధితో ప్రయత్నించలేదని ఆరోపించారు. ధరలు, చార్జీలు అసాధారణ పెరుగుదలతో బ్రతుకు దుర్భరమైన పౌరుల పక్షాన తాము లేవనెత్తిన న్యాయ నవ సందేహాలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే స్పందించాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈమేరకు ఆమె బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో.. '1) రాష్ట్రంలో నగటు మనిషి జీవన వ్యయం అసాధారణంగా పెరిగింది. ధరల పెరుగుదలతో పడిన ఈ ఆర్థిక భారం తగ్గించే ఏ ఉపశమన చర్యా ఐదేళ్లలో ఎందుకు తీసుకోలేదు? 2) 'కొనబోతే కొరివి అమ్మబోతే అడవి' అన్న చందంగా రెండు విధాలుగా నష్టపోతున్న రైతులు, వినియోగదారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందే ప్రకటించినట్లుగా రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 3) ఐదేళ్లలో విద్యుత్తు చార్జీలు ప్రత్యక్షంగా పరోక్షంగా పదిమార్లు పెంచడంతో రూ.1,300 కోట్ల అదనపు భారం గృహ విద్యుత్తు వినియోగదారులపై పడింది. విద్యుత్తు చార్జీలు పెంచబోమంటూ 2019 ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానం ఏమైనట్టు? 4) పెట్రోలు, డీజిల్‌పై రూ.500 కోట్ల మేర, ఆర్టీసీ చార్జీల రూపంలో రూ.700 కోట్లు, మద్యం ధరలపై రూ.1,800 కోట్ల మేర పెంచి.. ప్రజలపై విపరీతమైన భారం మోపారు. పౌరుల రాబడి, ఆదాయం మెరుగుపడకుండా ధరల భారం తాకిడిని తట్టుకోగలరని మీరెలా అనుకున్నారు? 5) పెట్రోలు, డీజిల్ ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగినప్పుడు దేశంలోనే అత్యధికంగా ఉన్న మన రాష్ట్రంలో స్థానిక పన్నులు తగ్గించుకోవడం ద్వారా వినియోగదారులపై పడే భారాన్ని పంచుకునే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందుకు రాలేదు? 6) యూనివర్సిటీ పీజీ విద్యార్థుల ఫీజు రూ.2,050నుంచి రూ.2,850కి పెంచారు. కాని అక్కడి ప్రమాణాలు మెరుగుపరచకపోగా మరింత దిగజార్చారెందుకు? 7) వైఎస్ హయాంలో రేషన్ దుకాణాల ద్వారా 11 వస్తువులు ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం తప్ప మిగతావి ఎందుకు ఇవ్వడం లేదు? 8) ట్రాక్టర్ ఇసుక రూ.3,000నుంచి రూ.10,000కు, లారీ ఇసుక రూ.10,000నుంచి రూ.50,000కు... అంటే మూడు నుంచి ఐదురెట్లు పెంచడం వల్ల నిర్మాణరంగం కుంటుబడి 40 లక్షలమంది ఉపాధిపై దెబ్బపడింది. వారికి ప్రత్యామ్నాయ జీవనోపాధిపై మీ ప్రభుత్వం ఆలోచించిందా? 9) ఏడాదిలోనే రూ.10 వేల కోట్ల మేర అదనపు పన్నులు వేశారు. ఇదే కాలంలో రూ.47,000 కోట్ల అప్పులు చేశారు. అయినా అభివృద్ధి శూన్యం. దీనికెవరిది నైతిక బాధ్యత?'

పులిలా గర్జించి...
పిల్లిలా తలదించిన జగన్

- కోవూరు సభలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల

కోవూరు, మే 5: 'గత ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా సాధిస్తానంటూ పులిలా గర్జించారు. తీరా గెలిచాక కేంద్రం ఎదుట పిల్లిలా మారి తలదించారు' అని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరులోని బజారుకూడలిలో ఆదివారం సాయంత్రం జరిగిన ఏపీ న్యాయ యాత్ర సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. 'కేంద్రం ముందు మోకరిల్లిన జగన్... బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకూ ఆమోదం తెలిపారు. మణిపూర్ మారణహోమాన్ని సమర్థిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకూ మద్దతు తెలిపారు. ప్రతి సంక్రాంతికీ జాబ్ కేలెండరు ఇస్తామని ప్రకటించి గత ఐదేళ్లలో ఒక్క సంక్రాంతికి కూడా కేలెండరు ఇవ్వలేక పోయారు. ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త కొత్త మద్యం బ్రాండ్లు మన రాష్ట్రంలోనే దొరుకుతున్నాయి. నాసిరకం మద్యం తాగి మృతి చెందేవారిలో దేశంలో 25 శాతం మంది రాష్ట్రంలోని యువకులే. మరోవైపు రాష్ట్రంలో ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి. కంటైనర్లలో మాదక ద్రవ్యాలు వస్తున్నాయి' అని షర్మిల ఆరోపించారు.

ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు
ఇప్పించండి..

- సీఎం సతీమణి భారతికి అడుగడుగునా సమస్యలకు స్వాగతం

కడప, మే 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతి పులివెందులలో నాలుగు రోజులుగా ప్రచారం ముమ్మరం చేశారు. అయితే సీఎం సొంత నియోజకవర్గంలో ఆమె ఎక్కడకు వెళ్లినా సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ఆదివారం పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని వేముల, బచ్చయ్యగారి పల్లె, శేషన్నగారిపల్లె గ్రామాల్లో ఇంటింటి ప్రచారం సాగించారు. ఈ సందర్భంగా పలువురు తమకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని భారతిని కోరారు. అందుకు ఆమె త్వరలో ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పలువురు నిరుద్యోగులు తమకు ఉద్యోగావకాశాలు కల్పించాలని వేడుకున్నారు. ఆమె ఎక్కడకు వెళ్లినా.. ఇళ్లపట్టాలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఉద్యోగావకాశాలు కల్పించాలని ప్రజలు అడుగుతుంటే.. ఆమె పక్కనున్న నాయకుల వైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అర్హులైన వారికి ఇళ్ల పట్టాలు, పింఛన్లు ఇవ్వాలని సీఎం జగన్ చెబుతున్నా మీరెందుకు పట్టించుకోలేదని వారిని ప్రశ్నించినట్లు సమాచారం.

శాశ్వత బానిసలుగా
మిగిలిపోకండి

- 1న జీతం అడిగానని నన్ను జైలుకు పంపారు
- ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
- పోస్టల్ బ్యాలెట్‌లో ప్రతి ఉద్యోగీ పాల్గొనాలని పిలుపు



గుంటూరు(తూర్పు), మే 5: 'జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించకుంటే జీవిత కాలం బానిసలుగా బతకాల్సి వస్తుంది. అలా శాశ్వత బానిసలుగా మిగిలిపోకండి. పతనావస్థకు చేరుకున్న సంఘాలను, ఉద్యోగులను చైతన్యం పరిచేందుకు నా పోరాటం' అని ప్రభుత్వ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ అన్నారు. గుంటూరులో ఆదివారం వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రావాల్సిన సదుపాయాలను పక్కన బెడితే ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్ల కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1న జీతాలు చెల్లించాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం అందజేస్తే తనపై కేసులు పెట్టి జైలుకు పంపారని గుర్తు చేశారు. సమస్యలపై ప్రశ్నించినందుకు నాలుగేళ్లు నరకం అనుభవించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, ఎంపీలకు, న్యాయమూర్తులకు 1వ తేదీన జీతం వచ్చేలా చట్టం ఉందని, ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగస్వాములేనని, మరి వీరికెందుకు ఆ చట్టం చేయకూడదని ప్రశ్నించారు. ఇప్పటికే ఉద్యోగులకు దాదాపు రూ.30 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ఆదాయమే లేని రాష్ట్రంలో ఈ బకాయిలు ఎలా కడతారని నిలదీశారు. ఇంకా ఉద్యోగులకు సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించారు. ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు నిర్వహించడం లేదని, ఉద్యోగులను చైతన్యం చేసేందుకే వీటిని నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్‌లో ప్రతి ఉద్యోగీ పాల్గొని ఓటు వేయాలని, శతశాతం సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.





తుని సభకు హాజరైన టీడీపీ, జనసేన శ్రేణులు, సభ అనంతరం ముద్రగడ కుమార్తె క్రాంతితో మాట్లాడుతున్న పవన్‌కల్యాణ్

ఇది టెర్రరిస్టు ప్రభుత్వం

- హెలిప్యాడ్ ధ్వంసం ఉగ్ర చర్య: పవన్
- ఓటమి భయంతోనే వైసీపీ దాడులు
- పొన్నూరు, తుని సభల్లో జనసేనాని ఫైర్

గుంటూరు/తుని, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోందని, ఇది టెర్రరిస్టు సర్కారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. గుంటూరు జిల్లా పొన్నూరులో హెలిప్యాడ్ తవ్వేసిన విషయం ఎవరూ చూడకపోయి ఉంటే ఎంతటి ప్రమాదం జరిగేదో ఎవరూ ఊహించలేరని అన్నారు. దుర్మార్గాలకు తెగించిన వైసీపీని ఇంటికి పంపించాలని పిలుపిచ్చారు. ఆదివారం పొన్నూరు, కాకినాడ జిల్లా తునిల్లో జరిగిన భారీ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 'నేను వస్తున్నానని హెలిప్యాడ్ తవ్వేశారు. అది ఉగ్రవాద చర్య! ఆ చర్యలకు పాల్పడిన మీపైన ఉగ్రవాద కేసులు పెడతాం. ఒక్కొక్కరినీ మక్కెలిరగదీసి కూర్చోపెడతాం. పిచ్చిపిచ్చి వేషాలేస్తే జాగ్రత్త' అని వైసీపీ నేతలను హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం మారుతుందని.. వచ్చేది టీడీపీ కూటమి ప్రభుత్వమేనని.. అయితే ఎన్ని సీట్ల ఆధిక్యం, మెజారిటీ ఎంతన్నదే తేలాల్సి ఉందని చెప్పారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే కూటమి అభ్యర్థులపై వైసీపీ దాడులు చేస్తోందని మండిపడ్డారు. ఈ దాడులు కూటమి ప్రభుత్వం రాబోతోందనడానికి సంకేతాలన్నారు. వైసీపీ పాలనంతా మూడు సెటిల్‌మెంట్లు.. ఆరు కబ్జాలతో సాగిందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ తెచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు కాదని.. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు అని విరుచుకుపడ్డారు. 'ప్రభుత్వ ఆస్తులనే తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చిన జగన్.. ప్రజల ఆస్తుల జోలికి రాడంటే ఎలా నమ్ముతాం? సొంత చెల్లికి ఆస్తి రాసివ్వకుండా ఇబ్బందిపెట్టారు. కన్నతల్లికి మర్యాద ఇవ్వడం లేదు. ఇలాంటి వ్యక్తికి మళ్లీ ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే. వాటిని కూడా ఆయన తాకట్టు పెట్టేస్తారు. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించి జీవో తెచ్చారు. అందుకే ప్రజలంతా ఆలోచించాలి. వైసీపీ మద్దతుదారులకు కూడా ఒకటే చెబుతున్నా. మీ ఆస్తులను కూడా జగన్ లాగేసుకుంటారు.

క్లాస్ వార్ గురించి చెప్పే ఆయన.. రాష్ట్రంలో ఇసుక, మద్యంను తన గుత్తాధిపత్యంలోకి తెచ్చుకున్నారు. సంగం డెయిరీని మూసేయించి పాల ఉత్పత్తిలో గుత్తాధిపత్యం తేవాలని ప్రయత్నించారు. కూటమి ప్రభుత్వం రాగానే టైటిలింగ్ చట్టాన్ని రద్దుచేస్తాం' అని ప్రకటించారు. ఇంకా ఏమన్నారంటే..

ఎవరినీ బతకనివ్వడం లేదు..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాబోతోంది. ఇది తెలిసే వైసీపీ నాయకులు అనకాపల్లి జిల్లాలో సీఎం రమేశ్‌పైన, మచిలీపట్నంలో బాలశౌరిపైన దాడులు చేశారు. అధికారం అండతో ప్రత్యర్థులెవరినీ వైసీపీ బతకనివ్వడం లేదు. అధికార పక్షం ఇన్ని దాడులు చేస్తోందంటే కూటమి గెలుస్తోందని అర్థం.

ఉమ్మారెడ్డి కుటుంబం నుంచి ఇలాంటి వ్యక్తా?

చేబ్రోలు మండల పరిధిలో జరిగే ఎర్ర గ్రావెల్ తవ్వకాలు ఎకరాకు అనుమతి తీసుకుని నాలుగైదు ఎకరాలు తవ్వేస్తున్నారు. నిబంధనల ప్రకారం 18 అడుగులు తవ్వాలి, కానీ ఇక్కడ వంద అడుగులకు పైగా తవ్వేశారు. దాదాపు 2 వేల కోట్లు దోచేశారు. సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి (ఆయన అల్లుడు, పొన్నూరు ఎమ్మెల్యే, గుంటూరు లోక్‌సభ వైసీపీ అభ్యర్థి కిలారు వెంకట రోశయ్య..) 2 వేల కోట్లు దోచుకుంటారని తెలియదు. చెడిపోయిన పండ్ల బుట్టలోకి మంచి పండు వెళ్లినా అది కుళ్లిపోతుంది. అలాగే జగన్ పార్టీలో ఉమ్మారెడ్డి వంటి వారు చేరినా ఆ మకిలి అంటుతుంది.

ప్రాజెక్టులను వదిలేసి అంబటి డాన్సులు

డబుల్ సెంచరీతో అంబటి ఇంటిపేరుకు క్రికెటర్ రాయుడు గుర్తింపు తెస్తే వైసీపీ మంత్రి (అంబటి రాంబాబు) మరోలా గుర్తింపు తెస్తున్నాడు. పోలవరం ఎప్పుడవుతుందంటే నాకేం తెలుసంటూ డాన్సులు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్రాజెక్టు కోసం లక్షా 60 వేల మంది ఇళ్లు కోల్పోయినా ఆ విషయాల్ని వదిలేసి డాన్సులు చేస్తారా? సొంత అల్లుడే ఆయన్ను ఛీత్కరించుకుంటున్నారంటే వారి పరిస్థితి ఏమిటో తెలుసుకుని ప్రజలు ఓటేయాలి.


పార్టీలనే కలిపాను.. కుటుంబాలను విడదీస్తానా: పవన్

- నన్ను మీ ఇంటికి పిలవండి.. ముద్రగడతో మాట్లాడి మిమ్మల్ని జనసేనలోకి ఆహ్వానిస్తా
- ముద్రగడ కుమార్తె క్రాంతికి సూచన.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తా: జనసేనాని

కాకినాడ, మే 5 (ఆంధ్రజ్యోతి): తాను కులాలను, కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాదని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. పార్టీలనే కలిపినవాడిని.. కుటుంబాలను విడదీస్తానా అని ప్రశ్నించారు. ఆయన సమక్షంలో జనసేనలో చేరి క్రియాశీలంగా పనిచేసేందుకు మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి, అల్లుడు చందు ఆదివారం తుని సభకు హాజరయ్యారు. వారినుద్దేశించి పవన్ నేరుగా సభలోనే మాట్లాడారు. 'నేను కుటుంబాలను కలిపేవాడిని. కాపు ఉద్యమం పేరుతో ఎందరో యువతను కొందరు రెచ్చగొట్టారు. కానీ నేను ఏనాడూ అలా చేయలేదు. ఏ ఉద్యమం చేసినా సాధ్యమయ్యేదే చేయాలి. ఎమ్మార్పీఎస్ ఉద్యమం మూడు దశాబ్దాలుగా ఉంది. చివరకు ప్రధాని వద్దకు ఏబీసీడీ వర్గీకరణ అంశాన్ని తీసుకెళ్లగలిగారు. ఎవరు మొదలుపెట్టారో గానీ కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించకూడదు. నేనెప్పుడూ బాధ్యతగానే వ్యవహరించాను. అలాంటిది వైసీపీ నేత ముద్రగడ కుటుంబాన్ని వేరు చేస్తానా? నన్ను ఎందరో తిట్టారు. కానీ వారిని ఎదురు తిట్టలేదు. పెద్దలు తిట్టినా భరిస్తాను. నాకు ఇప్పటివరకు ముద్రగడ తనయ క్రాంతి తెలియదు. జనసేనలో చేరతానంటే.. తండ్రీకూతుళ్లను వేరు చేసే వ్యక్తిని కాదు. తండ్రి బాధ అర్థం చేసుకునేవాడిని. కూతురి బాధ్యతను కూడా గౌరవిస్తాను. కానీ ఇప్పుడు కండువా వేస్తే ఎన్నికల కోసం వాడుకున్నారని అంటారు. తండ్రి కూతురిని ఓ మాట అంటారు. పెద్దలు ఎన్ని అన్నా అర్థం చేసుకోవాలి. భరించాలి. అందుకే నన్ను మీ ఇంటికి తీసుకెళ్లండి.. అప్పుడు ముద్రగడకు చెప్పి మరీ అందరు కుటుంబ సభ్యులతో సగర్వంగా జనసేనలోకి సంపూర్ణంగా ఆహ్వానిస్తా' అని తెలిపారు.

ప్రజా అజెండా

జన కేతనం



ఆంధ్రజ్యోతి
సోమవారం ◇ 6-5-2024

'రాజధాని' అంటే కార్యాలయాలు మాత్రమే కాదు! పగలు ఉద్యోగులు, సందర్శకులతో సందడిగా ఉండి... రాత్రికి నిర్మానుష్యంగా ఉండే ప్రాంతం కాకూడదు! ఇదీ చంద్రబాబు ఆలోచన! అందుకే... అమరావతిని ఒక ప్రజా రాజధానిగా రూపొందించాలనుకున్నారు. ప్రభుత్వ-ప్రైవేటు కార్యాలయాలు, నివాసాలు, వినోద, విహార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు... వీటన్నింటి సమాహారమే అమరావతి! జగన్ విషం చిమ్మకపోయి ఉంటే ఇవన్నీ పూర్తయ్యేవి! ముఖ్యమంత్రి హోదాలో ఆయనే ఈ భవన సముదాయాలను కూడా ప్రారంభించే అవకాశం దక్కేది! కానీ... జగన్‌కు కట్టడం కంటే, కూల్చడమంటేనే ఇష్టం కదా!



తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే మధ్య రాజకీయ యుద్ధాలు జరిగినా... రాష్ట్ర ప్రగతికి మాత్రం ఎవరూ అడ్డురారు, అడ్డుకోరు! కర్ణాటకలో పార్టీల వైరం రాజకీయాల వరకే! రాష్ట్ర ప్రగతి విషయంలో అందరిదీ ఒకే మాట, ఒకే బాట! అంతెందుకు... ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టిన పనులు, ప్రాజెక్టులను ఆ తర్వాత సీఎం అయిన రాజశేఖర రెడ్డి కొనసాగించారు. కానీ... జగన్‌ది 'రివర్స్' పాలసీ! కేవలం చంద్రబాబు మీద కసితో ఆయన చేపట్టిన ప్రాజెక్టులకు గ్రహణం పట్టించారు.







అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్ నమూనా ఇది (ఎడమ). 2019లోనే దాదాపుగా పూర్తయి రంగులు కూడా పడ్డాయి. జగన్ రాగానే మొత్తం పనులు ఆగిపోయాయి. (కుడి)

కళకళలాడేవి కాదా?

రాయపూడి వద్ద ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాలు, మంత్రుల నివాసాల కోసం విల్లాలు... వీటికి చేరువలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, న్యాయశాఖాధికారుల భవన సముదాయాలు... శాఖమూరు వద్ద ఉద్యోగుల కోసం పెద్దఎత్తున బహుళ అంతస్తులతో క్వార్టర్స్ చంద్రబాబు హయాంలోనే 60 నుంచి 85 శాతం పూర్తయ్యాయి. అరకొరగా మిగిలిన పనులను కూడా పూర్తిచేసి ఉంటే నివాసానికి అందుబాటులో ఉండేవి. ఇప్పటికే అక్కడ వేల కుటుంబాలకు ఆవాసాలుగా మారేవి.

ఈ విధ్వంసం విలువెంత?

అన్నీ అమర్చి చేతిలో పెడితే విసిరికొట్టిన 'విద్వేషం'

కక్ష, రివర్స్ రాజకీయాలతో అమరావతికి ఎసరు

కొనసాగించి ఉంటే ఈపాటికి కళ్లముందు 'మహా నగరం'.. వేల ఉద్యోగులు, సందర్శకులతో కళకళ

40 కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యేవి.. ప్రైవేటు, ప్రభుత్వ కార్యకలాపాలతో సందడి

చంద్రబాబు హయాంలోనే అనేక నిర్మాణాలు.. 60 నుంచి 85 శాతం పూర్తయిన భవనాలు

అమరావతిపై విషం చిమ్మి జగన్ సాధించిందేమిటి?





జగన్ కారణంగా నవ్యాంధ్ర కలలన్నీ ఛిద్రం

'కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి' అని అబ్దుల్ కలాం చెప్పారు!

'ఒకరు కల కని, సాకారం చేసిన నిర్మాణాలను విధ్వంసం చేయండి'... ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాట! ఆంధ్రుల కలల రాజధాని 'అమరావతి' విషయంలో జగన్ చేసింది ఇదే! భూములు సమీకరించి, ప్రణాళికలు రచించి, అంతర్జాతీయ- జాతీయ సంస్థలను భాగస్వాములను చేసి, నిర్మాణాలు మొదలుపెట్టి, కొన్నింటిని ముగింపు దాకా తీసుకొచ్చిన అమరావతిని జగన్ అర్ధంతరంగా అటకెక్కించారు. ఉన్నది ఉన్నట్లుగా కొనసాగించే అవకాశమున్నా... కావాలనే అమరావతి విధ్వంసకుడిగా అవతరించారు. ఇలా కాకుండా 'అమరావతి'ని యథాతథంగా కొనసాగించి ఉంటే, ఆ నిర్మాణాలు పూర్తయి ఉంటే... ఆ ఊహే ఒక అద్భుతం! ఆంధ్ర ఆర్థిక ప్రగతికి చుక్కానిలా, దేశానికే తలమానికంలా, ఒక అంతర్జాతీయ ఆకర్షణగా అమరావతి నిలిచేది! కానీ... దేవతల యజ్ఞాన్ని రాక్షసులు భగ్నం చేసినట్లుగా, జగన్ వచ్చి అమరావతి యజ్ఞాన్ని భగ్నం చేశారు. అలా కాకుండా...

అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి ఉంటే ఎలా ఉండేదంటే..

● **నవ నవోన్మేష నగరాలు...**

రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. 50 వేల ఎకరాల 'అమరావతి'లో నవ నగరాలకు రూపకల్పన చేశారు. అవి.. టూరిజం సిటీ, నాలెడ్జి సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ, హెల్త్‌సిటీ, ఫైనాన్స్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, జస్టిస్ సిటీ, మీడియా సిటీ, గవర్నమెంట్ సిటీ! ఆయా నగరాల్లో సంబంధిత సంస్థలు, శాఖలకు భూముల కేటాయింపు కూడా దాదాపు పూర్తయింది. జగన్ విద్వేష విధానాలను అనుసరించకపోయి ఉంటే... ఈ నగరాలు ఈపాటికి రూపుదిద్దుకుని ఉండేవి.

● **మౌలిక వసతులకు ప్రాణం..**

పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు క్షేత్రస్థాయిలో అమరావతికి తగిన సదుపాయాలు కల్పించాలని చంద్రబాబు సంకల్పించారు. అమరావతికి తాగునీటి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు వైకుంఠపురం కొండవద్ద కృష్ణానదిపై మరో 40 టీఎంసీల నీటిని నిల్వ చేసేవిధంగా ఆనకట్ట నిర్మాణానికి ప్రణాళికను సిద్ధం చేశారు. అమరావతికి ఇటు తూర్పు-ఈశాన్యంగా ఎన్‌హెచ్-16తో అనుసంధానం చేస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డును ప్రతిపాదించి చాలా వరకు పూర్తిచేశారు. అలాగే అమరావతికి వాయవ్యంగా హైదరాబాద్ నుంచి, ఛత్తీస్‌గఢ్ నుంచి అనుసంధానమయ్యే విధంగా కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల మేర ఫెర్రీ-రాయపూడి మధ్య ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రతిపాదించి పనులనూ ప్రారంభించారు. ఇవన్నీ పూర్తి చేసి ఉంటే.. మౌలిక సదుపాయాలపరంగా అమరావతి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచేది.

విద్య, వైద్యరంగాల్లోనూ...

అమరావతిని ప్రఖ్యాత విద్యా వైద్య కేంద్రంగా మార్చాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఆ ప్రణాళికలో భాగంగా ఎస్ఆర్ఎం, విట్ యూనివర్సిటీలు అప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి. అమరావతి పనులు కొనసాగిఉంటే ఇక్కడ భూములు తీసుకున్న అనేక ఇతర విద్యా, వైద్య సంస్థలు నిర్మాణాలు పూర్తి చేసి సేవలు ప్రారంభించేవి. జగన్ కారణంగా అవన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

● **అమరావతికి ఆధ్యాత్మిక శోభ**

అమరావతిని ఆధ్యాత్మికంగా కూడా అభివృద్ధి చేయాలనే తలంపుతో నాడు చంద్రబాబు ప్రభుత్వం వెంకటపాలెం వద్ద భవ్యమైన వేంకటేశ్వర స్వామి మందిర నిర్మాణం కోసం టీటీడీకి స్థలం కేటాయించారు. వైసీపీ వచ్చాక అమరావతిని అటకెక్కించింది. టీటీడీ కూడా ఆలయ బడ్జెట్‌ను కుదించింది. లేనిపక్షంలో వెంకటపాలెం వద్ద అతి భారీ, భవ్య మందిరం వెలిసేది.

● **ఐటీ.. రియల్**

అమరావతి పనులు యథాతథంగా కొనసాగి ఉంటే.. ఈ ప్రాంతం ఐటీ రాజధానిగా అభివృద్ధి చెంది ఉండేది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేవి. రియల్ ఎస్టేట్ జోరుగా సాగేది. ఈ ప్రభావం అమరావతి నుంచి ఇటు ప్రకాశం జిల్లా వరకు, అటు గోదావరి జిల్లాల వరకు ఉండేది. భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగేవి. ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా లభించేది. అమరావతిలో ప్రభుత్వ అధీనంలో ఉన్న పదివేల ఎకరాల మిగులు భూములకు మంచి గిరాకీ వచ్చేది.





ఐదేళ్ల క్రితమే 90 శాతం పూర్తయిన ఎమ్మెల్యేల నివాస భవన సముదాయం.

కలలు.. కన్నీళ్లు

అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ఒప్పందం రద్దు వల్ల రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వెనక్కి పోయాయి. రెండున్నర లక్షల ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. రాజధాని మాస్టర్ ప్లాన్ కొనసాగించి ఉంటే 139 సంస్థలు వచ్చేవి. సింగపూర్ సంస్థలు పెట్టుబడి పెట్టి ఉంటే 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవి.

అమరావతి మహానగరంలో మొత్తం 9 నగరాలు అభివృద్ధి చేయాలన్నది నాటి చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యం. అమరావతి ఆర్థిక నగరంగా అభివృద్ధి చెందితే ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను సమకూరుస్తుంది. 13 ఉమ్మడి జిల్లాల యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి ఉపయోగించవచ్చు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర బడ్జెట్‌లో కోల్‌కతా ఆదాయం 76 శాతం కావడం విశేషం. హైదరాబాద్ ఆదాయంతోనే తెలంగాణ జిల్లాల అభివృద్ధి జరుగుతోంది.

జగన్ కారణంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అమరావతికి జరిగిన నష్టం రూ.5వేల కోట్లు. జగన్ సర్కారు వచ్చాక ఒక్క పైసా కూడా రాజధాని నిర్మాణం, అభివృద్ధి కోసం ఖర్చు చేయలేదు. గత ప్రభుత్వంలో 90 శాతం నిర్మాణం పూర్తయిన భవనాలను కూడా గాలికొదిలేసింది. ప్రారంభానికి ముందే భవనాలు శిథిలమవుతున్నాయి. సామగ్రి మాయమవుతోంది. కొన్నిచోట్ల రోడ్లను సైతం తవ్వేసి మెటల్ తరలించుకుపోయారు.



టైప్-1 గెజిటెడ్ ఉద్యోగుల భవన సముదాయ నమూనా.. జగన్ వచ్చాక ఎక్కడిదక్కడే (కుడి)



ఎన్జీవో భవన సముదాయం నమూనా.. జగన్ వచ్చి పాడుబెట్టిన దృశ్యం (కుడి)

ఆకర్షణగా ఐకానిక్ టవర్స్

రాష్ట్ర ప్రభుత్వం సెక్రటేరియట్ కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన ఐకానిక్ టవర్స్ పునాదులు చంద్రబాబు సమయంలోనే పడ్డాయి. రాత్రి, పగలు నిర్విరామంగా 72 గంటలపాటు(మూడు రోజులు) వేసిన కాంక్రీట్ పునాదులపై భవనాలు లేచేవి. జగన్ కారణంగా అవీ ఆగిపోయాయి.





ఠీవిగా నిలవాల్సిన ఐకానిక్ టవర్ల డిజైన్ ఇది (ఎడమ). 2019లోనే పూర్తయిన ర్యాఫ్ట్ ఫౌండేషన్ ఇప్పుడు నీళ్లలో నానుతోంది. పనులు కొనసాగించి ఉంటే... టవర్ల నిర్మాణం పూర్తయ్యేది.

కేంద్ర సంస్థలకు 'కేంద్రం'గా

అమరావతి పరిధిలో సుమారు 45 కేంద్ర ప్రభుత్వ సంస్థలకు 210 ఎకరాల భూ కేటాయింపులు జరిగాయి. అంతేగాక పలు ప్రైవేటు సంస్థలకు దాదాపు 1000 ఎకరాలు కేటాయించారు. రాజధాని నిర్మాణ పనులు కొనసాగించి ఉంటే అమరావతిలో ఆయా సంస్థలన్నీ పక్కా భవనాలు నిర్మించేవి. వాటి ఉద్యోగులు, సందర్శకులతో అమరావతి కళకళలాడుతుండేది. అయితే... జగన్ కారణంగా ఆ సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ నిర్మించకుండా ఆపివేశాయి. ఇటీవల రిజర్వు బ్యాంకు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

చంద్రబాబు హయాంలో అమరావతిలో ఏర్పాటుకు సిద్ధమైన కేంద్ర సంస్థలు ఇవి..

పేరు	కేటాయించిన భూమి
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)	50 ఎకరాలు
సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)	5 ఎకరాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్‌టీ)	10 ఎకరాలు
తపాలా శాఖ	5.5 ఎకరాలు
ఇండియన్ నేవీ	15 ఎకరాలు
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (బీఐఎస్)	30 సెంట్లు
కేంద్రీయ విద్యాలయం-1	8 ఎకరాలు
కేంద్రీయ విద్యాలయం-2	5 ఎకరాలు
నేషనల్ బయో డైవర్సిటీ మ్యూజియం	25 ఎకరాలు
సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్	28 ఎకరాలు
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా	11 ఎకరాలు
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్)	17 ఎకరాలు
సివిల్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్	4 ఎకరాలు
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)	3.5 ఎకరాలు
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ	80 సెంట్లు
భారత వాతావరణ శాఖ	1 ఎకరా
విదేశీ వ్యవహారాల శాఖ విదేశీ భవన్	2 ఎకరాలు
నేషనల్ సెక్టార్ ఫర్ డిసీజియస్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ)	2 ఎకరాలు
ఇండియన్ ఆర్మీ	4 ఎకరాలు
జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా	2 ఎకరాలు
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్	7.5 ఎకరాలు
ది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్‌నేట్ డిస్‌ప్యూట్ రిజల్యూషన్	1 ఎకరా
కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు	1 ఎకరా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	3.3 ఎకరాలు
నాబార్డు	4.30 ఎకరాలు
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా	1.10 ఎకరాలు
ఎల్ఐసీ	75 సెంట్లు
బ్యాంక్ ఆఫ్ ఇండియా	1.50 ఎకరాలు
ఆంధ్రా బ్యాంక్ (ప్రస్తుతం యూనియన్ బ్యాంక్)	2.65 ఎకరాలు
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్	40 సెంట్లు
న్యూ ఇండియా ఎష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్	1.93 ఎకరాలు
సిండికేట్ బ్యాంక్	1.30 ఎకరాలు
హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్	50 సెంట్లు
రెయిల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్స్ సర్వీసెస్	1 ఎకరా
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా	1.57 ఎకరాలు
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా	1.55 ఎకరాలు
ఇండియన్ బ్యాంక్	1.50 ఎకరాలు
విజయా బ్యాంక్	1.55 ఎకరాలు
కెనరా బ్యాంక్	50 సెంట్లు
గెయిల్ ఇండియా లిమిటెడ్	75 సెంట్లు

-అమరావతి/గుంటూరు/మంగళగిరి, ఆంధ్రజ్యోతి

అబ్బ ఛా!



ప్రొఫెసర్ నాగేశ్వర్

పాస్ బుక్‌పై జగన్ బొమ్మా అలాంటిదే!

జనం పొలాల పాస్ బుక్కుల్లో సీఎం జగన్ బొమ్మ ఉంటే తప్పేముంది? పాస్ పుస్తకాలు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అది సరైందే. మా పిల్లాడు రాసిన పరీక్షా ఫలితాల మార్కుల జాబితా మీద మీ సంతకాలు ఎందుకు అని ఎస్ఎస్‌సీ బోర్డు అధికారులను అడుగుతామా? మా ఇంటిలో ఎవరైనా పుట్టినా... ఎవరైనా చనిపోయినా ఇచ్చే బర్త్, డెత్ సర్టిఫికెట్ల మీద మునిసిపల్ కమిషనర్ సంతకం ఎందుకని ప్రశ్నిస్తామా? ప్రభుత్వం ఇచ్చే పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మా అలాంటిదే.



● గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన మాట

మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు వారంలో సీపీఎస్ రద్దు చేస్తా. ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు కట్టిస్తాను. మూడు డీఏలు పెండింగ్‌లో పెట్టారు. బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. ఉద్యోగులు ఎలా బతుకుతారు? చాలీ చాలని జీతాలతో బతకాలంటే అవినీతి చేయక తప్పని పరిస్థితిలోకి ప్రభుత్వమే నెట్టేయడం లేదా? ఉద్యోగులకు రావాల్సినవన్నీ సమయానికి వచ్చేలా చేస్తా. ప్రతి డీఏ సమయానికి వచ్చేలా చేస్తా.



సీఎం అయ్యాక ఏం చేశారంటే.. ●

ఒకటో తేదీన జీతాలు, పెన్షన్ల చెల్లింపు మాట ఎప్పుడో మరచిపోయారు. ప్రతినెలా ఎప్పుడిస్తారో తెలియదు. 'వారంలో సీపీఎస్ రద్దు' హామీని బంగాళాఖాతంలో కలిపేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఐఆర్ కంటే తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం హామీని గాలికొదిలేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఊసే లేదు. టీఏ, డీఏ, జీపీఎఫ్, సరెండర్ లీవులు, డీఆర్ బకాయిల చెల్లింపు మాటే లేదు. జగన్ సర్కారు ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులను అన్నివిధాలా వంచన చేసింది. హక్కులు, సమస్యల గురించి ప్రశ్నించినవారిని కేసులతో వేధించింది.


ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు (రూపాయలలో)

జీపీఎఫ్	946 కోట్లు
ఏపీజీఎల్ఐ	516 కోట్లు
పోలీసులు, ఇతర ఉద్యోగులకు టీఏ, డీఏ	274 కోట్లు
మెడికల్ బిల్లులు	118 కోట్లు
సీపీఎస్ ఉద్యోగుల మ్యాచింగ్ గ్రాంట్	2,800 కోట్లు
సీపీఎస్ ఉద్యోగుల పెన్షనర్లకు డీఏ (1-7-18 నుంచి 1-12-19 వరకు)	2,100 కోట్లు
సరెండర్ లీవ్‌లు	2,250 కోట్లు
పెన్షనర్ల బెనిఫిట్స్	280 కోట్లు
డీఏ అరియర్స్ (1-1-22 నుంచి 1-7-22 వరకు)	4,500 కోట్లు
11వ పీఆర్సీ బకాయిలు	7,800 కోట్లు



చంద్రబాబు సర్కారులోనే అధిక ఫిట్‌మెంట్

- 6వ పీఆర్సీ-1993లో మర్రి చెన్నారెడ్డి 10%
- 7వ పీఆర్సీ-1999లో చంద్రబాబు 25%
- 8వ పీఆర్సీ-2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి 16%
- 9వ పీఆర్సీ-2010లో రోశయ్య 39 శాతం
- 10వ పీఆర్సీ-2015లో చంద్రబాబు 43%
- 11వ పీఆర్సీ-2020లో జగన్ 23 శాతం
- చంద్రబాబు హయాంలో రెగ్యులర్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏ, డీఆర్‌లతో పాటు మ్యారేజ్ అడ్వాన్స్, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, హెచ్‌బీఏ, వెహికల్ లోన్స్, మెడికల్ రీయింబర్స్‌మెంట్ వంటివి సకాలంలో అందేవి.



ఎలా నమ్మాలి జగన్?

ఉద్యోగ, ఉపాధ్యాయుల సూటి ప్రశ్న

వైసీపీ మేనిఫెస్టో సాక్షిగా మోసం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఉద్యోగి పక్షపాతినంటూ ఉపాధ్యాయ, ఉద్యోగులందరినీ నమ్మించారు. మేనిఫెస్టోను పవిత్ర మత గ్రంథాలతో పోల్చుతూ ఎన్నో హామీలు ఇచ్చారు. పాదయాత్రలో ఊరూ వాడా వరాలు కురిపించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అటకెక్కించడంతోపాటు ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ప్రయోజనాలను కాలరాశారు. దాచుకున్న డబ్బు సైతం పొందలేని దౌర్భాగ్యస్థితి కల్పించారు. అదేంటని ప్రశ్నిస్తే... మెమోలు, బెదిరింపులు, వేధింపులు, డిస్మిస్‌లు, కేసులు, కటకటాలు. ఐదేళ్ల పాలనా కాలంలో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ, సమస్యలు పరిష్కరించకుండా వంచించారు. జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులపై గతంలో ఎన్నడూలేని విధంగా కక్షసాధింపులకు దిగింది. ఉద్యోగులు శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా చేసింది. హక్కుల కోసం ప్రశ్నించిన చిరుద్యోగులను జైలుకు పంపింది.

జీతాల కోసం వ్యథలు

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు అందడం లేదు. ప్రతి నెలా ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూడాల్సిన దుస్థితి. దీంతో ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం ప్రతినెలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. జీతాల కోసం ఉద్యోగులు పోరాటం చేయాల్సిన పరిస్థితి కల్పించారు. జీతాలు ఒకటో తేదీన ఇచ్చేలా చట్టాలు చేయాలంటూ నినదించారు.

ఐఆర్ మడతెట్టేసిన జగన్

11వ పీఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లించకుండానే, 11వ పీఆర్సీ పే స్కేళ్లు పూర్తిగా అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. ప్రతి అయిదేళ్లకొకసారి ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ఇవ్వడం సర్వసాధారణం. పీఆర్సీ ఇవ్వడం ఆలస్యమైతే మధ్యంతర భృతి(ఐఆర్) ఇస్తారు. అయితే ఐఆర్ ఇవ్వమంటూ జగన్ సర్కారు ఈ సంప్రదాయానికి మంగళం పాడేసింది. జూలైలో పీఆర్సీ ఇస్తామంటూ ఉద్యోగులకు షాకిచ్చింది.

ఎన్నో సమస్యలు..

ఇళ్ల స్థలాలు లేని ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తామని గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని విస్మరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి జగన్ సర్కార్ ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగుల వేతనాల్లో నుంచి నెలనెలా ఈహెచ్ఎస్ కింది కొంత కట్ అవుతుంది. ఇప్పటికీ వారికి హెల్త్ కార్డులు ఇవ్వలేదు. నెట్‌వర్క్ ఆసుపత్రులకు సకాలంలో ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో సరైన వైద్య సేవలు అందడంలేదు. దీంతోపాటు ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు అనేకం పెండింగ్‌లోనే ఉన్నాయి. వివిధ శాఖల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వడంలోనూ అలసత్వం చూపింది. ఏళ్లతరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

బోధన భారం..

ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే టీచర్లకు పీఆర్సీ, డీఏలు, బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాల విషయంలో అన్యాయం జరుగుతోంది. సమయానికి జీతాలు ఇవ్వడం లేదు. పైగా రకరకాల యాప్‌లతో బోధనేతర పనిభారం పెంచారు. రేషనలైజేషన్‌తో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగాయి. ఉన్నత పాఠశాల్లోనూ టీచర్లకు పని భారం పెరిగింది.

సీపీఎస్ రద్దుపై మడత

అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ పునరుద్ధరిస్తామని 2 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు జగన్ హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక సీపీఎస్ రద్దు చేయకపోగా, ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నా జీపీఎస్ అంటూ కొత్త విధానాన్ని బలవంతంగా రుద్దారు. పోరాటబాట పట్టిన ఉద్యోగులపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. సీపీఎస్ అమలుకు 2003 డిసెంబరు 22 కటాఫ్ తేదీ. ఆరోజు నాటికి ఖాళీగా ఉన్న పోస్టుల్లో చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వం ధ్రువీకరించింది. అలాంటి ఉద్యోగులు రాష్ట్రంలో 10 వేల మంది ఉన్నారు. అవకాశం ఉన్నా వారికి జగన్ సర్కారు ఓపీఎస్ అమలు చేయలేదు.

వైఎస్ హయాంలోనే సీపీఎస్

రాష్ట్రంలో సీపీఎస్ విధానం 2004 సెప్టెంబరు 1న అమలులోకి తెచ్చింది వైఎస్ రాజశేఖరరెడ్డే. ముందుగా ఒక్కమాటైనా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు చెప్పకుండా ఫైలుపై సంతకం చేసిన తర్వాతే వైఎస్ చెప్పారని ఉద్యోగ సంఘాల నేతలు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో...

టీడీపీ ప్రభుత్వంలో సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు కుటుంబ పింఛను, సీపీఎస్ ఉద్యోగులందరికీ గ్రాట్యుటీ సౌకర్యాన్ని కల్పించారు. సీపీఎస్ ఉద్యోగులకు 12 లక్షల విలువైన గ్రాట్యుటీ (ప్రస్తుతం దీని విలువ 16 లక్షలు) జీతాల నుంచి మినహాయించి సీపీఎస్ చందాను ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్‌తో కలిపి వారి ప్రాన్ ఖాతాలో ఎప్పటికప్పుడు జమ చేశారు. ఠక్కర్ కమిటీ వేసి ఓపీఎస్‌తో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పిస్తామని చంద్రబాబు సర్కార్ చెప్పింది. అయితే సీపీఎస్ రద్దు చేస్తామని నాడు జగన్ హామీ ఇవ్వడంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆయన పార్టీ వైపు మొగ్గు చూపారు.

రివర్స్ పీఆర్సీ

జగన్ ప్రభుత్వంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చారు. ఐఆర్ (27%) కన్నా తక్కువ ఫిట్‌మెంట్ (23%) ఇచ్చి ఉద్యోగులను నట్టేట ముంచారు. డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా ఐదేళ్లు కాలయాపన చేశారు. త్వరలో ఎన్నికలు జరగనుండటంతో జూన్, జూలైలో చెల్లిస్తామంటూ కథలు చెబుతున్నారు. రివర్స్ పీఆర్సీతో ఉద్యోగులు తమ సర్వీసులో కేడర్‌ను బట్టి ఒక్కొక్కరు సుమారు పది లక్షల వరకు నష్టపోవాల్సి ఉంటుందని అంచనా. హెచ్‌ఆర్ఏ తగ్గించడంతో ఉద్యోగుల జీతాలు తగ్గిపోయాయి.

బాబు సీఎంగా ఉండగా...

సచివాలయ ఉద్యోగులకు టీడీపీ హయాంలో 30 శాతం హెచ్ఆర్ఏ ఉంటే.. జగన్ సర్కారు 24 శాతానికి తగ్గించింది. జిల్లా కేంద్రాల్లో 20 శాతంగా ఉన్న హెచ్‌ఆర్ఏను 16 శాతానికి కుదించింది. ఇతర అలవెన్సుల్లో పెరుగుదల లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర విభజన కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా 10వ పీఆర్సీలో ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చారు. తెలంగాణకు తగ్గకుండా పీఆర్సీ ఇవ్వడమే గాక పీఆర్సీ ఎరియర్స్ పది నెలలవి ఇచ్చారు. దీంతో ఒక్కో ఉద్యోగికి సుమారు లక్ష నుంచి లక్షన్నర వరకు ఒకేసారి చెల్లింపులు జరిగాయి. 1999లో చంద్రబాబు 7వ పీఆర్సీలో ఇచ్చిన ఫిట్‌మెంట్ (25 శాతం) కన్నా 11వ పీఆర్సీలో జగన్ ఇచ్చిన ఫిట్‌మెంట్ (23శాతం) తక్కువ. అంటే.. చంద్రబాబు ఇరవై ఏళ్ల ముందు ఉద్యోగులకు ఇచ్చిన పీఆర్సీ కన్నా జగన్ తక్కువ ఇచ్చారన్నమాట.

కాంట్రాక్టు ఉద్యోగులకు మోసం

అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను వారి అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేశారు. 10 వేల మందిని రెగ్యులర్ చేస్తామంటూ ప్రకటించినా ఆ ప్రక్రియ ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.

టీడీపీ సర్కారులో ఇలా...

గత ప్రభుత్వ హయాంలో జీవో 12 ద్వారా కాంట్రాక్టు, పార్ట్ టైమ్, ఫుల్ టైమ్ తదితర ఉద్యోగులకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేసింది. దీంతో కనీస వేతనం రూ.4 వేల నుంచి 13 వేల వరకు ప్రస్తుతం రూ.20 వేల వరకు పెరిగింది. ఉన్నత స్థాయి పోస్టులకు వాటి స్కేల్స్‌కు అనుగుణంగా ఈ పెరుగుదల ఉంది. అంతకుముందు ఒక్క 010 వేతనాలకు మాత్రమే బడ్జెట్ కంట్రోల్ నుంచి వెసులుబాటు ఉండేది. మిగిలిన ఉద్యోగులకు బడ్జెట్ నియంత్రణ వల్ల కొన్నిసార్లు నెలల తరబడి జీతాలు ఆలస్యంగా వచ్చేవి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్ కంట్రోల్ లేకుండా వారి జీతాలు కూడా నేరుగా 010 తరహాలో ఒకటో తేదీనే డ్రా చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు టోకరా

సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టి మరీ మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత (2022లో) 23 శాతం జీతం పెంచారు. ప్రభుత్వ ఉద్యోగం అంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు కట్ చేశారు.

బాబు హయాంలో భారీగా

2016లో చంద్రబాబు హయాంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచారు. అదనంగా రూ.5,500 నుంచి రూ.6 వేల వరకు 58 శాతం వేతనాలు పెంచారు. అప్పట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్ జీతం రూ.9,500 నుంచి రూ.15 వేలకు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ జీతం రూ.11,500 నుంచి రూ.17,500కి పెరిగింది.

విశ్రాంత ఉద్యోగులకు చుక్కలు

పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీకి జగన్ తూట్లు పొడిచారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించకపోగా వారు ప్రతి నెలా పెన్షన్ల కోసం ఎదురు చూసేలా చేశారు. రాష్ట్రంలో 3.80 లక్షల మంది విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. పెన్షన్ కోసం మలి వయసులో రోడ్డెక్కాల్సిన దుస్థితి కల్పించారు.

గుసగుసలు

ఏ కులము నీదంటే..



'మీ వద్దకు వస్తే మీ కులం. అక్కడికి వెళితే ఆ కులం!' కొందరు అభ్యర్థులకు ఈ డబుల్ బెనిఫిట్ లభిస్తోంది. భార్యా భర్తలిరువురూ వేర్వేరు కులాలకు చెందిన వారు కావడమే దీనికి కారణం. ఉదాహరణకు.. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక అభ్యర్థిది ఒక కులం, ఆయన భార్యది మరో కులం! ఆమె తన సొంత కులం వారి వద్దకు వెళ్లి.. తన భర్తను గెలిపిస్తే తనను గెలిపించినట్లేనని, వారి కోసం తానున్నానని చెబుతూ ప్రచారం చేస్తున్నారు. దీనితో ఆ అభ్యర్థికి రెండు కులాల్లోనూ పట్టు దొరుకుతోంది.

- ఆంధ్రజ్యోతి, అమరావతి



ఆక్రమణలపై ఎన్నికల

బహిష్కరణాస్త్రం

కర్నూలులోని నాలుగో తరగతి ఉద్యోగుల ఉద్యమం

కర్నూలు నగరంలోని నాలుగో తరగతి ఉద్యోగులు ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. తమ సొసైటీ స్థలాల ఆక్రమణ, మంచినీటి సమస్యల కారణంగా వారీ నిర్ణయం తీసుకున్నారు. 'ఎన్నికలను బహిష్కరిస్తున్నాం' అంటూ ఆదివారం కాలనీ ప్రధాన ద్వారం వద్ద ఫెక్సీని ఏర్పాటు చేశారు. 'కబ్జాకు గురైన 7.5 ఎకరాల మూడు పార్కు స్థలాల్లో ఆక్రమణలు తొలగించి పార్కులను ఏర్పాటు చేయలేని నాయకులు మాకు అవసరం లేదు. పది వేలకుపైగా జనాభా ఉన్న మా కాలనీలో ఒక్క ఓవర్ హెడ్ ట్యాంకు కూడా ఏర్పాటు చేయలేని నాయకులు అవసరం లేదు' అని ఫ్లెక్సీలో పేర్కొన్నారు. సమస్య ఏమిటంటే.. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నాలుగో తరగతి ఉద్యోగులు 'ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ'గా ఏర్పడి 1989లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 82 ఎకరాలు కొనుగోలు చేశారు. దానిలో 7.50 ఎకరాలను సామాజిక అవసరాల కోసం వదిలారు. ప్రస్తుతం ఆ కాలనీలో 13 వేల జనాభా, 6,500 మంది ఓటర్లు ఉన్నారు. అయితే సామాజిక అవసరాల కోసం వదిలిపెట్టిన స్థలంలో వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు ఓ మంత్రి తన బంధువులకు ఇళ్లు వేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. దాన్ని అవకాశంగా చేసుకుని మరికొందరు కూడా ఆ స్థలాలను ఆక్రమించుకుని గుడిసెలు వేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కాలనీలోని పార్కు స్థలంపై అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఓ వైసీపీ నాయకుడు పార్కు స్థలాన్ని ఆక్రమించుకుని గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాడు. అందులో రోడ్లు కూడా వేయించాడు. ప్రస్తుతం ఆ కాలనీలో సెంటు భూమి రూ.15-20 లక్షలకుపైగా ఉంది. అంటే కబ్జాకు గురైన పార్కు స్థలం విలువ రూ.125 కోట్లకు పైగా ఉంటుంది. కాలనీలో ఆక్రమణలు తొలగించి పార్కు స్థలాలను రక్షించాలని నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి షేక్ ఇదాయతుల్లా, కోశాధికారి రమణ తదితరులు కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. పార్కు రక్షణకు స్పష్టమైన హామీ ఇస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని కాలనీ వాసులు తెగేసి చెబుతున్నారు.

- కర్నూలు, ఆంధ్రజ్యోతి

నిజమైన మార్పు, శాశ్వతమైన మార్పు ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తేనే వస్తుంది.

- రూత్ బదేర్ గిన్స్‌బర్గ్ (న్యాయ నిపుణుడు)



సత్తెనపల్లిలో అంబటి ఎదురీత!

కీలకం


పోరాటాల గడ్డ పల్నాడు జిల్లా సత్తెనపల్లి. స్వాతంత్ర్య సమరయోధులు, సంస్కరణోద్యమకారులకు పుట్టిల్లు. గాంధేయవాది వావిలాల గోపాలగోపాలకృష్ణయ్య, ఆమంచి నరసింహారావు వంటి ప్రముఖులు స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. మాజీ సీఎం భవనం వెంకట్రామ్ ఈ నియోజకవర్గ పరిధిలోని ముప్పాళ్లలోనే పుట్టారు. వావిలాల 1952,55,62,67ల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ నుంచి 2014లో విజయం సాధించిన కోడెల శివప్రసాదరావు నవ్యాంధ్ర తొలి శాసనసభాపతిగా పనిచేశారు. 2019లో ఆయనపై గెలుపొందిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. టీడీపీ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగడంతో ఈసారి ఇక్కడ రాజకీయం ఆసక్తిగా మారింది. పలు అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అంబటి రాంబాబు తాజా ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. కన్నా స్థానికేతరుడే అయినా.. కాంగ్రెస్‌లో సీనియర్ నేత. గతంలో పెదకూరపాడు, గుంటూరు పశ్చిమల్లో గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. సత్తెనపల్లితో కొద్దో గొప్పో సంబంధాలు ఉన్నాయి. 2019లో నరసరావుపేట ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది టీడీపీలో చేరారు. ఆయన్ను చంద్రబాబు సత్తెనపల్లి ఇన్‌చార్జిగా ప్రకటించారు. నాటి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ.. అన్ని వర్గాలతో మమేకమై.. టీడీపీకి దూరమైన వర్గాలను తిరిగి పార్టీలోకి తీసుకురావడంలో విజయం సాధించారు. వైసీపీలోని అసంతుష్టులను కూడా పార్టీలోకి చేర్చుకుని.. ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

అంబటిపై కీలక నేతలు గుర్రు

అంబటి సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ప్రతి మండలంలో సొంత మనుషులను ఏర్పాటు చేసుకొని పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలను దూరంగా పెట్టారు. ప్రతి పనికీ ఒక రేటు నిర్ణయించి తన సొంత వ్యక్తుల ద్వారా వసూళ్లు చేస్తున్నారు. సీఎం సహాయ నిధి కింద వచ్చిన సాయంలోనూ సగం వసూలు చేయడం కలకలం రేపింది. సంక్రాంతి సంబరాలకు డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైంది. ఇక గనుల అక్రమ తవ్వకాల ఆరోపణలు ఎన్నో. సత్తెనపల్లిలో కూడా వసూళ్లు సాగించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్యవైశ్యులు వైసీపీకి దూరమయ్యారని ప్రచారం జరుగుతోంది. జనసేనాని పవన్ కల్యాణ్‌పై అనుచిత ఆరోపణల కారణంగా సొంత సామాజిక వర్గంలో కూడా వ్యతిరేకత వచ్చిందని, రెడ్డి సామాజికవర్గం నేతలు పైకి అంబటికి మద్దతిస్తున్నా.. పరోక్షంగా ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని అంటున్నారు. ఈ సామాజిక వర్గానికి చెందిన పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అంబటిపై ఉన్న వ్యతిరేకత తనకు నష్టం కలిగిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్‌కుమార్ యాదవ్ ఆందోళన చెందుతున్నారు.

- నరసరావుపేట, ఆంధ్రజ్యోతి.







కన్నా బలాలు..

గతంలో మంత్రిగా అందించిన సేవలు. జనసేన, ఎమ్మార్పీఎస్ మద్దతు. వైసీపీకి దూరంగా ఉంటున్న సామాజిక వర్గాలను తన వైపు తిప్పుకోవడం. టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, డాక్టర్ కోడెల శివరాం, మల్లిని కూడా కలుపుకొని వెళ్లడం.

బలహీనతలు..

స్థానికేతరుడు. వైవీ, కోడెల వర్గాల్లో కొంత అసంతృప్తి.

అంబటి బలాలు..

మంత్రిగా అర్థ, అంగబలాలు మెండుగా ఉండడం. వైసీపీ నాయకత్వం మద్దతు.

ప్రతికూలతలు..

నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో విఫలం. విచ్చలవిడి అవినీతి, అక్రమాలు. జల వనరుల మంత్రిగా రైతులకు మేలు చేయకపోవడం. సాగర్ కాలువలు మరమ్మతులు చేయకపోవడంతో అన్నదాతల్లో ఆగ్రహం.. సొంత పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత.

నియోజకవర్గ స్వరూపం

(సత్తెనపల్లి మున్సిపాలిటీ, రూరల్, ముప్పాళ్ల, రాజుపాలెం, నకరికల్లు మండలాలు)

మొత్తం ఓటర్లు	2,42,047
పురుషులు	1,18,400
మహిళలు	1,23,635
ట్రాన్స్‌జెండర్లు	12

కీలక సామాజిక వర్గాలు

కమ్మ-32 వేలు, ముస్లింలు-28 వేలు, మాదిగ-27 వేలు, కాపులు-19 వేలు, రెడ్లు-18 వేలు, యాదవ-15 వేలు, మాల-13 వేలు, ఆర్యవైశ్య-7 వేలు, వడ్డెర-9 వేలు, రజక-7 వేలు.

మమ్మల్నే ప్రశ్నిస్తారా.. జనంపై వైసీపీ మూకల దాష్టీకం



ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న హెచ్‌సీ సాంబనాయక్

పోలీసుపైనా రాళ్లదాడి

టీడీపీ కార్యకర్త లక్ష్యంగా రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

మాచర్లటౌన్, మే 5: పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోయాయి. టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని భౌతిక దాడులకు దిగాయి. మాచర్ల పట్టణంలోని 13వ వార్డులో టీడీపీకి చెందిన మాజీ కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు కుమారుడు కేశవపై వైసీపీకి చెందిన వెంకటస్వామి, చల్లా ప్రసాద్, చింటు, ముక్కంటి తేజ ఆదివారం రాళ్లతో దాడి చేశారు. వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నాడన్న అక్కసుతో దాడి చేయగా కేశవ తలకు తీవ్ర గాయమైంది. అడ్డుకోబోయిన ఓర్సు వెంకటరమణ అనే మహిళ కాలికి గాయమైంది. క్షతగాత్రులను మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలాగే మాచర్ల మండలం అలుగురాజుపల్లిలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు ఘర్షణకు దిగారు. సమాచారం అందుకున్న విజయపురిసౌత్ ఎస్ఐ కొండారెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేస్తుండగా వైసీపీ మూకలు పోలీసు సిబ్బందిపై రాళ్లదాడి చేశాయి. ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ సాంబనాయక్ తలకు తీవ్ర గాయమైంది. వెంటనే మాచర్ల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ మాచర్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయి టీడీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డారు.



వైసీపీ శ్రేణుల దాడిలో గాయపడిన నల్లల శ్రీధర్

సాయిధరమ్‌తేజ్‌పై దాడి

- డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ మూకలు
- త్రుటిలో తప్పించుకున్న తేజ్
- పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు
- అంతకుముందే వైసీపీ కవ్వింపు చర్యలు
- జనసేన, టీడీపీ శ్రేణులతో వాగ్వాదం, తోపులాట
- తాటిపర్తి రోడ్‌షోలో తీవ్ర ఉద్రిక్తత

గొల్లప్రోలు రూరల్, మే 5: సినీనటుడు సాయిధరమ్‌తేజ్‌పై ఆదివారం రాత్రి వైసీపీ మూకలు డ్రింక్ బాటిల్‌తో దాడికి పాల్పడ్డాయి. సరిగ్గా బాటిల్ పడే సమయంలో తేజ్ తప్పించుకోవడంతో పక్కనే ఉన్న జనసైనికుడికి తగిలి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు... జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా సాయిధరమ్‌తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేట వెళ్లేందుకు తాటిపర్తి మీదుగా వెళ్తున్నారు. అప్పటికే తాటిపర్తి గ్రామ వీధులన్నీ జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, మెగా అభిమానులతో నిండిపోయాయి. వారిని చూసి వైసీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. తేజ్ కాన్వాయ్ తాటిపర్తి మీదుగా వెళ్తుండగా బాంబులు వేసి బాణాసంచా కాల్చారు. ఈ సమయంలో జనసేన, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో బందోబస్తులో ఉన్న ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుళ్లు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు. ఈ గొడవ సద్దుమణగకుండానే చినజగ్గంపేటలో రోడ్‌షో ముగించుకున్న సాయిధరమ్‌తేజ్.. తాటిపర్తి గజ్జాలమ్మ సెంటర్‌కు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడికి సమీపంలో గుమిగూడి ఉన్న వైసీపీ శ్రేణుల్లో నుంచి ఒకరు డ్రింక్ బాటిల్‌ను ఆయన పైకి విసిరారు. దానినుంచి తేజ్ తప్పించుకోగా ఆ బాటిల్ పక్కనే ఉన్న జనసైనికుడు నల్లల శ్రీధర్‌కు తగిలి కంటిపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సాయిధరమ్‌తేజ్ తన రోడ్‌షో ముగించుకుని వెళ్లిపోయారు. బాధితుడిని హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, గాయపడిన శ్రీధర్‌ను పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ పరామర్శించారు.

రాచమల్లు అనుచరుడి లైంగిక వేధింపులు

- రక్షణ కల్పించాలంటున్న 19 ఏళ్ల యువతి

ప్రొద్దుటూరు టౌన్, మే 5: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ముఖ్య అనుచరుడు వడ్ల దాదాపీర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, తనకు అతడి నుంచి రక్షణ కల్పించాలని బాధిత యువతి (19) కోరారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు ప్రెస్‌క్లబ్‌లో ఆమె రాచమల్లుతో పాటు ఉన్న వడ్ల దాదాపీర్ ఫొటోను చూపించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2020 ఆగస్టులో మోక్షగుండం వీధిలో ఉన్న దాదాపీర్ ఇంటి మేడపై ఉన్న ఇంటిలో తమ కుటుంబం అద్దెకు దిగిందన్నారు. అప్పుడు తాను ఇంటర్ చదువుతున్నానని, తన తల్లి ఇంటిలో లేని సమయంలో వడ్ల దాదాపీర్ వచ్చి మాయమాటలు చెప్పి తనను లొంగదీసుకున్నాడని ఆరోపించారు. అప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు తన నిశ్చితార్థం కూడా చెడగొట్టాడని, ఉంటే తన వద్దే ఉండాలని, ఎక్కడికీ వెళ్లవద్దని బెదిరిస్తున్నాడని చెప్పారు. ఆయన వేధింపులు భరించలేక ఇల్లు మారామని, అయినా దాదాపీర్ వేధింపులు మానలేదని వాపోయారు. ఆయన మాట వినకపోతే తన తల్లిని కూడా చంపుతామని బెదిరిస్తున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తన తండ్రి ఏడు ఏడేళ్ల క్రితం చనిపోయాడని, తమకు దిక్కెవరు లేరని, ఆ వైసీపీ నాయకుని వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని బాధిత యువతితోపాటు, ఆమె తల్లి వేడుకున్నారు.

నిండు గర్భిణిపై దాడి చేస్తారా?: లోకేశ్

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): 'అధికార మదంతో ఇన్నాళ్లూ మీరు సాగించిన అరాచకాలకు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలవక తప్పదు' అని పెద్దిరెడ్డి వర్గాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలం కూటగోళ్లపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి సమక్షంలో తాగునీరు కోసం నిలదీసిందని నిండు గర్భిణీపై పెద్దిరెడ్డి మురాలు చేసిన దాడిని లోకేశ్ తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. 'పాపాల పెద్దిరెడ్డీ.. నీ పాపాలు శిశుపాలుడిని మించిపోయాయి. తాగునీరు అడగటమే ఆ నిండు గర్భిణీ చేసిన పాపమా? మీరు మనుషులేనా? మీ పాపాలకు తగిన శిక్ష మే13న జనం విధిస్తారు పెద్దిరెడ్డీ' అని ఆదివారం 'ఎక్స్' వేదికగా లోకేశ్ హెచ్చరించారు.

నిండు గర్భిణిని కిందపడేసి.. కాలితో తన్ని!



(మొదటి పేజీ తరువాయి)

కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన కల్యాణి ఇంటికి వెళ్లి.. వైసీపీకి ఓటేయాలని కోరారు. ఈ సందర్భంగా కల్యాణి(8 నెలల గర్భిణి) స్థానిక సమస్యలను ప్రస్తావించారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని, రాత్రిళ్లు చిన్నారులు బయట తిరగాలంటే భయంగా ఉందన్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన వైసీపీ నాయకులు.. ఆ విషయం వదిలేసి కల్యాణిని దుర్భాషలాడారు. ఆమె భర్త మల్లికార్జునను పిలిపించమని చెప్పారు. కల్యాణి తన భర్తకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చిన మల్లికార్జునపై 10 మంది వైసీపీ నాయకులు దాడికి దిగి గొంతు పట్టుకున్నారు. అడ్డుకోబోయిన కల్యాణిని కింద పడేసి కాలితో తన్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ద్వారకానాథ్‌రెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనార్హం. వైసీపీ నాయకుల దాడిలో కల్యాణి అపస్మారక స్థితికి చేరుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. కల్యాణి భర్త మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ప్రచారానికి వచ్చి తన భార్యను, తనను కొట్టారన్నారు. వైసీపీ అభ్యర్థి ద్వారకనాథరెడ్డి సతీమణి సమక్షంలోనే తమపై దాడి జరిగిందని, కనీసం ఆమె అడ్డు చెప్పలేదన్నారు. సుదర్శన్‌రెడ్డి, మల్లిరెడ్డి వారి అనుచరులు దాడి చేశారని తెలిపారు. ఈ విషయమై ములకలచెరువు పోలీసులకు ప్రభుత్వాస్పత్రి అవుట్‌పోస్టు సిబ్బంది సమాచారం అందించారు. ఇదిలావుంటే, ఈ ఘటన జరిగిన గంట తర్వాత తమను నిలదీసిన వారిని చితకబాదేందుకు వైసీపీ వారు దాదాపు 20 వాహనాల్లో మళ్లీ కూటగోళ్లపల్లెకు వచ్చారు. అప్పటికే అక్కడకు చేరుకున్న పోలీసులు వీరిని ఊరి బయటే అడ్డుకుని వెనక్కు పంపించేశారు.

బరితెగించిన వైసీపీ గూండాలు

- గుంటూరు ఆటోనగర్‌లో దుకాణాలకు నిప్పు

పెదకాకాని, మే 5 : గుంటూరు ఆటోనగర్‌లో టీడీపీ సానుభూతి పరులకు చెందిన ఏడు దుకాణాలకు వైసీపీవారు ఆదివారం నిప్పు పెట్టారు. రెండు రోజుల క్రితం ఆటోనగర్‌లో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ఆటోనగర్ మైనార్టీలు పెద్దగా హాజరు కాలేదు. దీంతో ఆయన ఆటోనగర్‌లోని టీడీపీ సానుభూతిపరులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సమావేశంలోనే కొందరు నాయకులపై ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆటోనగర్ దుకాణాలకు సెలవు కావడంతో టీడీపీ సానుభూతిపరుల దుకాణాలకు నిప్పు పెట్టారు. స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్లు వచ్చే లోపే పూర్తిగా 40 పాత కార్లు, విడి సామాన్లు కాలిపోయాయి. ఇది వైసీపీ ముష్కరుల పనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. బాధితులను టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ పరామర్శించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.



గుంటూరు ఆటోనగర్‌లో దగ్ధమైన పాత కార్లు

దళిత ఉద్యోగిపై దాడి

- ఓటుకు డబ్బులెందుకని ప్రశ్నిస్తే చితక బాదారు
- ఇంటికి వెళ్లి భార్యా పిల్లల ముందే దాడి
- విజయవాడలో చెలరేగిన వెలంపల్లి అనుచరులు



ప్రభుత్వ ఉద్యోగిపై దాడికి పాల్పడుతున్న వైసీపీ నేతలు

విజయవాడ(పాయకాపురం), మే 5: ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు అన్ని రకాల అక్రమాలకూ పాల్పడుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి అనుచరులు ఓ దళిత ఉద్యోగిపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఓటుకు డబ్బులు ఎందుకని ప్రశ్నించినందుకు రక్తమోడేలా కొట్టారు. పాయకాపురం 63వ డివిజన్‌లో ఆదివారం ఈ దాడి జరిగింది. విశాలాంధ్ర కాలనీకి చెందిన మానిపాటి మనోజ్‌కుమార్ నూజివీడు టౌన్‌లో రెవెన్యూ శాఖలో సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆదివారం ఇద్దరు వైసీపీ కార్యకర్తలు మనోజ్‌కుమార్ ఇంటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని కోరుతూ డబ్బులిచ్చే యత్నం చేశారు. అయితే తాను నిన్ననే ఓటు వేసేశానని, అయినా ఓటుకు డబ్బులు ఇవ్వడం ఏమిటని మనోజ్‌కుమార్ ప్రశ్నించారు. అవమానంగా భావించిన కార్యకర్తలు డివిజన్ నేతలకు ఫోన్‌లో తెలిపారు. కార్పొరేటర్ భర్త మోదుగుల గణేష్, వైసీపీ నాయకులు సీహెచ్.రవి, నాగు మరికొంత మంది నేరుగా ఉద్యోగి ఇంటికి వెళ్లారు. మా కార్యకర్తలనే ప్రశ్నిస్తావా అంటూ ఊగిపోతూ మూకుమ్మడిగా మనోజ్‌కుమార్‌ను ఇంట్లో నుంచి బయటకు లాగి విచక్షణా రహితంగా దాడి చేశారు. భార్యా పిల్లల ముందే బట్టలు చింపి రక్తమోడేలా చావబాదారు. దీంతో ఉద్యోగి భార్య, పిల్లలతో సహా నున్న రూరల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయంపై ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న నార్త్ జోన్ ఏసీపీ ప్రసాద్ స్టేషన్ వద్దకు వెళ్లి బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.



గాయపడిన దళిత ప్రభుత్వ ఉద్యోగి

కౌంటర్ ఫిర్యాదుతో రాజీకి ఎత్తుగడ

దళిత ఉద్యోగి ఇంటికి వెళ్లి దాడి చేసి అడ్డంగా బుక్కైపోయిన వైసీపీ నేతలు.. ఎలాగైనా తమపై కేసు నమోదు అవ్వకుండా చూసుకునేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుయుక్తులు పన్నుతున్నారు. అందులో భాగంగా ఓ మహిళా వైసీపీ కార్యకర్తను తీసుకువచ్చి ఆ దళిత ఉద్యోగి ఆమె చేయిపట్టుకున్నాడంటూ కౌంటర్ ఫిర్యాదు ఇప్పించారు. సదరు మహిళ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదయితే ఉద్యోగం పోతుందంటూ దళిత ఉద్యోగిని బెదిరిస్తున్నారు. అయినా సదరు ఉద్యోగి తన ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు ససేమిరా అంటున్నారు.

Printed and Published by Koganti Venkata Seshagiri Rao on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107, Editor : K. Srinivas, RNI No:3470/1960, Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.



గత ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన ప్రదేశాలు నేడు రూపును కోల్పోయి కళావిహీనంగా కనిపిస్తున్నాయి. నాడు రాజధాని ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దే క్రమంలో నగరంలో జరిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేడు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయి. పశ్చిమ నియోజకర్గంలోని వన్‌టౌన్‌లో పాలఫ్యాక్టరీ వద్ద ఉన్న చనమోలు ఫ్లై ఓవర్‌ను నవీకరించిన నాటి ప్రభుత్వం పాదచారులను, వాహనదారులను ఆకర్షించేలా రాజధాని కళ ఉట్టిపడేలా రంగులు వేయించింది. కాలక్రమేణా నాటి రంగులు వెలసిపోయి, ప్రభుత్వ నిరాదరణకు గురై కళావిహీనంగా కనిపిస్తోంది..







పోతిన మహేష్... ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు..!

● అడపా ప్రతాప్ చంద్

ధర్నాచౌక్: తిన్నింటి వాసాలు లెక్కపెట్టే పోతిన మహేష్ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిదని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ కో-కన్వీనర్ అడపా ప్రతాప్ చంద్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదనే అక్కసుతో వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకుని పార్టీ మారిన పోతిన మహేష్‌కు పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి, అర్హత లేదన్నారు. ఆయన సమర్థుడైతే గత ఎన్నికల్లో జనసేన టికెట్ ఇస్తే ఎందుకు గెలవలేదన్నారు. వీఎంసీ ఎన్నికల్లో ఒక్క కార్పొరేటర్‌ను కూడా గెలిపించలేకపోయారన్నారు. నీ మాటలు కట్టిపెట్టకపోతే నీ అవినీతి వివరాలను బయటకు తీస్తామని హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే తమ మద్దతు ఉంటుందని వంగవీటి మోహనరంగా సోషల్ ఆర్గనైజేషన్ సభ్యులు ప్రకటించారు. కూటమి తరుఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

హెచ్ఎస్‌జీ రాష్ట్ర కమిషనర్‌గా దోర్వాసుల

ధర్నాచౌక్: హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్స్ (హెచ్ఎస్‌జీ) ఏపీ నూతన కమిషనర్‌గా తనను నియవించినట్టు దోర్వాసుల రామ గంగాధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తనపై నమ్మకం ఉంచి కమిషనర్‌గా ఎన్నుకున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. హిందుస్థాన్ సౌట్ అండ్ గైడ్స్ ను రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టి విద్యార్థుల్లో దేశభక్తి, స్నేహభావం పెంపొందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు బాటలు వేస్తామన్నారు. చదువుకున్న యువత స్వచ్ఛందంగా హెచ్ఎస్‌జీలో చేరి దేశ సమగ్రాభివృద్ధికి తోడ్పాడాలని ఆయన సూచించారు.

ఓటు ఆవశ్యకతపై కవితల పోటీకి స్పందన

భవానీపురం: జాతీయ కవితా వేదిక ఆధ్వర్యం లో ఎన్నికల సందర్భంగా కవితల ద్వారా ఓటు ఆవశ్యకతను తెలియజేస్తూ సామాజిక చైతన్యం కోసం నిర్వహించిన రాష్ట్రస్థాయి కవితల పోటీ వర్చువల్ విధానంలో ఆన్‌లైన్‌లో ఆదివారం నిర్వహించారు. ఓటు-మన విధి-మన అధికారం అన్న అంశంపై పోటీలు నిర్వహించారు. పోటీల్లో 140 మంది పాల్గొనగా ఆరుగురు విజేతలుగా నిలిచారని, వీరికి పోస్టు ద్వారా డిజిటల్ ప్రశంసాపత్రం,మెమెంటోలను పంపుతామని జాతీయ కవితా వేదిక రాష్ట్ర కన్వీనర్ జే చక్రధర్, రామ్‌కుమార్ తెలిపారు.

సూపర్‌సిక్స్ పథకాలతో ఆర్థిక భరోసా

● యార్లగడ్డ ఎన్నికల ప్రచారంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి

ఉంగుటూరు, మే 5: టీడీపీ ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి ఆర్థికభరోసా కలుగుతుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ పాలనలో విపరీతంగా పెరిగిన ధరల నుంచి నిరుపేదలు, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చంద్రబాబు రూపకల్పనచేసిన సూపర్ సిక్స్ పథకాలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ అందుతాయని స్పష్టంచేశారు. మండలంలోని తేలప్రోలులో గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గెలుపును కాంక్షిస్తూ స్థానిక టీడీపీ గ్రామకమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రచారరథంపై గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితపేద ప్రజలకు సబ్‌ప్లాన్ నిధులు దరిచేరనివ్వకుండా అణగదొక్కే ప్రయత్నం చేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యేగా యార్లగడ్డను, మచిలీపట్నం ఎంపీగా బాలశౌరిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె కోరారు. టీడీపీ మండలాధ్యక్షుడు ఆరుమళ్ల వెంకట కృష్ణారెడ్డి, మహిళా అధ్యక్షురాలు మండవ రమ్యకృష్ణ, గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు, పార్టీ గ్రామాధ్యక్షుడు భీమవరపు వెంకటరెడ్డి, శివాజీ, మహేష్, గుడ్డేటి శ్యామ్, డి.కుమార్, గులిపల్లి సందీప్, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



తేలప్రోలులో యార్లగడ్డతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉండవల్లి శ్రీదేవి

బాపులపాడులో..

హనుమాన్‌జంక్షన్: కూటమి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం బాపులపాడు గ్రామంలో టీడీపీ గ్రామాధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు నాయకత్వంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తారకరామనగర్‌లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కూటమి తరుఫున పోటీ చేస్తున్న కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. నేతలు వీరమాచనేని సత్య ప్రసాద్, గార్లపాటి రాజేశ్వరరావు, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, వడ్లమూడి అంజనేయులు, పలగాని శ్రీనివాసరావు, దాసరి బెనర్జీ, యలమంచలి నాగమణి, బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరును పరిశీలిస్తున్న ఎన్నికల పరిశీలకులు మంజురాజ్వాల్, సెంట్రల్ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు పరిశీలన

చిట్టినగర్, మే 5: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆదివారం ఐజీ ఎంసీ స్టేడియంలో పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల కమిషనింగ్ (సిద్ధం) ప్రక్రియను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు మంజురాజ్వాల్ పరిశీలించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా ఈవీఎం, వీవీ ప్యాట్ కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈవీఎంలను రెండో దశ ర్యాండ్‌మైజేషన్ అనంతరం వచ్చిన ఈవీఎంలను ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పొలిటికల్ పార్టీ ప్రతినిధుల సమక్షంలో సెంట్రల్ రిటర్నింగ్ అధికారి స్వప్నిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కమిషనింగ్ విధానాన్ని, స్ట్రాంగ్ రూమ్‌లను మంజురాజ్వాల్ పరిశీలించారు.

ఓటమి భయంతో వైసీపీ కుయుక్తులు

● ఇండిపెండెంట్ అభ్యర్థితో గాజు గ్లాస్ గుర్తు ప్రచారం

అజిత్‌సింగ్‌నగర్, మే 5: వైసీపీ ఓటమి భయంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కుయుక్తులు పన్నుతోందని అందులో భాగంగానే ఇండిపెండెంట్ అభ్యర్థితో గాజు గ్లాస్ గుర్తును ప్రచారం చేయిస్తోందని జనసేన సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ విమర్శించారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఆదివారం జనసేన పార్టీ నేతలు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలంపల్లి శ్రీనివాస్ కుయుక్తులతో సెంట్రల్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీ ఫణిరాజును నిలబెట్టి గాజు గ్లాస్ గుర్తును ప్రచారం చేస్తూ కూటమి అభ్యర్థుల మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇండిపెండెంట్ ప్రచార రథంపై, కరపత్రాలు, స్టిక్కర్లు వంటి ప్రచారానికి సంబంధించిన వాటిపై జనసేన పార్టీ అనుమతి లేకుండా గాజు గ్లాస్‌తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫొటోను కూడా వాడుకుంటున్నారన్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని ఈవిషయంపై సెంట్రల్ రిటర్నింగ్ అధికారికి కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తక్షణమే ఎన్నికల అధికారులు ఇండిపెండెంట్ అభ్యర్థి గొల్లపల్లి శ్రీఫణిరాజును అరెస్ట్ చేయాలని, వారి ప్రచార వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలి

● ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

వన్‌టౌన్, మే 5: అర్హత ఉన్న ఉద్యోగులందరికీ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కల్పించాలని, ఈ విషయంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు స్టేట్ అసోసియేషన్ చైర్మన్ టి.వి ఫణిపేర్రాజు, స్టేట్ కోశాధికారి వీవీ మురళీకృష్ణ నాయుడు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌కుమార్ సంయుక్తంగా ఆదివారం ఒక ప్రకటన చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో విధుల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి తన పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా చూడాలని కోరారు. శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలను ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకోవాని కోరారు. గత ఎన్నికల్లో మాదిరి కాకుండా ఈసారి అధికంగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. అంగన్వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు వినియోగించుకునే చర్యలు తీసుకోవాలన్నారు. ఫెసిలిటేషన్ సెంటర్లకు వచ్చిన ఉద్యోగులకు, అధికారులకు ఎందుకు గందరగోళం అవుతుందో తెలియడం లేదన్నారు. ఏలూరు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయకుండానే తిరిగి వెళ్లిపోయారన్నారు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు కొందరు ఉద్యోగులకు ఓట్లు లేవని, కొంతమందిని గంటల తరబడి క్యూలో నిలబెట్టారని వివరించారు. కోనసీమ జిల్లా అమరావతిలో ఆర్టీసీ ఉద్యోగులను ఇంకోరోజు రావాలని వెనక్కి పంపారన్నారు. ఆర్టీసీ కండక్టర్లు, డ్రైవర మే 1 వరకు గడువు ఇచ్చినా 22వ తేదీ తరువాత వచ్చినవన్నీ తిరస్కరించారని దీంతో ఆర్టీసీ ఉద్యోగులు చాలామంది ఓటు హక్కును కోల్పోతున్నారన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని 12డీ ద్వారా గానీ పోస్టల్ బ్యాలెట్ ద్వారా గానీ ఓటు వేసేందుకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు.





లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్న అర్చకులు, పాల్గొన్న భక్తులు

దుర్గమ్మ సన్నిధిలో భారీగా భక్తులు

వన్‌టౌన్, మే 5: ఆదివారం సెలవుదినం కావడంతో దుర్గమ్మ సన్నిధికి భక్తుల రాక భారీగా పెరిగింది. సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు తరలివచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. పలువురు భక్తులు ఉదయం నుంచి జరిగిన వివిధ ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీ చక్రనవణార్చన, చండీహోమం, శాంతి కల్యాణం, నవగ్రహ హోమం, ఇంకా పలు ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. పలువురు భక్తులు అమ్మవారికి పొంగళ్ల సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులు శఠారు స్వీకరించి దక్షిణలు, కానుకలు సమర్పించుకున్నారు.

అన్నవితరణకు, స్వర్ణతాపడానికి విరాళాలు

ఆదివారం విరాళాల స్వీకరణలో భాగంగా స్థానిక మొగల్రాజపురం రత్నమాంబ వీధికి చెందిన యార్లగడ్డ లక్ష్మీ చారుమతి, కుటుంబ రాజేశ్వరరావు అమ్మవారి గోపుర స్వర్ణతాపడం నిమిత్తం రూ.లక్ష విరాళాన్ని అధికారులకు చెక్కురూపంలో అందజేశారు. అలాగే కొత్తపేటకు చెందిన ఎస్‌బీవీ రామగుప్తా కుటుంబ సభ్యులు నిత్యాన్నదానానికి రూ.1,00,116 విరాళాన్ని అధికారులకు చెక్కురూపంలో అందజేశారు. దుర్గమ్మ దర్శనానంతరం దాతలకు వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రం అందజేశారు.

దుర్గమ్మ సన్నిధిలో ఐపీఎస్ అధికారి కాంతిరాణా

సీనియర్ పోలీస్ అధికారి కాంతిరాణా ఆదివారం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో రామారావు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. ఈవో వారికి దుర్గమ్మ చిత్రపటం, శేషవస్త్రం, ఆశీర్వచనం అందజేశారు.

మంచివారికే ఓటు వేయండి

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు

ఉంగుటూరు, మే 5: ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు పెద్ద ఆయుధం, ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా ఓటువేయండి. తాత్కాలిక ప్రయోజనాలు చూడకుండా సమర్థులు, గుణవంతులైన మంచి రాజకీయ నేతలకు ఓటువేయండంటూ భారత మాజీ ఉపరాష్ట్రపతి, పద్మవిభూషణ్ ముప్పవరపు వెంకయ్యనాయుడు యువతకు పిలుపునిచ్చారు. కృష్ణాజిల్లా, ఉంగుటూరు మండలం, ఆత్కూరు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో వివిధ స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ పొందుతున్న యువతను ఉద్దేశించి ఆదివారం ఆయన ప్రసంగించారు. ఈసందర్భంగా ఓటుహక్కు ప్రాధాన్యతపై వివరించారు. యువత తప్పనిసరిగా ఓటు వేయడమేకాక తమ కుటుంబసభ్యులు, పరిచయస్థులందరూ ఓటుహక్కు వినియోగించుకునేలా చూడాలన్నారు. డబ్బు, కులం, మతం ప్రభావానికి లోనుకాకుండా గుణం, సమర్థత చూడాలని, బూతులు మాట్లాడనివారు, తప్పుడు పనులు చేయనివారిని గెలిపిస్తే మంచి ప్రభుత్వం వస్తుందన్నారు. అలాగే మంచి చట్టాలు, పథకాలు వస్తాయన్నారు. ప్రస్తుతం 60-70 శాతానికి పరిమితమైన ఓటింగ్‌ను 95 శాతానికి పెంచాలని, అందుకు యువత బాధ్యత తీసుకోవాలన్నారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఉపకరిస్తాయి

మరొకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడటానికి స్వర్ణభారత్ ట్రస్ట్‌లో అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత యువతకు ఎంతగానో ఉపకరిస్తాయని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్‌లో వివిధ కోర్సుల్లో శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న శిక్షణార్థులకు ఆదివారం ఆయన ధ్రువీకరణపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారితో కొద్దిసేపు ముచ్చటించారు. సమయపాలన క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్, రాష్ట్ర శాసనసభ సెక్రటరీ జనరల్ రామాచార్యులు ప్రసంగించారు. ట్రస్టీ అట్లూరి అశోక్‌కుమార్, ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దొంతినేని పరదేశి, ట్రస్ట్ సిబ్బంది, శిక్షణాకేంద్రాల డైరెక్టర్లు, శిక్షణార్థులు పాల్గొన్నారు.



ఓటుహక్కు ప్రాధాన్యతను వివరిస్తున్న వెంకయ్యనాయుడు

పట్టాల సమస్యను పట్టించుకోరేం..!

● 2వేల మంది ఎదురు చూపులు ● రుణాలు రాక అయోమయం

మొగల్రాజపురం: తమకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ వాసులు ఏళ్ల తరబడి ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తులు పంపుకుంటున్నా ఎవరూ కరుణించడం లేదు. ఉన్నఇళ్లకు కూడా ఎపుడో బీ-ఫారాలిచ్చినా అవి బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకోవడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదని వాపోతున్నారు. డివిజన్ల పునర్విభజన సమయంలో 18వ డివిజన్‌గా ఉన్న ఉడ్‌పేట, నెహ్రూనగర్, శిఖామణి సెంటర్, వాటర్ ట్యాంకు రోడ్డులో తూర్పుభాగం 7వ డివిజన్‌లో కలిపారు. డివిజన్‌లోని కొండ ప్రాంతంతో పాటు కొండ దిగువున ఉన్న అట్లూరి పరమాత్మ వీధి, పటమట వారి వీధి, బందిలదొడ్డి ఏరియా, సీఆర్ నగర్‌తో పాటు పాత 18వ డివిజన్ ప్రస్తుత కొత్త 7వ డివిజన్‌గా ఉన్న ఉడ్‌పేట, నెహ్రూనగర్‌లో ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి ఉంది. పక్కనే ఉన్న 24వ డివిజన్ గిరిపురంలో పట్టాలిచ్చారు. కానీ దానికి అనుకుని ఉన్న 7వ డివిజన్‌లో మాత్రం పట్టాలివ్వడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో దాదాపు 2వేల మందికి పట్టాలివ్వాల్సి ఉంటుంది.

పట్టాలివ్వకుండా తొక్కిపెడుతున్నారు

సొంగా సంజయ్ వర్మ, టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు



నేను ఈ ప్రాంతంలోనే నివాసం ఉంటా. అన్నిచోట్ల పట్టాలిచ్చారు. మా డివిజన్‌లో ఇటు వైపు ఉడ్‌పేట, నెహ్రూనగర్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో పట్టాలివ్వలేదు. సచివాలయంలో వాకబు చేస్తే మాకు ఉత్తర్వులు రాలేదని చెబుతున్నారు. 18వ డివిజన్‌గా ఉన్నపుడు అప్పటి కార్పొరేటర్ సర్వేలు చేస్తున్నారని ఇంకోటని కారణాలు చెప్పేవారు. ప్రస్తుత కార్పొరేటర్ మా ఏరియాలోకి రావడమే అరుదు. ఇక మా సమస్య ఏం పట్టించుకుంటుంది.

రుణాలివ్వడం లేదు

పటమట సతీష్ చంద్ర, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు



ఇల్లు కట్టుకుందామన్నా, కుమార్తె పెళ్లిచేద్దామన్నా, ఇతర అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకోవడానికి బీ ఫారాలు పనికిరావంటున్నారు. పట్టాలిస్తే ఏదన్నా ఉపయోగం ఉంటుంది. కొండ ప్రాంతంలో దాదాపు పదేళ్లుగా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు.



మండలిని కలిసిన రచయితల సంఘం

విజయవాడ కల్చరల్, మే 5 (ఆంధ్రజ్యోతి): జిల్లా రచయితల సంఘం నేతలు అవనిగడ్డలో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మండలి బుద్ధప్రసాద్‌ను ఆదివారం కలిశారు. తెలుగు భాషా సంస్కృతులకు ప్రాణప్రతిష్ఠ చేస్తామని పవన్ కల్యాణ్, తెలుగు భాషను పరిరక్షించడానికే కూటమిగా ఏర్పడ్డామని అమిత్‌షా చేసిన ప్రకటనను వారు స్వాగతించారు. మండలి బుద్ధప్రసాద్‌ను కలిసిన వారిలో రచయితల సంఘ నేతలు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచందు తదితరులు ఉన్నారు.

జంతు ప్రేమికురాలి న్యాయపోరాటం

వన్‌టౌన్ మే 5: పెంపుడు శునకం మృతికి కారణమైన పశువుల వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ జంతు ప్రేమికురాలు న్యాయ పోరాటానికి సిద్ధపడింది. ఈ మేరకు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వివరాలిలా ఉన్నాయి. సత్యనారాయణపురం కానుమూరి వారి వీధిలో ఉంటున్న శనక్కాయల లీలాకుమారి నాలుగున్నరేళ్ల వయసున్న లాబ్ జర్మన్ కంట్రీ బ్రీడ్ శునకం రూబీని ముద్దుగా పెంచుకుంటోంది. రెండు నెలల క్రితం శునకం అనారోగ్యానికి గురవగా సీతన్నపేట గేటు వద్ద ఏబీసీ పెట్ కేర్ వైద్యుడు కాసర్ననేని రామకృష్ణ వద్దకు తీసుకువెళ్లింది. అక్కడ పరీక్షించి శునకానికి శస్త్రచికిత్స చేసి గర్భసంచి తీసేయాలని, రూ.25వేలు ఖర్చవుతుందన్నారు. ఆ తరువాత శునకం కోలుకుంటుందని చెప్పారు. దీంతో ఆమె అంగీకరించి ముందుగానే నగదు చెల్లించింది. గత నెల 23న శునకానికి శస్త్రచికిత్స చేసి గర్భసంచి తీసేయకుండా పెద్దపేగును కోసి కుట్లు వేశారని దీంతో శునకం అదేరోజు మృతిచెందిందని ఆమె ఆరోపించారు. తన శునకం మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే చులకన, నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించింది. దీనిపై ఆమె న్యాయపోరాటానికి దిగుతూ జాతీయ జంతు సంరక్షణ సమితి.రాష్ట్ర జంతు సంరక్షణ సమితి వంటి జీవకారుణ్య సంస్థలకు, రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌కు లేఖలు రాశారు.

తూర్పు వైసీపీలో అంతర్గత విభేదాలు

● ఇతర నేతల రాకను వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు
● బహిరంగంగానే ఒకరిపై ఒకరి ఆరోపణలు
● పార్టీ పరువు తీయొద్దంటూ పెద్దల గగ్గోలు

రామలింగేశ్వరనగర్, మే 5: ఎన్నికల వేళ వైసీపీలో చేరికలు వివాదాలకు దారితీస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలగైనా గెలవాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు వారి మెడకే చుట్టుకుంటున్నాయి. 16వ డివిజన్‌లో ఇటీవల జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన ఓ నేత చేరిక ఇష్టంలేని స్థానిక అధికార పార్టీ నేత ఆదివారం ఓ కార్యక్రమంలో బహిరంగంగానే తన అక్కసును వెళ్లగక్కగా అతడిపై పార్టీలో చేరిన నేతతో పాటు మరో వైసీపీ నేతలిద్దరు సదరు నేత ధనదహాన్ని అందరి ముందు బహిర్గతం చేశారు. కొందరు వైసీపీ నేతలు తెలిపిన వివరాలు ప్రకారం డివిజన్‌కు చెందిన జనసేన పార్టీ నేత వెన్న శంకర్ ఇటీవల వైసీపీలో చేరారు. ఈ చేరికను మాజీ కార్పొరేటర్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం. ఇప్పటి వరకు డివిజన్ తనకెదురులేదని, అతడి రాకతో ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఇబ్బందులు తప్పవనే అనుమానంతో ఆ వర్గం ఆదివారం డివిజన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వివాదానికి తెర తీశారు. వెన్నశంకర్ సహా 17వ డివిజన్‌కు చెందిన వైసీపీ నేత శ్రీనివాస చౌదరి కూడా పాల్గొని హడావుడి చేశారు. దీంతో డివిజన్ వైసీపీ అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్లు వివాదానికి దిగి పక్క డివిజన్ వాళ్లు ఇక్కడి కొత్త నేతలతో కలిసి తమ డివిజన్‌లో ఎందుకు హడావుడి చేస్తున్నారంటూ వివాదానికి తెరలేపారు. దీంతో శ్రీనివాస్ చౌదరితో పాటు ఇతర వైసీపీ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తున్నామని నీ లాగా అక్రమ సంపాదన కోసం కాదని, ఇటీవల డివిజన్‌లో జరిగిన ఒక అనధికార నిర్మాణంలో రూ.లక్ష నా చేతులతో ఇప్పించానని అప్పుడు పక్క డివిజన్ వాడినని గుర్తు లేదా అని మాజీ కార్పొరేటర్‌పై ఎదురుతిరిగారు. గతంలో జరిగిన ఓ ఎన్నికలలో ఓ ప్రముఖ నేత ఎన్నికలకు రూ.70లక్షలిస్తే వాటిని దిగమింగిన నువ్వా ఈ రోజు మాట్లాడుతున్నావంటూ నిలదీశారు. విషయం పెద్దదవుతుందని గ్రహించిన ఇతర వైసీపీ నేతలు ఇరువర్గాలను అక్కడి నుంచి పంపేయడంతో వివాదం సద్దుమణిగింది. ఈ వివాదంతో పార్టీ అంతర్గత విభేదాలే కాకుండా, డివిజన్‌లోని అవినీతి అక్రమాలు కూడా రోడ్డెక్కడంతో డివిజన్ ప్రజలు వారిని చూసి అసహ్యించుకుంటున్నారు.

ఏపీలో హింస రాజ్యమేలుతోంది: కనకమేడల

న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో హింస రాజ్యమేలుతోందని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం ఇక్కడ తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 'రాష్ట్రంలో శాంతిభద్రతలు అల్లకల్లోలంగా ఉన్నాయి. అనకాపల్లిలో కూటమి నాయకులపై జరిగిన దాడే అందుకు నిదర్శనం. అనకాపల్లిలో వైసీపీ నేతలు బీజేపీ కార్యకర్తలను చెప్పులతో కొట్టారు. పరామర్శకు వెళ్లిన ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌కూ అదే పరిస్థితి ఎదురైంది. ఏపీలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు' అని కనకమేడల అన్నారు.

స్థిరాస్తి లేని జగన్‌కు లక్షల కోట్ల ఆస్తులా?

▸ లెక్కబెట్టాలంటే ఏపీలో ఆడిటర్లు సరిపోరు: ఆనం

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): 'జగన్‌కు తన తండ్రి నుంచి ఒక్క స్థిరాస్తి రాలేదని తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి రూ.లక్షలాది కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి?' అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 'ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని రూ.లక్షల కోట్లు కూడబెట్టుకోవడానికి ఉపయోగించిన జగన్ ఆస్తులు లెక్కపెట్టాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆడిటర్లు సరిపోరు. జగన్ అక్రమాస్తుల సామ్రాజ్యానికి పెట్టని కోటగా ఉన్న రోత పత్రిక, టీవీ గురించి, ఉన్న ఇల్లు గురించి, తిరుగుతున్న కారు గురించి కూడా అఫిడవిట్‌లో చెప్పుకోలేని దుస్థితిలో జగన్ ఉన్నారు. కెల్విన్ టెక్నాలజీస్‌లో వైఎస్ భారతీరెడ్డి, జగన్ బావమరది ఈసీ దినేశ్‌రెడ్డి, జగన్ కుమార్తెలు వంద శాతం వాటాలు కలిగి ఉన్నారు. ఆ కంపెనీల నుంచి సండూర్ పవర్, కార్మ లేషియో, జగతి పబ్లికేషన్స్... అన్నింటిలోకీ నిధులు దారి మళ్లించారు. ఆస్తుల మార్కెట్ విలువ, బినామీ పేర్లతో ఉన్న వాటి విలువ కలిపితే అది రూ.8 లక్షల కోట్లు దాటుతుంది. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిపై లేనన్ని మనీలాండరింగ్ కేసులు జగన్‌పై ఉన్నాయి. 19 ఏళ్ల కిందట పెట్టిన పెట్టుబడి ధరనే చూపిస్తూ విలువను దాచిపెట్టి జగన్ జనాలను మోసం చేస్తున్నారు' అని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. 'నిజం మాట్లాడితే సీఐడీ అధికారులు పరిగెత్తుకుంటూ మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వచ్చారు. డీజీపీ ఆదేశాల మేరకు చంద్రబాబు, లోకేశ్‌లకు నోటీసులివ్వాలని వచ్చారు. వాళ్లు ఏం తప్పు చేశారో చెప్పాలి' అని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. 'జగన్ ఒక చెత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్‌పై మేం ప్రశ్నించడం, నిజం చెప్పడం తప్పా? ల్యాండ్ టైటిలింగ్ చట్టం మీద మాట్లాడుతూనే ఉంటాం. ప్రజలు నష్టపోతుంటే మాట్లాడాల్సిన బాధ్యత మాపై ఉంది' అని ఆనం స్పష్టం చేశారు.

వైసీపీ దుష్ప్రచారం కనిపించడం లేదా?: పట్టాభి

'రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై జరుగుతున్న దాడుల మీద ఏం చర్యలు తీసుకున్నారు? వైసీపీ దుష్ప్రచారాలు ఎన్నికల కమిషన్‌కు కనపడటం లేదా? వాటిని ఎందుకు అరికట్టడం లేదు? నిజాలు చెబుతుంటే మాపై సీఐడీ విచారణ వేయడం ఎంత వరకు సమంజసమో చెప్పాలి?' అని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 'ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో రకరకాలుగా వాయిస్ కాల్స్, మెసేజ్‌లతో పింఛన్లను టీడీపీనే అడ్డుకుందని దుష్ప్రచారం చేస్తోంది. దానిపై సీఐడీ ఎందుకు కేసు పెట్టడం లేదు? దానిపై ఫిర్యాదు చేశాం కదా? ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు తుంగలో తొక్కి, ఒక చీఫ్ సెక్రటరీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో వృద్ధుల ప్రాణాలు పోతుంటే ఆ నెపాన్ని టీడీపీపైకి నెట్టి విష ప్రచారం చేస్తుంటే వారిపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోదా? ఎన్నికలప్పుడు నిజాలు చెప్పే హక్కు మాకు లేదా? ఇప్పటికైనా వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్‌పై అంత గోప్యత ఎందుకు? అసలు పోస్టల్ బ్యాలెట్‌పై అన్ని పార్టీలకు అధికారికంగా సమాచారం ఇచ్చారా? రాష్ట్రంలో ఎంత మంది ఉద్యోగులను ఎన్నికల విధుల్లోకి తీసుకున్నారు? తక్షణమే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌పై పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి' అని పట్టాభి డిమాండ్ చేశారు.

జగన్ రాక్షస పాలనలో రైతుల ఆత్మహత్యలు

▸ ల్యాండ్ టైటిలింగ్‌తో భూములు కొట్టేసే కుట్ర

▸ రైతులను అన్ని విధాలా మోసం చేసిన జగన్: కూటమి నేతలు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): 'జగన్ రాక్షస పాలనలో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జగన్ ప్రభుత్వం ఆదుకోక, అప్పులు తీర్చలేక రైతులు ఉరికొయ్యలపాలవుతున్నారు' అని ఎన్డీయే కూటమి నేతలు మండిపడ్డారు. టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెలుగురైతు సంఘం అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, జనసేన నేత శివశంకర్, బీజేపీ నేతలు పాతూరి నాగభూషణం మాట్లాడారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... విత్తనం నుంచి విక్రయం వరకు రైతులను ఆదుకోవడంలో వైసీపీ చేతులెత్తేసిందన్నారు. గుట్టుచప్పుడు లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలభూములను కొట్టేసేందుకు జగన్, జేగ్యాంగ్ చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై బొత్స, ధర్మాన, సజ్జల, అజయ్‌కల్లంలు ప్రజల్లోకి వచ్చి అబద్ధాలు చెప్తున్నారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల పేరుతో రైతులను నిలువునా దగా చేశారని, ప్రైవేట్ వ్యాపారులను కొనకుండా చేశారన్నారు. జనసేన నేత శివశంకర్ మాట్లాడుతూ... రైతు వ్యతిరేక చర్యలతో వైసీపీ రైతులను రోడ్డు పాలు చేసిందన్నారు. రైతులు ఆత్మహత్యలపై వైసీపీ ఒక్క నివారణ చర్య చేపట్టలేదన్నారు. 403 మండలాల్లో కరువు ఉంటే 106 మండలాల్లో మాత్రమే కరువు ఉందని దగా చేసిందన్నారు. బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం మాట్లాడుతూ... స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి జగన్ పాలనలో నాగార్జునసాగర్ రైట్ కెనాల్ నుంచి సాగునీరు రాక దర్శి నియోజకవర్గం తాళ్లూరులో పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. దేశానికి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్‌ను నిర్వీర్యం చేశారన్నారు.

రోహిత్ వేముల పేరుతో చట్టం

▸ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ఏ విద్యార్థి కూడా రోహిత్ వేముల మాదిరిగా కుల వివక్ష, మత దౌర్జన్యాలకు గురికాకుండా ఆయన పేరుతో చట్టాన్ని తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. హెచ్‌సీయూ పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్ వేముల మృతి కేసులో తెలంగాణ పోలీసులు ఇటీవల దాఖలు చేసిన రిపోర్టుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ఆదివారం 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ రోహిత్ కుటుంబానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. రోహిత్ కేసు దర్యాప్తులో గతంలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. కేసు రిపోర్టును గతేడాది జూన్‌లో సిద్ధం చేసినట్లు పోలీసులు తెలిపారన్నారు.

సీఎస్ జవహర్‌రెడ్డినీ తప్పించాలి: వర్ల

▸ పలు అంశాలపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌రెడ్డి సేవకే అంకితమౌతున్న డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డితో పాటు సీఎస్ జవహర్‌రెడ్డిని కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈసీని కోరారు. టీడీపీ ఫిర్యాదుల్ని పరిశీలించి, డీజీపీ కసిరెడ్డిపై చర్యలు తీసుకున్న ఈసీని ఆయన అభినందించారు. ఆదివారం అమరావతి సచివాలయంలో అదనపు సీఈవోను వర్ల రామయ్యతో పాటు మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ, టీడీపీ నేతలు కోడూరి అఖిల్, మన్నవ సుబ్బారావు, వంశీకృష్ణ కలిసి, పలు అంశాలపై ఫిర్యాదు చేశారు. పింఛన్ల పంపిణీలో చంద్రబాబు కుట్ర చేస్తున్నట్లు వైసీపీ చేసిన దుష్ప్రచారంలో సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు సీఎం జగన్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కుట్రదారులేనని, ఎఫ్ఐఆర్‌లో వీరి పేర్లనూ చేర్చాలని కోరారు. నలుగురు టీడీపీ మహిళా నేతలపై అసభ్యంగా పోస్టులు పెట్టిన వారిని గుర్తించి, వెంటనే అరెస్ట్ చేయించాలన్నారు. అనంతరం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. 'ఈసీకి చాలా ఫిర్యాదులిచ్చాం. వాటిపై ఏ చర్యలు తీసుకున్నారో తెలీదు. కానీ వైసీపీ ఫిర్యాదు చేయగానే చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన ఈసీ.. మా ఫిర్యాదులపై కూడా చర్యలు తీసుకోవాలి. జగన్‌రెడ్డి, సజ్జల మా నాయకులను దుర్భాషలాడుతున్నారు. ఆ వాయిస్‌లు కూడా ఇచ్చాం. వీటిపై చర్యలు తీసుకోవాలి. డీజీపీ కసిరెడ్డి అధికారపార్టీకి కొమ్ముకాస్తున్నట్లు ఈసీ గుర్తించింది. డీజీపీకి ఉండటానికి ఆయనకి అర్హత లేదు. సాక్ష్యాధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేయగా, కసిరెడ్డిపై వేటు వేసిన ఈసీకి అభినందనలు. జగన్ బృందంలోని సీఎస్ జవహర్‌రెడ్డిని కూడా త్వరగా బదిలీ చేస్తేనే, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగుతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు కొట్టేయాలని జగన్ చూస్తున్నాడు. ఈ చట్టంపై ప్రజలకు వాస్తవాలు చెప్పే హక్కు మాకుంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని రద్దు చేస్తామనడంలో తప్పేముంది? తెలిసి తప్పు చేసిన ఏ అధికారినీ ఉపేక్షించం. శంకరగిరి మాన్యాలు పట్టిస్తాం' అని వర్ల హెచ్చరించారు.

అమరావతిని బతికించుకుందాం

5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక

▸ రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వైసీపీ
▸ రాజధానిపై కల్లబొల్లి మాటలతో నమ్మించిన జగన్
▸ అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాటతో ద్రోహం
▸ అప్పుల్లో మునిగాం... ఈసారి అభివృద్ధికి ఓటేద్దాం
▸ మళ్లీ చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి
▸ 300మంది రాజధాని మహిళా రైతుల ప్రచారం
▸ 15 రోజుల్లో... పది నియోజకవర్గాల్లో పర్యటనలు
▸ కూటమి అభ్యర్థులను గెలిపించాలని వినతులు



మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో అమరావతి రైతుల ప్రచారం

మంగళగిరి, మే 5: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు ఎంత ముఖ్యమో తెలియదు గానీ అమరావతి రైతులకు మాత్రం కీలకంగా మారాయి. వారు ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తున్నారు. అందుకే రాజధానిని బతికించుకోవడమే లక్ష్యంగా ప్రచారం బాటపట్టారు. రాజకీయ పార్టీల గెలుపోటములు తమకు ముఖ్యం కాదని, రాజధాని అమరావతి గెలవాలన్నదే తమ ఉద్దేశమని చెబుతున్నారు. రాజధాని రైతు కుటుంబాలకు చెందిన మహిళలు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ అమరావతిని గెలిపించి, తమను బతికించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. మహిళా రైతులు పెద్దసంఖ్యలో వివిధ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, ప్రచారం చేస్తున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలకు అభ్యర్థులు సైతం భయపడిపోయి ఉదయం, సాయంత్రం మాత్రమే ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. కానీ వీరు మాత్రం మండుటెండను సైతం లెక్కచేయకుండా నియోజకవర్గాల్లో తిరుగుతూ తమకు న్యాయం చేయండని ప్రజలను బతిమాలుకుంటున్నారు. అమరావతి రైతులు గత 15 రోజులుగా తాడికొండ, మంగళగిరి, వేమూరు, పత్తిపాడు, గన్నవరం, గుడివాడ, అద్దంకి, ఉండి, భీమవరం, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రచార కార్యక్రమాలను కొనసాగించారు. మొత్తం 300 మంది రైతులు రెండు బృందాలుగా విడిపోయి రెండేసి నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఈ బృందాల్లో అత్యధిక శాతం మంది మహిళా రైతులే ఉండటం విశేషం. ఈ ప్రచార పర్యటనలు ఇంకా కొనసాగుతున్నాయి. రైతు బృందాలు తమ ప్రచారంలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ మినహా మిగతా అన్ని రాజకీయ పక్షాలు రాజధాని అమరావతికి సానుకూలంగానే ఉండటంతో పాటు రైతుల ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తున్నాయి. వైసీపీ మాత్రమే వ్యతిరేకంగా పావులు కదుపుతూ రాష్ట్ర భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐదేళ్లూ అమరావతి పనులు సాగి ఉంటే...

రాబోయే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే రాష్ట్ర రాజధానిగా అమరావతి నిలదొక్కుకుంటుందని, రాజధాని లేని రాష్ట్రమన్న అపఖ్యాతి నుంచి ఏపీ బయటపడుతుందని అమరావతి రైతులు ఓటర్లకు వివరిస్తున్నారు. ఐదేళ్లపాటు రాజధాని అమరావతి పనులు కొనసాగి ఉంటే రాష్ట్రం అప్పులబారిన పడేది కాదని పేర్కొంటున్నారు. అమరావతి కేవలం తమ భవిష్యత్తు ఒక్కటే కాదని.. 5 కోట్ల మంది ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకని వివరిస్తున్నారు. అమరావతిని ధ్వంసం చేయాలని సీఎం జగన్ ఎన్ని కుయుక్తులు పన్నినా... అసత్య ప్రచారాలు చేసినా, తమను ఎంతగానో అవమానించి, అవహేళనలకు గురిచేసినా వెనకడుగు వేయకుండా ఆశయ సాధన కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని చెబుతున్నారు. అమరావతి రూ.2లక్షల కోట్ల సంపదని అర్థం చేసుకోవడంలో జగన్ ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాజధాని నిర్మాణం కోసం తమ భూములు వదులుకుని త్యాగాలకు సిద్ధపడ్డామని వారు ప్రజలకు వివరిస్తున్నారు. తాము ఇచ్చిన భూముల్లో తమకు కేవలం 25శాతం మాత్రమే రిటర్నబుల్ ప్లాట్ల రూపంలో ఇచ్చి మిగతా 75 శాతం భూములను రాజధాని కోసం వినియోగిస్తామని ఆనాటి టీడీపీ ప్రభుత్వం ముందస్తుగా చెప్పినప్పటికీ సంతోషంగా అంగీకరించామని, తమ బిడ్డలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు చెందినవారి పిల్లలు సైతం పొరుగు రాష్ట్రాలకు వలసలు పోకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకునే వెసులుబాటు లభిస్తుందని ఆనందించామని పేర్కొంటున్నారు. కానీ రాజధాని ఇక్కడే ఉంటుందని జగన్ కల్లబొల్లి మాటలతో తమను నమ్మించి అధికారంలోకి వచ్చాక మాట తప్పి మూడు రాజధానుల పేరిట ద్రోహం చేశారని ఆవేదన వెలిబుచ్చుతున్నారు. జగన్ నిర్వాకంతో తమ త్యాగం వృథాగా మారి, భూములన్నీ నిష్ప్రయోజనమయ్యాయని వాపోతున్నారు. రాష్ట్రాన్ని, రాజధానిని అభివృద్ధి చేసేవారికే ఓటేయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మళ్లీ చంద్రబాబును ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెడితే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదని వారు ప్రజలకు వివరించి చెబుతున్నారు.


2,400 మందిపై 3,600 కేసులు పెట్టారు



రాజధాని అమరావతి ఉద్యమకారులపై రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టి భయభ్రాంతులను చేసేందుకు పదేపదే ప్రయత్నించింది. మొత్తం 2,400 మందిపై ఇప్పటివరకు సుమారు 3,600 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణ నిమిత్తం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. మా ఉద్యమం ఆరంభమై ఇప్పటికి 1,600 రోజులు అవుతోంది. 2019లో రాష్ట్రంలో ప్రభుత్వం మారేంతవరకు రాజధాని గ్రామాల్లో ఎక్కడా అమల్లో లేని 30 పోలీసు యాక్ట్ జగన్ సీఎం కాగానే అమల్లోకి వచ్చింది.


\- కొమ్మినేని వరలక్ష్మి,
అమరావతి ఉద్యమ మహిళా రైతు

రైతుల ఉసురు పోసుకోవద్దు



రాజధాని రైతుల ఉసురు పోసుకోకుండా ధర్మబద్ధంగా, రాజ్యాంగ బద్ధంగా నడుచుకోవాలని పాలకులకు విన్నవించుకుంటూ వచ్చాం. ఒప్పందం ప్రకారం రాజధానిని ఇక్కడే కొనసాగించాలని కోరడమే తప్పన్నట్టుగా ప్రభుత్వం మాపై దమనకాండ సాగించింది. పోలీసులతో కవాతు చేయిస్తూ రాజధాని గ్రామాల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇది మాకు మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రానికే అతిపెద్ద అన్యాయమని ప్రజలకు వివరించి, న్యాయాన్ని అర్థించడానికి ప్రచారంలోకి దిగాం.

\- గుమ్మా రమాదేవి, మహిళా రైతు



బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పై జారిపడిన బండరాయిని ఢీకొని ఆగిన గూడ్స్ ఇంజన్

కేకే లైన్‌లో జారిపడిన బండరాళ్లు

▸ రాయిపైకి ఎక్కి నిలిచిపోయిన గూడ్స్ ఇంజన్

అరకులోయ, మే 5: కొత్తవలస-కిరండోల్ (కేకే) లైన్‌లోని బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌పై బండరాళ్లు జారిపడ్డాయి. ఆ తరువాత కొద్దిసేపటికే ఆ మార్గంలో వెళ్లిన జంబో గూడ్స్ ఇంజన్ బండరాయిపైకి ఎక్కి ఒక్కసారిగా నిలిచిపోయింది. బొడ్డవర-శివలింగపురం రైల్వే స్టేషన్ల మధ్య 41వ కిలోమీటరు వద్ద ఆదివారం ఉదయం ఆరు గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బండరాయిపైకి ఎక్కిన ఇంజన్ తొలగింపు, ట్రాక్ పునరుద్ధరణ పనులను ఉదయం 11.30 గంటల ప్రాంతంలో పూర్తిచేశారు. విరిగిపోయిన ట్రాక్‌కు సంబంధించిన ఐరన్ కమ్మీని మార్చారు. ఈ కారణంగా విశాఖపట్నం నుంచి కిరండోల్ వెళ్లాల్సిన పాసింజర్ రైలును విజయనగరం జిల్లా ఎస్.కోటలో దాదాపు ఐదు గంటలపాటు నిలిపివేశారు.

పాలిసెట్ తుది కీ విడుదల.. 10లోగా ఫలితాలు

అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): పాలిసెట్ తుది కీని సాంకేతిక విద్యాశాఖ ఆదివారం విడుదల చేసింది. మంగళవారం ప్రాథమిక కీని విడుదల చేసి దానిపై అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫైనల్ కీని అందుబాటులోకి తెచ్చింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ నెల 10వ తేదీ నాటికి ఫలితాలు విడుదల చేయాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించి, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ చేపడతారు.

మహిళా శక్తే లక్ష్యం!

టీడీపీ ప్రచార వ్యూహం

▸ ఇంటింటికీ ప్రత్యేక కరపత్రాలు
▸ మహిళా గ్రూపులతో విడివిడి సమావేశాలు
▸ వచ్చే వారం రోజులూ అమలు

అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): మహిళా శక్తి పేరుతో మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోలో వరాలు ప్రకటించిన ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వారిని ఆకట్టుకొనే దిశగా ప్రత్యేక ప్రచార వ్యూహం రూపొందించుకుంటోంది. సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళల్లోకి తమ హామీలను విస్తృతంగా తీసుకెళ్లగలిగితే గెలుపునకు ఢోకా ఉండదన్న యోచనతో వారిపై దృష్టి పెట్టింది. వచ్చే వారం రోజులూ ఈ వ్యూహం అమలుపై పనిచేయాలని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు సూచించారు. తమ నగదు పథకాలన్నీ మహిళల పేరుతో అమలవుతుండటంతో వారి మద్దతు తమకు ఎక్కువగా ఉందన్న ఆశాభావంతో అధికార పార్టీ ఉంది. దానిని దృష్టిలో ఉంచుకొని టీడీపీ కూడా తన మేనిఫెస్టోలో వారికి పెద్ద పీట వేసింది. వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మించి తాము మరింత సాయాన్ని మహిళలకు అందిస్తామని ఈ మేనిఫెస్టో ద్వారా ఆ పార్టీ ప్రకటించింది. ఉదాహరణకు అమ్మ ఒడి పేరుతో ప్రతి కుటుంబంలో స్కూలుకు వెళ్లే ఒక విద్యార్థికి వైసీపీ ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేలు ఇస్తోంది. కుటుంబంలో స్కూలుకు వెళ్లే ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి తల్లికి వందనం పథకం కింద తలకు రూ.15 వేలు ఇస్తామని టీడీపీ ప్రకటించింది. వైసీపీ ప్రభుత్వం 45-60 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఇంటికి ఒకరికి ఇస్తోంది. 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు తలా రూ.1,500 ఇస్తామని టీడీపీ ప్రకటించింది. ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కూడా వాగ్దానం చేసింది. డ్వాక్రా సంఘాల వారికి రూ.10 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు ఇస్తామని కూడా తెలిపింది. ఈ వాగ్దానాలపై ఆ పార్టీ నిర్వహించిన సర్వేలో మహిళల్లో వీటికి మంచి స్పందన వస్తున్నట్లు తేలింది. దీంతో ఈ వాగ్దానాలను మరింత విస్తృతంగా మహిళల్లోకి తీసుకువెళ్లడంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. మహిళలకు సంబంధించి ముఖ్యమైన వాగ్దానాలపై ప్రత్యేక కరపత్రాలు తయారు చేయించి ఇంటింటికి పంపాలని నిర్ణయించింది. ఊరికే ఓటు అడగడం కాకుండా మహిళలను కలిసి ఈ వాగ్దానాలను వివరించి చెప్పాలని పార్టీ శ్రేణులకు టీడీపీ నాయకత్వం సూచించింది. కరపత్రాలను వెంటనే రంగంలోకి తేవాలని నియోజకవర్గ ఇన్‌చార్జులకు సూచించారు. దీంతోపాటు వైసీపీ ఐదేళ్ల పాలనలో మహిళలకు భారంగా పరిణమించిన అంశాలను కూడా పదేపదే వారికి గుర్తు చేయాలని కూడా టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. 'ఆదాయాలు పెరగకపోయినా ఇళ్లలో ఖర్చులు పెరిగిపోయాయి. దీనితో అనేక కుటుంబాలు అప్పులపాలవుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలకు అడ్డే లేకుండా పోయింది. కరెంటు బిల్లులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి చోటా రౌడీయిజం పెరిగిపోయి మహిళలు భయపడాల్సి వస్తోంది. యువతలో గంజాయి వాడకం ఎక్కువై పిల్లల భవిష్యత్తుపై తల్లులు బెంగ పెట్టుకొనే పరిస్థితులు వచ్చాయి. ఏదైనా సమస్య గురించి నోరు తెరిస్తే మహిళలపైనా కేసులు పెట్టి భయపెట్టిస్తున్నారు. చదువుకొన్న పిల్లలకు ఉద్యోగాలు లేకపోవడం తల్లులను బాధిస్తోంది. ఇటువంటి అనేక అంశాలు మహిళలకు బాధాకరంగా తయారయ్యాయి. కేవలం హామీలే కాకుండా వైసీపీ వైఫల్యాలపై కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించాం' అని టీడీపీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. కొందరు అభ్యర్థులు ఈ సూచనను వెంటనే అందుకొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహనరావు తన గొంతుతో ఒక రికార్డింగ్ చేసి ఫోన్లకు పంపిస్తున్నారు. 'పన్నెండు సంవత్సరాల కొడుకు కూడా గంజాయికి అలవాటు పడితే ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. పట్టణాల్లో ఆ పరిస్థితులు దాపురించాయి. ఇటువంటి వాటిని ఉక్కుపాదంతో అణిచివేసే వ్యక్తి చంద్రబాబు ఒక్కరే. ఆయన మళ్లీ రావాలని ఓటు వేయండి' అని ఫోన్ మెసేజ్‌లలో కోరుతున్నారు. మిగిలిన అన్ని వర్గాల వారిలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వ్యాపించినా పేద వర్గాలకు చెందిన కొందరు మహిళల్లో ఇంకా కొంత ప్రభుత్వ సానుకూలత ఉందన్న అభిప్రాయం ఉండటంతో టీడీపీ ఇప్పుడు ఆ వర్గాల వారిని ఆకట్టుకోడానికి పని చేస్తోంది.

రాజా సింగ్, నూపుర్ శర్మల హత్యకు కుట్ర!

▸ గుజరాత్‌లో మతబోధకుడు మౌల్వీ సోహెల్ అరెస్టు



సూరత్, మే 5: హిందూ నాయకుల హత్యకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో మత బోధకుడు మౌల్వీ సోహెల్ అబూబకర్ తిమోల్ (27)ను గుజరాత్‌లోని సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్, ఆ పార్టీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ, ఓ హిందీ టీవీ న్యూస్ ఛానల్ ప్రధాన సంపాదకుడు సురేష్ చవ్హాంకే, మరికొందర్ని హత్య చేయడానికి కుట్ర పన్నినట్టు సీనియర్ పోలీసు అధికారి అనుపమ్ సింగ్ గెహ్లోత్ చెప్పారు. మొదటి టార్గెట్‌గా హిందూ సనాతన్ సంఘ్ జాతీయ అధ్యక్షుడు ఉపదేశ్ రాణాను పెట్టుకున్నాడని గెహ్లోత్ చెప్పారు.

మీ టైం అయిపోయింది.. పోండి!

▸ మంత్రి 'కొట్టు'కు నిరసన సెగ

పెంటపాడు, మే 5: పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలోని పరిమెళ్ల ఎస్సీ కాలనీలో తాడేపల్లిగూడెం వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చుక్కెదురైంది. ప్రచారానికి వెళ్లిన మంత్రిని కాలనీలోని యువకులు 'ఏం చేసుకుంటారో చేసుకోండి.. మీ టైం అయిపోయింది.. ఇక పోండి' అని అడ్డుకున్నారు.

యూపీలో సమాజ్‌వాదీకి పరీక్ష!

▸ రేపు 10 లోక్‌సభ స్థానాలకు ఎన్నిక

సార్వత్రిక ఎన్నికల మూడోదశలో ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన 10 లోక్‌సభ నియోజకవర్గాలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. అవి సంభల్, హత్రాస్, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ, ఫిరోజాబాద్, మెయిన్‌పురి, ఎటా, బదాయూ, బరేలీ, ఆవ్‌లా నియోజకవర్గాలు. వీటిలో ఎనిమిది స్థానాలను గత ఎన్నికల్లో బీజేపీ గెలుపొందగా, సంభల్, మెయిన్‌పురిల్లో మాత్రమే సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కుటుంబానికి చెందిన ముగ్గురు కీలకమైన వ్యక్తులు మూడో దశ బరిలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నికలు సమాజ్‌వాదీ పార్టీకి పరీక్షగా భావిస్తున్నారు. అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో, అఖిలేశ్ బాబాయి శివపాల్ యాదవ్ కుమారుడు ఆదిత్య యాదవ్ బదాయూలో, వీరి కుటుంబానికే చెందిన అక్షయ్ యాదవ్ ఫిరోజాబాద్‌లో పోటీ చేస్తున్నారు. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కుటుంబ పాలన, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని ఆ పార్టీల నేతలు తిరస్కరించడం తదితర అంశాలను బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. దీనికి దీటుగా.. బీజేపీ మరోసారి గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందంటూ సమాజ్‌వాదీపార్టీ ప్రచారం చేసింది. హత్రాస్, ఫిరోజాబాద్, ఎటా, బదాయూ నియోజకవర్గాల్లో బీజేపీ, ఎస్పీ మధ్య హోరాహోరీగా ద్విముఖ పోరు ఉంటుందని, మిగిలిన స్థానాల్లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి కూడా ఓటుబ్యాంకు గణనీయంగా ఉండటంతో వాటిలో ఎన్డీయే, ఇండియా కూటమి, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని భావిస్తున్నారు.

\-సెంట్రల్ డెస్క్

విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

▸ సినీ నటుడు శివాజీ



తిరుపతి అర్బన్, మే 5: నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు శివాజీ చేతులు జోడించి ఓటర్లను అభ్యర్థించారు. తిరుపతిలోని తిరుమల బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన దొన్నె బిర్యానీ హౌస్‌ను ఆదివారం మధ్యాహ్నం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఓటు హక్కు ఉన్నవారు, ఎన్ని సమస్యలున్నా పోలింగ్ రోజున ఇంట్లో కూర్చోకుండా దయచేసి ఓటు వేయడానికి తరలిరావాలని పిలుపునిచ్చారు. పిఠాపురంలో జనసేనాని పవన్‌కల్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. పవన్‌కల్యాణ్‌కు ప్రజాసేవ చేయడం మాత్రమే తెలుసునని, సినిమాకు రూ. వంద కోట్ల పారితోషికం తీసుకొనే పవన్ డబ్బులకోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఎవరు దోచుకున్నారో, ఎవరు దాచుకున్నారో ప్రజలకు తెలుసన్నారు. బాబు పరిపాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. జగన్ పాలన ఏ విధంగా గడిచిందో చెప్పవలసిన అవసరం లేదని, ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలని కోరారు. ఉద్యోగులు డబ్బులు తీసుకొని ఓట్లేయడం మంచిది కాదని శివాజీ అన్నారు.

జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణం

▸ ఓటమి భయంతోనే సీఎం రమేశ్‌పై వైసీపీ దాడి: గంటా

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి చరిత్ర సృష్టించబోతున్నదని, 175 స్థానాలకు 160 గెలుచుకోబోతోందని.. జూన్ 9న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారని మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలోని స్వగృహంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమికి రోజురోజుకూ మద్దతు పెరుగుతోందని, రాయలసీమలో వైసీపీ కంచుకోటలు సైతం బద్దలు కానున్నాయన్నారు. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉండగా కూటమి 30కి పైగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తంచేశారు. కూటమి 'ప్రజాగళం' పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోకు అన్నివర్గాల నుంచి విశేషమైన స్పందన కనిపిస్తోందన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాత పథకాలతోనే వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించడంతో ప్రజల్లో స్పందన కరువైందన్నారు. కూటమి ప్రకటించిన పథకాల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారంటూ జగన్ ప్రశ్నించడాన్ని గంటా తప్పుబట్టారు. సంపద సృష్టించడం, సంక్షేమాన్ని అందించడం చంద్రబాబుకు ఎప్పటి నుంచో అలవాటని గుర్తుచేశారు. జగన్ నిక్కర్లు వేసుకునే వయసులోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకు కిలో బియ్యం, పక్కా ఇళ్ల నిర్మాణం, పెన్షన్ వంటి పథకాలతో ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమం ఏమిటో చూపించాన్నారు. మాడుగుల మండలం తారువాలో దాడికి గురైన బీజేపీ కార్యకర్తను పరామర్శించడానికి అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ అక్కడికి వెళితే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న బూడి ముత్యాలనాయుడు తన అనుచరులతో దాడి చేయించడం దారుణమన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని గంటా శ్రీనివాసరావు అన్నారు. తన పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ చూడలేదన్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

వైసీపీ పాలన అవినీతిమయం

▸ ఏపీ హక్కుల సాధనలో ప్రభుత్వం విఫలం: బృందా కారత్

విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు విశాఖ వచ్చిన ఆమె ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర హక్కుల సాధనలో పూర్తిగా విఫలమైందన్నారు. విభజన చట్టంలోని హామీలను పోరాడి సాధించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా పాలన సాగించిందన్నారు. మరోవైపు ఏపీకి విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. 2018లో నరేంద్రమోదీ విశాఖ వచ్చినప్పుడు రైల్వేజోన్ ఇస్తామని ప్రకటించినా ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించినా కాగితాలకే పరిమితమైందన్నారు. దేశంలో బీజేపీ వాషింగ్ మిషన్ విధానాన్ని అవలంబిస్తోందని, ఎవరైనా ఎదురుతిరిగితే వారిపై కేసులు పెట్టి పార్టీలో చేరగానే వాటిని ఎత్తేస్తున్నారన్నారు. స్టీల్‌ప్లాంటు కార్మికులు, ఉద్యోగుల సమస్యలు, బొగ్గు సరఫరాకు ఇబ్బంది లేకుండా పోరాటం చేయాల్సిన ఈ ప్రాంత ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమైపోయారని ఆమె ప్రశ్నించారు.